# ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY

## గుంటూరు

శుక్రవారం 5 జనవరి 2018 | 20 | ★★★★★★★




## నా సినిమాలో... సందేశం ఉంటుంది

- చిన్నప్పటి నుంచి అదే ధ్యాస
- పోసాని వద్ద పనిచేశా
- తాతయ్య కమ్యూనిస్టు నేత
- ఆంధ్రజ్యోతితో కొరటాల శివ

20

- రూ. లక్ష నుంచి పందేలు ప్రారంభం
- సంక్రాంతికి 41 రోజుల ముందు నుంచే హడావిడి
- గోదావరి జిల్లాలకు పల్నాటి కోళ్లు
- అక్కడ కత్తి, ఇక్కడ కాటా ఫేమస్



# పందెం కోఢీ

కోడి పందేల నిర్వహణపై హైకోర్టు సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా వాటిని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి సమీపించడంతో పల్నాడులో కోడి పందేల హడావిడి మొదలైంది. ఇక్కడ పందేలు రూ. లక్ష నుంచి ప్రారంభమవుతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే పందేలకూ ఈ ప్రాంతం నుంచే కోళ్లు సరఫరా అవుతాయి. అక్కడ పందేలు కత్తితో జరిగితే ఇక్కడ మాత్రం కాటాతోనే జరుగుతాయి.



### కఠిన చర్యలు

కోడి పందేలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. హెచ్చరికలను బేఖాతరు చేసి ఎక్కడైనా, ఎవరైనా నిర్వహిస్తే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం. షీట్లు కూడా తెరుస్తాం. పండుగ సరదాగా ఉండాలే కానీ ఆ ముసుగులో జూదం నిర్వహించడం తగదు.

- రూరల్ ఎస్పీ అప్పలనాయుడు

3లో..



### ముందస్తు అరెస్టు

కోడి పందేలు నిర్వహించే అవకాశం ఉంటే ముందస్తుగా అరెస్టు చేస్తాం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కట్టడికి చర్యలు తీసుకుంటాం. పోలీసు, రెవెన్యూ అధికారులతో కలిపి కమిటీ వేయాల్సిందిగా అన్ని స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశాం.

- అర్బన్ ఎస్పీ విజయరావు



- పందానికి సిద్ధంగా పల్నాటి కోళ్లు

## దేశీయ ఆవులే మేలు



- ఆవు పేడలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు
- బయోలను ప్రోత్సహిస్తున్న శాస్త్రవేత్తలు
- సుభాష్ పాలేకర్

7

## పల్లెలకు స్టార్ రేటింగ్..!

10,11






8, 20

## ప్రజా సంక్షేమమే... ప్రభుత్వ ధ్యేయం

- జన్మభూమి గ్రామసభల్లో మంత్రులు లోకేష్, పరిటాల సునీత

జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా గురువారం తెనాలి, వేమూరు నియోజకవర్గాల పరిధిలో మంత్రులు నారా లోకేష్, పరిటాల సునీతలు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వారు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికగా జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.





# అగ్రికల్చర్ ఐటీ

వారు ఐటీ నిపుణులు.. లక్షల్లో జీతా లు.. అయినా సంతృప్తి లేదు. ఎక్కడో సుదూరంగా.. చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రాంతానికి, బంధువులకు దూరంగా ఉంటూ చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేదంటున్నారు. నిరంతర ఒత్తిడితో ఉద్యోగంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఐటీ అమరావతికి వస్తే అటు ఉద్యోగం.. ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఆరోగ్యంగా.. అందరితో కలిసి ఉంటామని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



- సాగుపై సాంకేతిక నిపుణుల చూపు
- వసతులు కల్పిస్తే బ్యాక్ టూ అమరావతి
- ఎన్నారైలు రాజధానిలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేయాలి
- ప్రకృతి సేద్యం శిక్షణ తరగతుల్లో యువ నిపుణుల అభిప్రాయం



గుంటూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఏఎన్ యూ ఎదుట బైబుల్ మిషన్ గౌండ్‌లో జరుగుతున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం శిక్షణ తరగతులకు వివిధ ప్రాంతాల నుంచి 500 మంది ఐటీ నిపుణులు తరలివచ్చారు. వారిలో కొందరు ఆంధ్రజ్యోతితో మనోభావాలు పంచుకున్నారు. జీర్ బేస్‌డు ఆగ్రికల్చర్ వల్ల మంచి ఫలితాల ఉండ టంతో పాటు కాలుష్య నివారణ ఉంటుందం టున్నారు. నవ్యాంధ్ర ప్రభుత్వ విధానాలు, రాయితీలతో పలు ఐటీ కంపెనీలు తమ శాఖలను రాజధాని ప్రాంతంలో ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలతో పాటు విదేశాల్లో స్థిర పడిన వారు తిరిగి తమ సొంత ప్రాంతమైన అమరావతికి తిరిగి రావటానికి సంసిద్ధమంటున్నారు.



## వ్యవసాయం అయినా చేసుకోవచ్చు



ఆరేళ్లగా చెన్నైలో ఉంటున్నాం. ఐటీలో ఆర్థికంగా స్థిరపడ్డాం కాని సంతృప్తి లేదు. అందుకు సొంత ఊరు గుంటూరుకు రావాలనుకుంటున్నాం. ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాలు రాజధాని కళ సంతరించుకున్నాయి. ఈ ప్రశాంత వాతావరణంలో వర్క్ ఎట్ హోం చేసుకుంటూ హాయిగా వ్యవసాయమైనా చేసుకుందామ నుకుంటున్నా.

**- పావని**


## వాతావరణం అనుకూలం



ఇక్కడి వాతావరణం వ్యవసాయానికి, ఐటీకి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతంలో సాగుకు నేలలు అనువుగా ఉన్నాయి. అందరి దృష్టి ఈ ప్రాంతం పైనే ఉంది. హైదరాబాద్‌లో ఉంటున్న చాలా మంది ఐటీ ప్రొఫిషనల్స్ ఇక్కడి ఇంజనీరింగ్ కాలేజ్‌ల నుంచి వచ్చిన వారే. కొన్ని మౌలిక వసతులు కల్పిస్తే అందరూ గుంటూరుకు తరలివస్తారు.

**- శ్రీనాథ్**

## గుంటూరు, విజయవాడ వారు వస్తే చాలు...



వివిధ దేశాల్లోని ఐటీ రంగ నిపుణుల్లో గుంటూరు, విజయవాడ వాసులు ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని అప్పటి సీఎం చంద్రబాబు అభివృద్ధి చేశారు. ఆయన అనేక దేశాల ఐటీ నిపుణులతో చర్చలు జరిపి ఐటీ సంస్థల స్థాపనకు సంబంధించి ఒప్పందాలు చేయించారు. ఇతర ప్రాంతాల్లో ఈ రంగంలో ఉన్నవారు ఇక్కడికి రావాలి.

**- సురేష్, నెల్లూరు.**

## ఎలక్ట్రానిక్ హబ్‌గా రాజధాని



గతంలో ఐటీలో ప్రోగ్రామింగ్‌లో ఉపాధి దొరికేది. కాని ప్రస్తుతం ఆ రంగం కొంత మందగమనంలో ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం ముందు చూపుతో ఎలక్ట్రానిక్స్, బ్రాడ్‌బాండింగ్ వంటి డిఫరెంట్ కంపెనీలను అమరావతికి తీసుకువస్తున్నారు. పదకొండేళ్లుగా అమెరికాలో ఉంటున్నా. తొందరలోనే మారుతాం.

**- ఈశ్వర్ గోగినేని**

తీపిజ్ఞాపకంలా మిగిలే ఒక ఫొటో.. అభివృద్ధి చెం దిన టెక్నాలజీ కారణంగా నిగూఢమైన సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తుందంటే నమ్మ గలరా? ఒక చిత్రం వెనుక 32 విషయాలు దాగి ఉంటా యంటే విశ్వసించగలరా...? కానీ సైబర్ నేరగాళ్లకు ఒక ఫొటో చూపితే... దాని చరిత్రను చెప్పేస్తారు.

చాలా మంది ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసు కుని క్షణాల్లో ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసేస్తున్నారు. ఈ విధంగా... చేసే ప్రతి పని, ఉన్న ప్రతి చోటు స్టేటస్‌తో సహా సామాజిక మా ద్యమాల్లో పోస్టు చేస్తూ మనకు తెలియ కుండానే శత్రువుల చేతుల్లోకి మొత్తం సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇదే విషయమై సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

# సెల్ఫీ..మాయ!



- చిత్రం వెనుక చిత్రమైన విషయాలు
- సోషల్ నెట్‌వర్కులపై కన్నేస్తున్న హ్యాకర్లు
- ఆ వివరాలతో సెల్, కంప్యూటర్ హ్యాక్ చేయడం సులభం
- ఫొటోలు ఎడాపెడా అప్‌లోడ్ చేస్తే చిక్కులు తప్పవంటున్న నిపుణులు

గుంటూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో కెమెరాలు ఉన్నవారు మాత్రమే ఫొటోలకు ఆసక్తి చూపేవారు. కాలం మారింది. టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఒక నిత్యావసరంగా మారిపోయింది. విద్యార్థి నుంచి వృద్ధుడి వరకు .. ఉద్యోగి నుంచి దినసరి కూలీ వరకు.. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతున్న కాలం కావడంతో సైబర్ నేరాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.

### సెల్ఫీలతో ప్రాణం మీదకు...

సెల్ఫీలపై ప్రజలకు పెరిగిన ఆసక్తిని మొబైల్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. హై రిజుల్యూషన్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాలను అందిస్తున్నాం౦ ౨౨.



దీంతో యువతలో ప్రధానంగా సెల్ఫీ లంటే క్రేజ్ పెరిగింది. ఈ క్రమం లో సెల్ఫీమాయలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు లేక పోలేదు. ఇప్పటివరకు అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఫేస్‌బుక్‌లో ఫొటోలు అప్ లోడ్ చేసేవారు.. దాని వెనుక ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక ఫొటో వెనుక 32 వివరాలు ఉంటాయని నిపు ణులు స్పష్టం చేస్తున్నారు. ఒక ఫొటోను ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేస్తే... సాధారణంగా ఎవరైనా అందులో ఉన్న వ్యక్తులను చూస్తారు. కానీ సైబర్ నేరగాళ్లు.. దాని వెనుక చరిత్రను తిరగేస్తారని చెబుతున్నారు నిపుణులు. ఒక ఫొటో తీసుకుంటే ... ఫొటో తీసిన తేదీ, సమయం, కెమెరా షట్టర్ స్పీడు, ఫొటో తీసుకున్నాం. కెమెరా మోడల్ నెం బర్, లెన్స్ తయారైన తేదీ, లెన్స్ ఏ సంస్థకు చెందినవి, సెల్ ఫోన్ అయితే దాని ఆండ్రాయిడ్ వివరాలతో పాటు అన్ని వివరాలు తెలుస్తాయి. అలాగే ఏ లొకేషన్‌లో ఫొటో నంబర్, ఇమేజ్ డైమన్షన్స్ ఫొటో ఎంత మెగా పిక్సల్‌లో తీసుకున్నాం... ఇమేజ్ నార్మలా..? హై రిజుల్యూషనా..? వంటి వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. అంతేకాదు ఫైల్ సైజు, డెప్త్, ఎక్స్‌పోజర్, వైట్ బ్యాలెన్స్, క్వాలిటీ, రిజుల్యూషన్, సాఫ్ట్‌వేర్, ఒరిజనల్ ఫొటో... డిజిటలైజ్ అయితే వివరాలు, ఫోకస్, జూమ్ రేషియో, లాటిట్యూడ్, ఇమేజ్ షార్పనింగ్ కలర్‌మోడ్, ఫోకస్ మోడ్, నాయిస్ రిడక్షన్ వంటి వివరాలతో పాటు సైబర్ నేరగాళ్లు మరిన్ని వివరాలు తెలుసుకోగలుగుతారు. ఆయా వివరాలను బట్టి సంబంధిత వ్యక్తి సెల్ లేదా కంప్యూటర్‌ను హ్యాక్ చేయాలా...? వద్దా..? అన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మొబైల్‌లో ఉండే వివరాలు సేకరించి ఏటీఎం, బ్యాంక్ ఖాతాలను హ్యాక్‌చేయడం, ఖాళీ చేయడం సులభమని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇకపై ఫొటోలు అప్‌లోడ్ చేసేముందు ఒక్క క్షణం ఆలోచించండి.

# పందెం కోఢీ



● రూ. లక్ష నుంచి పందేలు ప్రారంభం ● సంక్రాంతికి 41 రోజుల ముందు నుంచే హడావిడి

● ఉభయ గోదావరి జిల్లాలకు పల్నాటి కోళ్లు ● అక్కడ కత్తి, ఇక్కడ కాటా ఫేమస్

పిడుగురాళ్ల, జనవరి 4: పల్నాటి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అప్పుడే ఆరంభమయ్యాయి. సంబరానికి తలమానికమైన పందెంకోడి బరిలో దిగింది. పండుగకు 41 రోజుల ముందునుంచే పందెం కోడిని ఎంచుకోవడంతో ఆరంభమయ్యే సంబరాలు కనుమ రోజుకు తారస్థాయికి చేరతాయి. ప్రస్తుతం పల్నాడులోని పల్లెటూళ్లలో ఒక్కో పందెం రూ. లక్ష నుంచి ఆరంభమవుతుంది. అదే గోదావరి జిల్లాల్లో అయితే రూ. 10 లక్షల నుంచి ప్రారంభం కావడం ఆనవాయితీ. బ్రహ్మనాయుడు, నాగమ్మ చరిత్ర చదివినప్పుడు ప్రస్తావనకు వచ్చే కోడిపోరు పల్నాటి పౌరుషానికి ప్రతీకగా కనిపిస్తుంది. ఈ పౌరుషానికి తగ్గట్టుగానే పల్నాటి పందెం కోడికి కత్తి కట్టకుండానే ప్రత్యర్థి చావు ఖరారవుతుంది.

సంక్రాంతి వచ్చిందంటే కోడి పందెంపైనే అందరి చూపు వుంటుంది. పల్నాడులోని పల్లెల్లో ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ కోడి పందెంలోనే రాజ్యాలు తారుమారై రాజుల తలరాతలు మారినట్లుగా చరిత్ర చెబుతోంది. కోడి పందేలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చాలా సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పందెంరాయుళ్లు కోడి పందేనికి కోళ్లమధ్య కొట్లాట అంటూ కొత్తపేరు పెట్టారు. ఇంకొందరు పందెం జరిగే తీరును బట్టి అది చట్టబద్ధమా, విరుద్ధమా అనే అంశాన్ని మాట్లాడుతున్నారు. మొత్తం మీద పల్నాడులో కూడా కోడిపందాలు జరగటం తథ్యం. అయితే ఇక్కడ జరుగుతున్న పందాలకు, గోదావరి జిల్లాల్లో జరుగుతున్న పందేలకు భారీ వ్యత్యాసం కనిపిస్తుంది.

### కత్తి కట్టని పల్నాటి పౌరుషం

పందెం ఆరంభించేటప్పుడు పోటీలో ఉన్న రెండు కోళ్ల కాళ్లకు కత్తులు కట్టడం గోదావరి జిల్లాల్లో సంప్రదాయం. పల్నాడులో మాత్రం కోడి కాళ్లకు కత్తులు కట్టరు. కత్తి కట్టకుండానే కోడి కాలికి పెరిగిన కాటాతోనే ప్రత్యర్థిని చంపేస్తుంది. ప్రస్తుతం ఈ కోవకు చెందిన డింకీ పందేలు జిల్లాలోని పల్నాటి మండలాల్లో జోరుగా సాగుతున్నాయి. ఊరికి దూరంగా, ముందే కుదుర్చుకున్న అన్నిరకాల ఒప్పందాలతో కోడిపందేలు నిర్వహిస్తున్నారు.

### 41 రోజులకు ముందే ఖరారు

కోడి పందెం అప్పటికప్పుడు అనుకొని జరిగేది కాదు. పందెం వేయాలనుకున్న వ్యక్తులు ముందే కోళ్లను మధ్యవర్తులకు చూపిస్తారు. మధ్యవర్తి వాటిని పరీక్షించి రెండూ సమ ఉజ్జీలని తేల్చిన తరువాత వాటిని మేపడం ప్రారంభిస్తారు. 41 రోజుల వ్యవధి వుంచుకొని పౌష్టికాహారాన్ని తినిపిస్తారు. నాష్టా పేరుతో డ్రై ఫ్రూట్స్, నెయ్యి, తేనెతో తయారు చేసిన లడ్డూలను కోళ్లకు తినిపిస్తారు. ఇవికాక సాయంకాలం వేళ నవధాన్యాలతో ప్రత్యేకంగా రొట్టెలు పెడతారు. 40 రోజుల వరకు ఈ ఆహారం ఇచ్చి 41వ రోజు పందెంలో వదిలిపెడతారు. ఏ కోడైతే తన కాటాతో ఎదుటి కోడిని చంపుతుందో ఆ కోడి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. పందెంలో దిగిన తరువాత చచ్చేవరకు కోడి పోరాడుతూనే వుంటుంది. ఈ విధంగా జరుగుతున్న పందాలు ఒక్కొక్కటి రూ. లక్ష నుంచి ఆరంభమవుతాయి. పండుగ రోజు సమీపించేటప్పటికి పందెం మొత్తం గణనీయంగా పెరిగిపోతుంది.

### ఒక్కో కోడి రూ. 40 వేలు

పందెంలో యజమానికి రూ. లక్షలు సంపాదించిపెట్టే ఒక్కొక్క కోడి ధర సుమారు రూ. 40 వేల వరకు పలుకుతుంది. కొందరు ఇటువంటి కోళ్ల పెంపకమే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నారు. దాచేపల్లిలో ఒక వ్యక్తి కేవలం పందెం కోళ్ల కోసమే ఫారం నడుపుతున్నట్లు చెబుతున్నారు. వీరి నుంచి ఉభయగోదావరి జిల్లాలకు వందలాది కోళ్లు వెళ్తున్నాయని అంటున్నారు. వీరుకాక ఇతర మండలాల్లోనూ పందెం కోళ్లపెంపకంలో సిద్ధహస్తులైన వారు చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వారికి గోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ రాజకీయనేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు చెబుతున్నారు.

### అక్కడ పోటీ అంటే... ఇక్కడ ఫోను మోగుతుంది

గోదావరి జిల్లాల్లో పోటీలు మొదలుకాగానే ఇక్కడి కోళ్ల పెంపకందార్ల ఫోన్లు మోగుతాయి. ముందుగానే పందెం కోళ్లను సిద్ధపరిచి ఆ రోజుకు గోప్యంగా తీసుకెళ్లి అందజేస్తారు. కోళ్ల ఫొటోలు, సామర్థ్యాన్ని వీడియోలు, వాట్సాప్‌ల ద్వారా పరీక్షిస్తున్నారు. అక్కడి ప్రముఖ నాయకులకు ఇక్కడి వాళ్లతో నేరుగా సంబంధాలున్నట్లు తెలుస్తున్నది. వాళ్లు ఫోన్లు చేయగానే కోళ్లను అందజేస్తారు.

### పొలాలు కూడా పోగొట్టుకున్నారు....

పల్నాడులో పందెం అంటే పౌరుషంతో కూడిందే. కోడి పందేల వద్ద గుల్లయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న పందేలు ఒకానొక దశలో తారస్థాయికి వెళ్తాయి. అప్పుడు పొలాలను కూడా పందెంగా కాస్తారు. ఇలా పొలాలు పోగొట్టుకున్నవాళ్లు కూడా పల్నాడులో చాలా మంది వున్నారు.

### అంతా గప్ చుప్

వాస్తవానికి ఎక్కడెక్కడ కోడిపందేలు జరిగేది పోలీసులకు తెలియని విషయంకాదు. అయితే ఆ సమయానికి ఏ విధమైన ఆటంకం కలిగించకుండా ఉండేందుకు పందెంరాయుళ్లు ముందే అన్నీ మాట్లాడి ఉంచుకుంటారు. కారంపూడి, దాచేపల్లి, బెల్లంకొండ, క్రోసూరు మండలాల్లో ఎక్కువగా పందేలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ముందే అన్నీ మాట్లాడుకున్నందువల్ల పట్టపగలే పందాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇవి జరిగేది కొద్దిరోజులు మాత్రమే అయినప్పటికీ కొందరు తీవ్ర స్థాయిలో నష్టపోతారు.

గొట్టిపాడులో

# కుదరని రాజీ

● కొనసాగుతున్న చర్చలు, పోలీసు పహారా

● నేతలు గ్రామంలోకి వెళ్లకుండా చర్యలు

ప్రత్తిపాడు, జనవరి 4: గొట్టిపాడులో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. అటు పోలీసులు, ఇటు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబులతో పాటు పలువురు పెద్దలు చేస్తున్న రాజీ ప్రయత్నాలు ఇంత వరకు ఒక కొలిక్కి రాలేదు. దీంతో గ్రామంలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా పోలీసు బందోబస్తును మరింత పెంచారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరూ వెళ్లకుండా గుంటూరు జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వచ్చే దారిలో చెక్ పోస్టు పెట్టి అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోనికి తీసుకుంటున్నారు. బయటి నుంచి వచ్చే నేతల వల్ల కొత్త సమస్యలు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అయితే కొందరు దళిత నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంపై దళిత నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.





# అల్లూరులో దారుణ హత్య



అచుత రాంబాబు(ఫైల్‌ఫొటో)

అల్లూరు (పిట్టలవాని పాలెం), జనవరి 4: రొయ్యల చెరువులు లీజుకు తీసుకుని సాగు చేస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నగరం మండలం భట్టువారిపాలెం గ్రామానికి చెందిన అచుత రాంబాబు గత 4,5 ఏళ్ళ నుండి పిట్టలవానిపాలెం మండలం అల్లూరులో చెరువులను లీజుకు తీసుకొని రొయ్యల సాగు చేస్తూ ఉన్నాడు. గుర్తు తెలియని దుండగులు గురువారం తెల్లవారు జామున సుమారు 2 గంటల సమయంలో అతడిపై దాడిచేసి తల పగలగొట్టారు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న రాంబాబును చుట్టు పక్కలవారు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చందోలు వద్ద చనిపోయాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం... రాంబాబు లీజుకు తీసుకొని సాగు చేస్తున్న రొయ్యల చెరువులకు డిసెంబరుతో అగ్రిమెంట్ గడువు ముగిసింది. చెరువులను లీజుకిచ్చిన వారు నాలుగైదు రోజుల నుంచి రొయ్యల చెరువులను ఖాళీ చేయాలని రాంబాబుతో పలుమార్లు గొడవపడినట్లు సమాచారం. హంతకుల కోసం డ్వాగ్ స్క్వాడ్‌తో గాలిస్తున్నట్లు చందోలు ఎస్సై డి.చెన్నకేశవులు తెలిపారు. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెదకాకాని రెవెన్యూ కార్యాలయంలో

# యువకుడి హల్‌చల్

• పెట్రోలు, అగ్గిపెట్టెతో గదిలోకి వెళ్లి తాళం వేసుకున్న వైనం
• అధికారుల ముందు పలు డిమాండ్లు
• చాకచక్యంగా బంధించిన పోలీసులు

పెదకాకాని, జనవరి 4: మాదిగలకు పూచీకత్తులేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెదకాకానికి చెందిన వరికుంట రోశయ్య గురువారం పెదకాకాని రెవెన్యూ కార్యాలయంలో తనను తాను నిర్బంధించుకున్నాడు. పెట్రోలు, కిరోసిన్, అగ్గిపెట్టె, తాడుతో సహా కార్యాలయంలోకి వెళ్లి, గది లోపలినుంచి తాళాలు వేసుకున్నాడు. తన డిమాండ్లు పరిష్కరించకుంటే అఘాయిత్యానికి పాల్పడతానని బెదిరించాడు. పెదకాకాని మండలంలో జన్మభూమిని రద్దు చేయాలనీ, మాదిగల పాత శ్మశానం స్థలంలో దుకాణాలు నిర్మించాలనీ, ప్రస్తుత శ్మశానానికి ప్రహరీ నిర్మించాలనీ కోరాడు. తన డిమాండ్ల పత్రాలను అధికారులకు చూపించాడు. సుమారు 3 గంటల పాటు లోపల తనకు తాను నిర్బంధించుకుని తన డిమాండ్లను పరిష్కరించకుంటే అఘాయిత్యానికి పాల్పడతానంటూ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న గుంటూరు ఆర్డీవో బండ్ల శ్రీనివాసరావు, పెదకాకాని సీఐ చంద్రమౌళేశ్వరరావు సిబ్బందితో తరలివచ్చి అతని తోటి మాట్లాడుతున్నారు. ఈ లోగా రెవెన్యూ కార్యాలయం వెనుక గ్రిల్స్ తొలగించి ఓ కానిస్టేబుల్ లోపలికి ప్రవేశించి అతడిని గట్టిగా పట్టుకున్నాడు. అతడిని పెదకాకాని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. రోశయ్య తనను తాను నిర్బంధించుకున్న సమయంలో అధికారులంతా అగతవరప్పాడులో జరుగుతున్న జన్మభూమి సభలో ఉన్నారు. రెవెన్యూ కార్యాలయంలో వాచ్‌మన్ మినహా ఎవరూ లేకపోవడం గమనార్హం.

## ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి భూమిపూజ

విజయపురిసౌత్, జనవరి 4: స్థానిక ప్రాజెక్ట్ వైద్యశాల సమీపంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి గురువారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు భూమిపూజ నిర్వహించారు. 40 రోజుల్లో పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రనాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.



భూమిపూజ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు

### వార్తలు

## స్పెల్ బీ పోటీలు

విజయపురిసౌత్, జనవరి 4: పీటీజీ పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 17 పీటీజీ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులు ఈ నెల 31న దోర్నాలలో జరిగే జోనల్ స్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ టి విజయకుమారి తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ వీరయ్య, జిల్లా కోఆర్డినేటర్ ధావన్, ఉపాధ్యాయులు వెంకటేశ్వరనాయక్, రాంబాబు, కుమారి, రూపావతి తదితరులు పర్యవేక్షించారు.

## ఎమ్మార్పీఎస్ రాస్తారోకో

దుర్గి/రెంటచింతల, జనవరి 4: మందా కృష్ణ మాదిగను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బస్టాండ్ సెంటర్లో దుర్గిలో గురువారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ నేత గడ్డిపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్గీకరణకు సహకరించకపోతే ఏ రాజకీయ పార్టీ నేతలను మాదిగ పల్లెల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్య క్షుడు కందుకూరి రమేష్, రాయపాటి బిక్షం, అంధుగుల మల్లయ్య, కందుకూరి అక్కులు, బొల్లెద్దుల శాంతిప్రసాద్, రాజశేఖర్, రాయపాటి నాగేశ్వరరావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, రెంటచింతలలో జరిగిన రాస్తారోకోల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎర్ర వెంకయ్య, బాబు, బుజ్జి తదితరులున్నారు.

## సావిత్రిబాయిపూలే జయంతి

దుర్గి, జనవరి 4: కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం డీబీఎఫ్ ఆధ్వర్యాన జరిగిన సావిత్రి బాయిపూలే జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బానాయుడు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ మహిళా నాయకురాలు తిప్పాబత్తుల రాణి, కప్పెర పెద్దిరాజు, బొడ్డుపల్లి ఈశ్వరయ్య, కందుల రవి, చెన్నకేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## ఏకాగ్రత ఉండాలి: ఎంవీఐ

రెంటచింతల, జనవరి 4: వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత ముఖ్యమని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అల్లం మాధవరావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద వాహనాలను తనిఖీ చేసి రూ.2 వేలు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ టార్గెట్ రూ.9 లక్షలు కాగా రూ.9.60 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి వాహన చోదకుడు ఆర్‌సి, డీఎల్, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్ల జిరాక్స్‌లను వాహనంలో వుంచుకోవాలన్నారు. హెల్మెట్ ధరించాలని ఓవర్ లోడ్ పనికి రాదన్నారు.

# అభివృద్ధికి ఆమడ దూరం.. చంద్రకుంట

- తండాకు చేరుకోవాలంటే 5 కి.మీ. నడవాల్సిందే..
- కనిపించని సైడు కాలువలు, సీసీ రోడ్లు

దుర్గి, జనవరి 4: మండలంలోని ముటుకూరు గ్రామ శివారు చంద్రకుంటతండా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. తండాకు చేరుకోవాలంటే దుర్గి నుంచి ముటుకూరు దాకా 11కిలో మీటర్లు ప్రయాణించి అక్కడ నుంచి వెల్దుర్తి మండలం గుండా 5 కిలో మీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. తండా ఏర్పడి 50యేళ్లు గడుస్తున్నా, నేటికీ రోడ్డు మార్గం లేదు. సుమారు 30 కుటుంబాలతో 100 మంది ఇక్కడ ఉంటున్నారు. ప్రధాన రహదారి నుంచి తండాకు వాహన సదుపాయం లేదు. 5 కిలో మీటర్లు కాలినడన ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత పనులపై ఏదైనా ఊరెళ్తే తిరిగి చేరుకోవడానికి పొద్దుపోతుందని స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షం కురిస్తే తండాకు చేరుకోవడం కష్టమేనని వాపోతున్నారు. మార్గమధ్యలోని శివలింగాపురంలో జాగరణ చేసి తెల్లవారిన తరువాతే ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు.

### అందని సంక్షేమ పథకాలు..

తండాలో సైడు కాలువల్లేక అధ్వాన మట్టి రోడ్లు దర్శనమిస్తాయి. ఒక్క సీసీ రోడ్డు కూడా కనిపించదు. తాగునీటి వసతి అంతంత మాత్రమే. వేసవి వస్తే ఆ నీరు కూడా దొరకడం కష్టం. ఎక్కడో విసిరేసినట్లు ఉన్న తండాను అధికారులు కన్నెత్తి కూడా చూడరు. ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి దరికి చేరడం లేదు. వైఎస్ హయాంలో ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయి. ఫౌండేషన్ వరకు నిర్మించుకున్నా నేటి వరకు బిల్లులు మంజూరు చేయలేదు. తరచూ కరువు సమస్య ఎదుర్కొంటూ ఉపాధి కోసం వలసబాట పట్టడం షరా మాములై పోయింది.



పునాదికే పరిమితమైన ఇందిరమ్మ గృహం



తండాకు వెళ్లే డొంకరోడ్డు



అధ్వానంగా వీధి

### ఇంటి బిల్లు రాలేదు



పదేళ్ల క్రితం నా కుమారుడికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మం జూరైంది. ఫౌండేషన్ పూర్తి చే శాం. ఇప్పటి వరకు ఫౌండేషన్ బిల్లు మంజూరు చేయలేదు.

\- మూఢావత్ గంగునాయక్

### సీసీ రోడ్లు నిర్మించాలి



తండాలో ఏ వీధిలోనూ అధికారులు తట్టెడు మట్టి పోయించడం లేదు. వానొస్తే బయట కాలు పెట్టలేకపోతున్నాం. సీసీ రోడ్డు నిర్మించి బురద సమస్య నుంచి గట్టెక్కించాలి.

\- పూర్ణాబాయి

### మా తండాకు రోడ్డే లేదు



తండా ఏర్పడి 50 యేళ్లయినా ఇంకా సరైన రోడ్డు మార్గం లేదు. రాత్రి వేళల్లో అనారోగ్య సమస్య తలెత్తితే రోగిని మెయిన్ రోడ్డు వరకు మంచంపై మోసుకెళ్లాల్సిందే. నాయకులకు ఎన్నికలప్పుడే మేం గుర్తుకొస్తాం.

\- మంగ్లాబాయి

## విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

- ఏపీఆర్‌జేసీ ప్రిన్సిపాల్ అంజిరెడ్డి




వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న అంజిరెడ్డి

మాచర్లటౌన్, జనవరి 4: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని విజయపురిసౌత్ ఏపీఆర్‌జేసీ కళాశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి సూచించారు. పట్టణంలోని ఎస్‌కేబీఆర్ జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పూర్వ విద్యార్థులు సంఘటితమై కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మరో అతిథి ఆర్ఐవో జడ్ఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కుర్రి సాయిమార్కొండారెడ్డి మాట్లాడుతూ 1982లో కళాశాల కోసం 67 ఎకరాలు మంజూరైతే వివిధ అవసరాల కోసం 20 ఎకరాలు పోగా మిగిలిన 47 ఎకరాల విస్తీర్ణంలో కళాశాలలు ఉన్నాయని, ఇటీవల ప్రభుత్వం హౌసింగ్ కోసం 20 ఎకరాలు కోరడం జరిగిందని, దీనిపై కోర్టుకు కూడా వెళ్లామని అన్నారు. కళాశాలలో ఇటీవల వేసిన బోరుకు వాకర్స్ అసోసియేషన్ సహకారంతో రూ. 35 వేలతో మోటారును అందజేయనున్నట్లు తెలిపారు. మరో పూర్వ విద్యార్థి పఠాన్ నాగూర్ వలి రూ. 5 వేల ఆర్థికసాయం అందజేశారు. సభకు కళాశాల ప్రిన్సిపాల్ పీ కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ఎఫ్ఆర్‌వో పోతురాజు, రోటరీక్లబ్ ప్రెసిడెంట్ వీరమాచినేని సుభాష్‌చంద్రబోస్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జి నాగేశ్వరరావు, చెంచురెడ్డి, ఎస్ఎల్ చెన్నకేశవరావు, ఆర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

## స్వచ్ఛభారత్ ర్యాలీ

దుర్గి, జనవరి 4: దుర్గి, కంచరగుంట గ్రామాల్లో గురువారం స్వచ్ఛభారత్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించారు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయరాదు.. మరుగుదొడ్డి వాడదం-ఆత్మగౌరవం కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. కంచరగుంటలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మయ్య, టీచర్లు హిమబిందు, రజియాసుల్తాన్, తిరుపతమ్మ, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

## నాట్ యూరిన్ అవుట్ సైడ్‌పై ర్యాలీ

విజయపురిసౌత్, జనవరి 4: ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు గురువారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, పీటీజీ పాఠశాల విద్యార్థులు 'నాట్ యూరిన్ అవుట్ సైడ్' పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ జరిపి పరిశుభ్రత, పారిశుధ్యంపై నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, పీటీజీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

# రాజకీయ దురంధరుడు లక్ష్మయ్య

### టీడీపీ మండల అధ్యక్షుడు అబ్బిరెడ్డి

రెంటచింతల, జనవరి 4: పల్నాట రాజకీయదురంధరుడు, అజాతశత్రువు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తండ్రి లక్ష్యయ్య అని టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో లక్ష్మయ్య సంస్మరణ సభ జరిగింది. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ వడితే జీజా తులశ్యానాయక్ అధ్యక్షత వహించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గొంటుసు మంత్‌రెడ్డి మాట్లాడుతూ లక్ష్మయ్య మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి యెనిగండ్ల శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు గాదే ఫాతిమా మర్రెడ్డి, పీహెచ్‌సీ ఛైర్మన్ బోడపాటి రామకృష్ణ, మెంబర్ మొండెద్దు శౌరెడ్డి, ఎంపీటీసీలు డేగల దానమ్మ అన్నారావు, తహసీల్దార్ గర్నెపూడి లెవి, కొర్రా సీతమ్మ, విప్ మర్రి రాజ్‌కుమార్, ట్రస్ట్‌బోర్డు అధ్యక్ష, ఉపాధ్యక్షులు త్రిపుర గోవర్ధనరావు, నీలం మల్లయ్య, ఎంపీడీవో శ్రీదేవి, ఈవోపీఆర్డీ చంద్రశేఖర్, పాలువాయి సొసైటీ ఛైర్మన్ లింగా పున్నారావు, తుమృకోట గ్రామ అధ్యక్షుడు పోట్ల సురేష్, ఏవో పోట్ల నరసింహారావు, గోలి శేఖర్, రామారావు, అన్నపరెడ్డి కృష్ణ, మాజీ ఎంపీటీసీ రమేష్, హరిబాబు, బుజ్జి, కావూరి సోదరులు, ఏరువ జోజిరెడ్డి, సామ్యేలు, రాముని పుల్లారెడ్డి, పెన్ను గోపయ్య, బెల్లంకొండ శ్రీనివాసరావు,పేరం సర్వారెడ్డి, బాలునాయక్, ఊదేనాయక్ తదితరులు పాల్గొన్నారు.



లక్ష్మయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు

# రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు

**మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్**

మాచర్లటౌన్, జనవరి 4: విభజన వల్ల ఇబ్బందులు ఉన్నా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని రోప్‌లైన్ కాలనీ ఏడో వార్డులో గురువారం నిర్వహించిన ఐదో విడత జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ఆయన మాట్లాడారు. రాబోవు రోజుల్లో వెనుకబడిన తరగతులకు వివాహ కానుకలను, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించనున్నట్లు తెలిపారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి మాట్లాడుతూ ఏడో వార్డులో రూ. 2 కోట్లతో రోడ్లు, డ్రైయిన్స్, వీధిదీపాలు, బోర్లు, జంగిల్ క్లియరెన్స్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన చలమారెడ్డిని రాబోవు ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ నెల్లూరి మంగమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని కాంక్షించే వారు తెలుగుదేశానికే ఓటు వేయాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు సబ్సిడీపై దీపం పథకం కింద గ్యాస్ స్టవ్‌లను, నూతన రేషన్‌కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి పార్వతయ్య, వేముల దుర్గ, పుల్లారెడ్డి, కౌన్సిలర్ దేవీబాయి, నేరేటి వీరాస్వామి, తిక్కా కొండలు, బొట్టు కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, మెప్మా సీఈవో శ్రీనివాస్, సీడీపీవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాగా, జన్మభూమి-మావూరు గ్రామసభల్లో పట్టణానికి చెందిన చక్రధర్ డిగ్రీ, పీజీ కళాశాల 30మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ లైజన్ ఆఫీసర్ ఎస్‌కె బాషా, ప్రోగ్రాం ఆఫీసర్ కుర్రి సాయి మార్కొండారెడ్డిలు మూడు గ్రూపులుగా ప్రతిరోజు పట్టణం, గ్రామాల్లో సేవలను అందిస్తున్నారు.


గ్రామసభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్

## నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి..

విజయపురిసౌత్, జనవరి 4: రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. మాచర్ల మండలంలోని నాగులవరం గ్రామంలో గురువారం జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ఆయన మాట్లాడారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి చలమారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణమాఫీతోపాటు పెన్షన్లు, గృహనిర్మాణం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారన్నారు. అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుక, డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి బాండ్లు, రేషన్ కార్డులను అందజేశారు. విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం చెంబు శవయాత్రను నిర్వహించారు. గర్భిణులకు సీమంతం చేశారు. ఈ గ్రామసభలో ప్రత్యేకాధికారి ఎల్ భీమయ్య, టీడీపీ మండల కన్వీనర్ నేరేటి వీరస్వామి, సర్పంచ్ గన్నెబోయిన సైదమ్మ లింగరాజు, ఉప సర్పంచ్ పెరుమాల పాలెంకమ్మ, ఎంపీటీసీ బద్దెల శ్రీను, వారాల రామారావు, వస్తుపురి శ్రీరామ్మూర్తి, లింగయ్య, శ్రీను, బాబు, హనుమంతురావు, సానికొమ్ము పుల్లారెడ్డి, రంగా సత్యం, తహసీల్దారు వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, విద్యుత్ ఏఈ రాంబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ వనిత, వైద్యులు వెంకయ్య, రామానాయక్, ఏపీఎం బాపూజీ తదితరులు పాల్గొన్నారు.

## అవగాహన పెంచుకోవాలి...

రెంటచింతల, జనవరి 4: ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన కల్పించుకోవాలని జన్మభూమి ప్రత్యేకాధికారి శివన్నారాయణ కోరారు. గురువారం మంచికల్లు గ్రామంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ వడితే జీజా తులశ్యానాయక్ అధ్యక్షతన జరిగిన సభలో తహసీల్దార్ మాట్లాడుతూ రేషన్‌కార్డులు లేని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం 163 దరఖాస్తులను అందచేశారు. వెలుగు ఏపీఎం అంకమరావు 123 మందికి ఒక్కొక్కరికి రూ.1200 ఉపకార వేతనాలు అందచేశారు. పశువైద్య శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీదేవి, డాక్టర్ సీ దివ్య, ఏఈలు హనుమంతరావు, శ్రీనివాసానాయక్, వెంకటేష్, ఏవో పోట్ల నరసింహారావు, తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు రెంటచింతలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన పనికి రాదన్నారు. ఈ కార్యక్రమంలో ఓబులరెడ్డి, వరప్రసాద్,ముత్తయ్య, సర్తాజ్ బేగం, సుధ, పవన్, సలోమి, భాగ్యమేరి తదితరులు పాల్గొన్నారు.

## బోదలవీడును ఆదర్శంగా..

వెల్దుర్తి, జనవరి 4: స్వచ్ఛభారత్ స్ఫూర్తితో ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకొని ఓడీఎఫ్‌గా ప్రకటించబడిన బోదలవీడును ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి కబ్బిరెడ్డి అన్నారు. మండలంలోని బోదలవీడులో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం బహిరంగ మల విసర్జనను నిషేధించాలన్నారు. ముందుగా గ్రామస్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు జన్మభూమి ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మార్వో పూర్ణచంద్రరావు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం నూతనంగా మంజూరైన రేషన్‌కార్డులు, స్త్రీనిధి బాండ్లు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, చంద్రన్న సంక్రాంతి కానుకలను అందజేశారు. అలాగే ఇన్‌చార్జి ఎంపీడీవో సుగుణ ఆధ్యక్షతన గుండ్లపాడులో జన్మభూమి-మావూరు గ్రామసభ నిర్వహించారు. సమస్యలపై అర్జీలను స్వీకరించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి రఫుల్లాఖాన్, వెటర్నరీ డాక్టర్ నాగమణిలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామసభల్లో తహసీల్దారు మువ్వా వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు కన్నెగంటి శ్రీరాములు, తోట ఆంజనేయులు, ఎంపీటీసీలు శ్రీనివాసాచారి, చంద్రమ్మ, ఏఈలు శ్రీనివాసరెడ్డి, నాగశ్రీనివాసరావు, సాంబశివరావు, ఆంజనేయులు, ఎంఈవో అల్లి సురేష్, టీడీపీ నేతలు మందలపు రామకృష్ణ, కళ్లం రామాంజిరెడ్డి, రాజబోయిన మధుసూదనరావు, తోట శివ తదితరులు పాల్గొన్నారు.

## భాగస్వాములవ్వాలి..

గురజాల, జనవరి 4: స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐఏఎస్ అధికారి శ్యామిల్ ఆనందకుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని మాడుగుల గ్రామంలో సర్పంచ్ బండ్ల వెంకయ్య అధ్యక్షతన గురువారం జన్మభూమి-మా ఊరు గ్రామసభ జరిగింది. ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి శ్యామిల్ ఆనందకుమార్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకే ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలకు కృషి చేస్తోందన్నారు. జన్మభూమి కమిటి చైర్మన్ పులుకూరి కాంతారావు మాట్లాడుతూ పెన్షన్లు, రేషన్‌కార్డులు రాని వారు ఉంటే గ్రామసభల దృష్టికి తీసుకురావాలని అన్నారు. సర్పంచ్ బండ్ల వెంకయ్య మాట్లాడుతూ అర్హులకు పింఛన్లు మంజూరు చేయడం లేదని ఎంపీడీవో మేరికమలమ్మ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ యూపీ స్కూల్‌ను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ఆర్టీసీ సర్వీసు కల్పించాలని వినతించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. నూతనంగా మంజూరైన రేషన్‌కార్డులు, పింఛన్లు, తైవాన్ స్ప్రేయర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు వెంకట్, ప్రత్యేకాధికారి రవికుమార్, ఈవోపీఆర్డీ మోషే, డివిజనల్ సర్వేయర్ విజయకుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గోపాల్‌సింగ్, వెలుగు ఏపీఎం వెంకట్రావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో కె మల్లికార్జున్, కెనాల్స్ జేఈ సౌజన్య, విద్యుత్ శాఖ ఏఈ మస్తాన్‌వలి, పశువైద్యాధికారి మల్లారెడ్డి, ఎంఈవో వెంకటేశ్వరరావు, వీఆర్వో పద్మావతి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మానాయక్, పీఆర్‌ఏఈ కోటేశ్వరరావు, ఏఎస్‌డబ్ల్యూ అరుణకుమారి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రత్నకుమారి, ఫిషరీష్ అధికారిణి పద్మజారెడ్డి, వైద్యురాలు రేవతి, వై రామారావు తదితరులున్నారు.

## దుర్గిలో..

దుర్గి, జనవరి 4: మండలంలోని జంగమహేశ్వరపాడు, కాకిరాల గ్రామాల్లో గురువారం జన్మభూమి-మావూరు గ్రామసభలు నిర్వహించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు తదితర సమస్యల గురించి అధికారులకు అర్జీలు అందాయి. డిప్యూటి కలెక్టర్ ఏసురత్నం, ఎంపీడీవో అజ్మీరాదేవిక, తహసీల్దారు శివన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలకు పలువురు ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

## కార్యాలయం ప్రారంభం

దుర్గి, జనవరి 4: తహసీల్దారు కార్యాలయం వెనుక వ్యవసాయ శాఖకు కేటాయించిన కార్యాలయాన్ని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, టీడీపీ మండల అధ్యక్షుడు యేచూరి రవి, మునుగోటి రామలక్ష్మయ్య, జడ్పీటీసీ కొనకంచి హైమావతి, డిప్యూటి కలెక్టర్ ఏసురత్నం, ఎంపీడీవో అజ్మీరాదేవిక, తహసీల్దారు శివన్నారాయణమూర్తి, ఎస్‌ఐ సుబ్బానాయుడు, ఎంపీటీసీ పగడాల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

## 'అర్హులకు అన్యాయం'

మాచర్ల, జనవరి 4: జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వం అధికారపార్టీ నేతలకు ప్రాధాన్యమిస్తూ అర్హులకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ యరమల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి అర్జీలను తీసుకోవడంతోనే జన్మభూమి గ్రామసభలు సరిపెడుతున్నారన్నారు. ఈ సమావేశంలో నట్టు రాధాకృష్ణ, జీవీ సత్యనారాయణ, నాగరాజు, ఆదాం, లక్ష్మయ్య, షకీర్ అలి, గౌస్, అంజిరెడ్డి,శ్రీనివాసరావు, రాము తదితరులున్నారు.

## నిందితుడికి రిమాండ్

గురజాల లీగల్, జనవరి 4: అసభ్య ప్రవర్తన కేసులో నిందితుడికి రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. రెంటచింతల అంకమ్మనగర్ కాలనీలోని ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఇంటి పక్కనే ఉన్న ఎం వెంకటకోటయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు.మరుసటిరోజు కూడా ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సంఘటనపై రెంటచింతల పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని గురజాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరుచగా, న్యాయమూర్తి జ్యోత్స్నాదేవి రిమాండ్ విధించారు.

## సిమెంట్ బెంచీల అందజేత

మాచర్ల, జనవరి 4: పట్టణంలోని ఆజాద్ నగర్ ఎంపీపీ పాఠశాలకు గురువారం ఆర్యవైశ్యులు పోలిశెట్టి పిచ్చయ్య, కపలవాయి కాశీరామారావు సిమెంట్ బెంచీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చందోలు నాగేశ్వరరావు, కర్నాటి మస్తాన్‌రావు, ఐవి నాగమణి, కిరీటిరెడ్డి పాపిరెడ్డి పాల్గొన్నారు.

## నేటి నుంచి మధ్యాహ్న భోజనం

గురజాల, జనవరి 4: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గడిపూడి పెద చెన్నయ్య తెలిపారు.

---

ఆఫీసర్స్ వాయిస్

## డంపింగ్‌యార్డులకు స్థలాలు

**ఈవోపీఆర్డీ గంగామోహన్**



విజయపురిసౌత్, జనవరి 4: గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్ల ఏర్పాటుకు స్థలాలు మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం పంచాయతీల్లో ఇంటి పన్ను వేయడం పూర్తయింది. లైసెన్సు ట్యాక్స్ వేస్తాం. 14వ ఆర్థికసంఘం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. మెరుగైన పారిశుధ్యం కోసం కార్మికులను ఏర్పాటు చేయనున్నాం.

## మాచర్ల మండల అధికారుల ఫోన్ నంబర్లు

| | |
|---|---|
| తహసీల్దారు | : 9849904027 |
| ఎంపీడీవో | : 7032983499 |
| ఎంఈవో | : 9949510713 |
| మున్సిపల్ కమిషనర్ | : 9849905838 |
| మాచర్ల పట్టణ సీఐ | : 9440796240 |
| మాచర్ల రూరల్ సీఐ | : 9440796229 |
| ఆర్టీసీ డీఎం | : 9959225432 |
| విద్యుత్ శాఖ డీఈ | : 9440812260 |
| దేవాదాయ శాఖ ఈవో | : 9000756497 |
| ఎక్సైజ్ సీఐ | : 9440902487 |
| అగ్నిమాపక శాఖాధికారి | : 9701368988 |
| ఫారెస్ట్ రేంజర్ | : 9440810259 |
| మున్సిపల్ ఏఈ | : 9849906597 |
| ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ | : 9100121419 |
| ఈవోపీఆర్డీ | : 9848727127 |
| పట్టణ ఎస్‌ఐ | : 8333955962 |
| పట్టణ ఎస్‌ఐ | : 8333014489 |
| రూరల్ ఎస్‌ఐ | : 9440796241 |
| ఏపీవో | : 8500879340 |
| టౌన్‌ప్లానింగ్ అధికారి | : 9059190746 |

## సినిమా గైడ్

| | |
|---|---|
| వెంకటేశ్వర | 10 |
| శ్రీరామ | సప్తగిరి ఎల్‌ఎల్‌బి |
| నాగార్జున | హలో |

## మాచర్ల కూరగాయల ధరలు (రూ.) 1 కిలో

టమోటా:రూ.10, పచ్చిమిర్చి: రూ.25, బెండ:రూ.20, దొండ:రూ.20, బంగాళదుంప: రూ.15, దోస:రూ.20, వంకాయలు: రూ.20, బీర:రూ.30, క్యారెట్:రూ.40, బీట్‌రూట్:రూ.30, ఉల్లిగడ్డలు:రూ.40 కీర: రూ.40, కాకర:రూ.25, క్యాబేజి రూ20, మునక్కాయ(1):రూ.5, సొరకాయ:రూ.10.

## హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

**సమయం :** ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
**ఫోన్ నెంబర్ : 9985411201**

## సంక్షిప్త వార్తలు

### రేపు బండ్లమోటు స్టేషన్లో 'మీతో మీ ఎస్పీ'



గుంటూరు, జనవరి 4: ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎస్పీ ప్రారంభించిన మీతో మీ ఎస్పీ కార్యక్రమం ఈ నెల 6వ తేదీ శనివారం బండ్లమోటు పోలీస్‌స్టేషన్‌లో జరుగనుంది. ఈ విషయాన్ని రూరల్ ఎస్పీ అప్పలనాయుడు గురువారం వెల్లడించారు. గతంలో రెండు సార్లు బండ్లమోటు స్టేషన్‌లో మీతో మీ ఎస్పీ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ చివరి క్షణంలో వాయిదా వేశారు. ఈ క్రమంలో ఈ నెల 6న బండ్లమోటు స్టేషన్‌లో మీతో మీ ఎస్పీ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు చెరుకుపల్లి, అడవుల దీవి, క్రోసూరు, దాచేపల్లి స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి బండ్లమోటు స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు పోలీసులకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. సివిల్ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా, వారి చెంతనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

### వైఎస్సార్ హార్టికల్చర్ వర్సిటీకి 21.93 ఎకరాలు

● గోరంట్ల ఆంజనేయస్వామి ఆలయ భూమి కేటాయింపు

గుంటూరు (కార్పొరేషన్), జనవరి 4: వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నిర్మాణానికి దేవాదాయ శాఖ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పక్కనే ఉన్న దేవాదాయశాఖ భూమిని హార్టికల్చర్ వర్సిటీకి లీజు ప్రాతిపదికన కేటాయించారు. గోరంట్ల ఆంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన 21 ఎకరాల 93 సెంట్ల భూమిని యూనివర్సిటీకి కేటాయించారు. 11 ఏళ్ల కాలపరిమితి మేరకు ఆలయ భూములను లీజుకు ఇచ్చారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి లీజు మొత్తాన్ని పెంచనున్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొక్కల పెంపకానికి సంబంధించిన పరిశోధనలను ఈ భూముల్లో చేపట్టనున్నారు.

### రూరల్ ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా విజయశేఖర్

గుంటూరు, జనవరి 4: రూరల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ -1 డీఎస్పీగా ఎస్. విజయశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం వెయిటింగ్‌లో ఉన్న 11 మంది డీఎస్పీలకు పోస్టింగులు ఇచ్చారు. ఇప్పటి వరకు వెయిటింగ్‌లో ఉన్న విజయశేఖర్‌కు గుంటూరు రూరల్ ఎస్సీ, ఎస్టీ సెల్ కేటాయించారు.

# చంద్రన్న కానుక పంపిణీలో అక్రమాలు

» కేసులు నమోదు చేసిన అధికారులు



అప్పికట్ల రేషన్ దుకాణంలో కందిపప్పు, పచ్చిపప్పు ప్యాకెట్లను పరిశీలిస్తున్న పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌కుమార్

బాపట్ల, జనవరి 4: ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలనే ఆకాంక్షతో ప్రభుత్వం పెద్దఎత్తున పంపిణీ చేస్తున్న చంద్రన్న కానుక పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. బాపట్ల మండలంలోని అప్పికట్ల గ్రామానికి చెందిన రేషన్‌డీలర్ ఇనగంటి శైలజ చంద్రన్న కానుకలోని కందిపప్పు, పచ్చిపప్పు ప్యాకెట్ల నుంచి కొంత తీసుకొని తిరిగి ప్యాకింగ్ చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌కుమార్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. అప్పటికే 80 ప్యాకెట్లను ఆ విధంగా చేసినట్లు గుర్తించారు. సదరు డీలర్‌పై 6ఏ కింద కేసు నమోదు చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు పంపారు. అలాగే పట్టణంలోని రైలుపేటలో షాపు నెంబరు 4లో ఆట్ల వెంకటరమణ అనే డీలర్ వద్ద స్టాకులో 57 కిలోల బియ్యం, 34 కిలోల పంచదార అధికంగా ఉన్నట్లు గుర్తించారు. చంద్రన్న కానుకలను కొందరికే పంపిణీ చేసినప్పటికీ అదనంగా కొన్నిప్యాకెట్లు ఉండటాన్ని గమనించారు. దీంతో సదరు డీలర్‌పై కూడా 6ఏ కింద కేసు నమోదు చేసి ఆర్డీవోకు పంపుతున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌కుమార్ తెలిపారు.

## కాపులకు రిజర్వేషన్ ఫలాలు అందించాలి

● కాపు ఉద్యమ నేత ముద్రగడ



కిలారి రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ముద్రగడ తదితరులు

గుంటూరు, జనవరి 4: ప్రజలకు సంక్రాంతి కానుకలు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి కూడా సంక్రాంతి కానుకగా రిజర్వేషన్ ఫలాలు అందించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. గత నెల 30న మృతి చెందిన ఎల్‌వీఆర్ క్లబ్ మాజీ ఉపాధ్యక్షుడు కిలారి పాండురంగారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం ఆయన కొత్తపేటలోని నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పాండురంగారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముద్రగడ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ ఫలాలు అందితేనే కాపు జాతికి నిజమైన సంక్రాంతి పండుగ వస్తుందన్నారు. కాపులకు రిజర్వేషన్‌పై ముఖ్యమంత్రి నాలుగేళ్ళుగా తాత్సారం చేసి కేవలం తీర్మానం చేసి చేతులు దులుపేసుకున్నారని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్ ఫలాలు వర్తింపచేసిన నాడే నిజమైన సంక్రాంతి పండుగ జరుపుకుంటా మన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని ముద్రగడ కోరారు. కాపు రిజర్వేషన్‌పై జాప్యం చేస్తే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, కాపు నేతలు కిలారి వెంకటరోశయ్య, మాదా రాధాకృష్ణమూర్తి, పోతురాజు రాజ్యలక్ష్మి, వెంకట్, బాలిశెట్టి విజయ్, మల్లెమూడి సతీష్, బండి దుర్గ తదితరులున్నారు.

## 'సూర్యుడిని నెత్తికెత్తుకుని' గ్రంథావిష్కరణ 7న

గుంటూరు, జనవరి 4: డాక్టర్ రావి రంగారావు రచించిన "సూర్యుడిని నెత్తికెత్తుకుని" గ్రంథావిష్కరణ సభ గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7న సాయంత్రం 6.30 గంటలకు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై జరుగుతుందని జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం సుభాని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథిగా సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. ప్రముఖ సాహితీవేత్త సోమేపల్లి వెంకటసుబ్బయ్య, విజయలలిత దంపతులు గ్రంథ స్వీకారం చేస్తారు. సాహితీవేత్త రెంటాల వెంకటేశ్వరరావు గ్రంథ సమీక్ష చేస్తారు. డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి గ్రంథాన్ని విశ్లేషణ చేస్తారు. దేవాలయ పాలక మండలి అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

## 4వ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఏపీపీగా ఆదిలక్ష్మి



గుంటూరు (లీగల్), జనవరి 4: గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యురాలు, మహిళా న్యాయవాది మాదాల ఆదిలక్ష్మిని 4వ అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టుకు ఏపీపీ (అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్)గా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఏఆర్ అనురాధ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలక్ష్మి జేసీ లా కళాశాల నుంచి 2007లో న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు. అనంతరం జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా పని చేస్తున్నారు. 2015 - 16కు గుంటూరు బార్ అసోసియేషన్‌కు మహిళా కార్యదర్శిగా పని చేశారు. ఏపీపీగా ఆమె మూడేళ్ళ పాటు పదవిలో కొనసాగనున్నారు. నియామకానికి సహకరించిన జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎంపీ గల్లా జయదేవ్, పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్‌లకు ఆదిలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ న్యాయవాదులు గుత్తా వెంకటేశ్వరరావు, సోమసాని ఝాన్సీలక్ష్మి, బి.మంజుల, పులివర్తి శ్రీనివాస్, ఏపీపీలు వేమూరి శ్రీనివాసరావు, కట్టా కాళిదాసు తదితరులు ఆదిలక్ష్మిని అభినందించారు.

## నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు

గుంటూరు(విద్య), జనవరి 4: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ అజేష్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న మంగళగిరిలోని వీజే జూనియర్ కళాశాలలో మిత్రా ఆటో ఏజెన్సీస్, ఆర్ఎంసీ సంస్థల ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ పూర్తిచేసిన యువకులు అర్హులని తెలిపారు. ఇతర వివరాల కోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థను 9398600922 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.

# రైస్ పుల్లింగ్ పేరుతో టోకరా

● రూ.కోట్లు ఆర్జించవచ్చంటూ అమాయకులకు వల

● నకిలీ లోహపు బిళ్లలు, రంగురాళ్లతో ఎర

గుంటూరు, జనవరి 4: జిల్లాలో రైస్ పుల్లింగ్ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. విదేశాలలో కోట్లు ఖరీదు చేసే లోహపు బిళ్లలు తమ వద్ద ఉన్నాయని చెప్పి అమాయకులకు వల విసురుతున్నారు. ఈ విధంగా వారి నుంచి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. గతంలో వీరి కారణంగా మోసపోయిన వారు తిరిగి ఆ మొత్తం రాబట్టుకునేందుకు వారు కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇరిడియం, యురేనియం తదితర లోహాలకు ఉన్న శక్తిని ఆసరాగా చేసుకుని ఈ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. ఆయా లోహాలను బియ్యపు గింజల సమీపంలో ఉంచితే అవి ఆకర్షించడం, వికర్షించడం జరుగుతుంది. దీనిని రైస్‌పుల్లింగ్‌గా చెప్పి అమాయకులను మోసం చేస్తున్నారు.

కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ముఠాలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ ముఠాలు మోసాలను ఆపడం లేదు. ప్రధానంగా ఈ ముఠాలోని సభ్యులంతా దీనిని మోసంగా భావించకుండా కోట్లు వస్తాయనే అత్యాశతో అందుకు అవసరమైన ఖర్చుల కోసం ఇటువంటి ఆశ కలిగిన వారిని ముఠాలో చేర్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కొద్ది నెలల క్రితం ఓ ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోనూ ఓ ముఠాను అక్కడి పోలీసులు అరెస్టు చేసి రూ.లక్షల్లో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రైస్‌పుల్లింగ్‌తో పాటు గుప్తనిధులు ఉన్నాయంటూ ఈ ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ ఇదే పనిగా జీవనం సాగిస్తున్నాయి. అదే విధంగా నకిలీ వజ్రాలు, నకిలీ రంగు రాళ్ళు, నకిలీ బంగారపు బిస్కెట్లను ఎరగా చూపి ఈ ముఠాలు అమాయకులను మోసం చేస్తున్నాయి. మోసపోయామని గ్రహించిన బాధితులు తిరిగి డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాయి. డబ్బులు ఇచ్చినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకపోవడమే గాక ఇటువంటి మోసపూరిత చర్యలకు ఆశపడడం కూడా చట్ట ప్రకారం తప్పేనని భావించి ఆయా బాధితులు ఫిర్యాదు చేయలేకపోతున్నారు.

గతంలో పల్నాడు ప్రాంతంలోని దేవాలయాలు, నల్లమల అటవీ ప్రాంతంలోనూ గుప్త నిధుల పేరుతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి. గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తవ్వి తీస్తే రాత్రికి రాత్రి వందల కోట్లు వస్తాయని నమ్మిస్తూ ఈ ముఠాలు కొన్ని దశాబ్దాలుగా అడవులు, పురాతన ఆలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రాడీపేటకు చెందిన ముఠా పని చేసే ఏసురాజు, శ్రీనివాసరావుతోటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్రావులు ఈ ముఠా సభ్యులకు రూ.లక్షలు ఇచ్చి మోసపోయినట్లు వాపోయారు. తమ డబ్బు ఇవ్వమంటే తిరిగి ఇవ్వడం లేదని వారంటున్నారు. ఈ ముఠాలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, ప్రాంతాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ ముఠాలో వివిధ శాఖలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కోటీశ్వరుల వరకు ఉంటున్నారు. ఏదో ఒక రోజు తాము వందల కోట్లకు అధిపతులం అవుతామంటూ కలలు కంటూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇటువంటి వారి మాటలకు ఆకర్షితులై మోసపోరాదని బాధితులు అంటున్నారు.





ప్రసంగ సారాంశాన్ని రాసుకుంటున్న రైతులు



- ఆవు పేడలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు
- జెర్సీ జాతి ఆవు ప్రమాదకర జంతువు
- బయోలను ప్రోత్సహిస్తున్న శాస్త్రవేత్తలు
- ప్రకృతి సేద్యం సృష్టికర్త సుభాష్ పాలేకర్

# దేశీయ ఆవులే మేలు

### అపోహలొద్దు..



జీరో బేస్డ్ వ్యవసాయానికి మారిన మొదటి రెండేళ్లు దిగుబడి తగ్గుతుందన్నది కేవలం అపోహ మాత్రమే. నేను ఏడేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నా. గిరిజన ప్రాంత్రం మర్రిపాకలో 45 ఎకరాలు ఈ పద్ధతిలో 36 రకాల కూరగాయలు పండిస్తునా. పెద్ద పెద్ద కమతాలలో కాకుండా మొదట ఓ అరెకరంలో ప్రయత్నిస్తే మంచిది. అందుకే ముందు శిక్షణా తరగతులు అవసరం. అదేవిధంగా ప్రభుత్వం ప్రకృతి సేద్యం చేసే కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వటం, దేశీయ ఆవులు సబ్సిడీపై ఇవ్వటం వంటి కార్యక్రమాలు చెపట్టాలి. **- పవన్‌కుమార్, స్వాధికార స్వచ్ఛంద సంస్థ స్థాపకుడు**

### దాడి చేస్తారేమో అని బయపడ్డా..



ఆర్థశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన తరువాత రసాయన ఎరువుల వాడకం తగ్గించి వర్మికంపోస్టును ప్రమోట్ చేసి మా సొంత జిల్లా చిత్తురులో విజయవంతం అయ్యా. ఈ విధానాన్ని సీమలోని జిలాల్లో విస్తరిద్దామనకున్నా. తిరుపతిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేశా. శిక్షణా తరగతులు అనంతరం వ్యవసాయ కళాశాలలోని విద్యార్థులు శాస్త్రవేత్తలు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయమన్నారు. ఆ సమయంలో విద్యార్థులు దాడి చేస్తారేమో బయపడ్డా. ఆ సమయంలో పాలేకర్ శాస్త్రవేత్తల అనుమానాలు నివృత్తం చేశారు. ఆయన ప్రశ్నలకు మాత్రం శాస్త్రవేత్తల వద్ద సమాధానాలు దొరకటం లేదు. **- డాక్టర్ కె.గంగాధర్, చిత్తూరు**

గుంటూరు, జనవరి 4, (ఆంధ్రజ్యోతి): దేశీయ ఆవుల్లోనే పంటకు మేలు చేసే పేడ, మూత్రం ఉంటాయని పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం సృష్టికర్త సుభాష్ పాలేకర్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు గురువారం ఐదవ రోజు ప్రకృతి సేద్యంపై శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవు పేడలో పంటలకు మేలు చేసే కోట్ల సూక్ష్మ జీవులు ఉన్నాయన్నారు. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్న జెర్సీ ఆవులు జాతి ఆవులు కాదన్నారు. అది ఒక విష జంతువు అని చెప్పారు. ప్రపంచంలో ఎవరైన జెర్సీ జాతిని ఆవుగా రుజువు చేయాలని పాలేకర్ సవాల్ విసిరారు. మన ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు జెర్సీ ఆవులను ప్రోత్సహిస్తూ, సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలిపారు. జెర్సీ జాతి మూత్రం, పేడలో మొక్కలకు పనికి వచ్చే పోషక పదార్థాలు లేవన్నారు.

రైతులు ఎకరానికి పది కిలోల ఆవు పేడను మూత్రంతో కలిపి వేయాలని సూచించారు. ప్రస్తుతం రైతులు ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగు మందులు పంటలకు మేలు చేయవన్నారు. శక్తివంతమైన ఎరువులు, పురుగు మందులను భూమిపై వేయడం వలన మట్టిలో ఉండే మొక్కలకు మేలు చేసే వివిధ రకాల సూక్ష్మ జీవులు, పోషక పదార్థాలు నశిస్తాయని సుభాష్ ఫాలేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సేంద్రియ, బయో ఎరువులు వేయడం మంచిదని సూచిస్తూ శాస్త్రవేత్తలు ప్రభుత్వాలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బయోలు, సేంద్రియాలకు రూ.కోట్లలో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నారు. అయినా వ్యవసాయ ఉత్పత్తులు ఎందుకు పెరగటం లేదని ప్రశ్నించారు. శాస్త్రవేత్తల పరిశోధనలతో రైతులు ఎందుకు లబ్ధి పొందలేదన్నారు. బయోలు, సేంద్రీయ ఎరువుల కంటే అపరాల పిండిలో ఎక్కువ పదార్థాలు ఉన్నట్లు చెప్పారు.



పాలేకర్‌ను సత్కరిస్తున్న కృష్ణా జడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు

### పాలేకర్ విధానాలే శరణ్యం...

రైతులకు సుభాష్ పాలేకర్ విధానాలే మంచిదని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కడియాల రాఘురావు సూచించారు. ఐదేళ్ల క్రితం కృష్ణా జిల్లాలో మొదటిగా నిర్వహించిన శిక్షణా తరగతులు దశల వారిగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు చెప్పారు. యడ్లపాడుకు చెందిన ప్రాకృతిక రైతు పోపూరి రామారావు మాట్లాడుతూ ప్రకృతి సేద్యం వలన ప్రజలకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దటానికే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెసి-2 ముంగా వెంకటేశ్వర రావు, హోం సైన్స్ డీన్‌డాక్టర్ నీరజ, వ్యవసాయ శాఖ డీడీలు తిరుపయ్య, రామలింగయ్య, ప్రకృతి సేద్యం జిల్లా అధికారి రామ్మోహన్ తదితరులు ప్రసంగించారు.



బృంద చర్చల్లో పాల్గొన్న యువతీయువకులు



ప్రకృతి సేద్యంతో పండిన ఉత్పత్తుల గురించి వివరిస్తున్న సిబ్బంది



పారిశుధ్య సిబ్బంది..

### మెరుగైన సేవలు..

శిక్షణ తరగతులు జరిగే ప్రాంతంలో కాజ పంచాయతీ, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జీరో బడ్జెట్‌కు చెందిన 200 మంది వాలంటీర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారు. గుంటూరు డివిజన్ డీఎల్‌పీవో సుబ్రహ్మణ్యం సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ డీడీలు తిరుపయ్య, రామలింగయ్య, ప్రకృతి సేద్యం జిల్లా అధికారి రామ్మోహన్‌లు గ్రౌండ్‌లో భోజనం, అల్పాహార పంపిణీ వద్ద బాధ్యతలు తీసుకున్నారు. వీరికి జేసీ-2 ముంగా వెంకటేశ్వరరావు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నారు. గురువారం ఉదయం సుమారు 200 మందికి అల్పాహారం తగ్గింది. వెంటనే అధికారులంతా అక్కడే ఉండి అరగంటలో అల్పాహారం తయారు చేయించి సమస్యను పరిష్కరించారు. సుమారు 10 కౌంటర్లు ఏర్పాటు చేసి మినరల్ వాటర్‌ను ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నారు.



ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న హరిజవహర్‌లాల్, ముంగా వెంకటేశ్వరరావు

# ప్రజాసంక్షేమమే టీడీపీ లక్ష్యం

**● నదుల అనుసంధానం సీఎం చంద్రబాబు ఘనతే**
**● జన్మభూమి సభలో మంత్రి నారా లోకేష్**



డ్వాక్రా మహిళలకు చెక్కును అందిస్తున్న మంత్రి నారా లోకేష్, చిత్రంలో మంత్రి ప్రత్తిపాటి, ఎమ్మెల్యే ఆలపాటి, ఎమ్మెల్సీ రామకృష్ణ తదితరులు

అత్తోట (కొల్లిపర), జనవరి 4 : గ్రామాభివృద్ధి... ప్రజాసంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మండల పరిధిలోని అత్తోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్ని ప్రసంగించారు. సభకు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 1100 కాల్ సెంటర్ ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమన్నారు. ఇటీవల రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన బాగున్నట్లు కితాబు ఇచ్చారన్నారు. 2016లో రాష్ట్ర విభజన జరిగి మనకు రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి ఉంటానికి ఇల్లుగాని. సీఎం కార్యాలయంగాని లేకపోవడంతో బస్సులో నుంచే పరిపాలన సాగించిన నేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను మరువలేదన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేసారని, అత్తోట గ్రామంలోనే 1,824 మంది రైతులకు రూ.4.12కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరికి ఇప్పటికే రూ.6వేలు వారి ఖాతాలో జమచేసినట్లు చెప్పారు. మరో రూ.4వేలు కూడా త్వరలోనే వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందన్నారు. చంద్రబాబు పరిపాలన వచ్చిన తర్వాత 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏడుపదుల వయస్సు దగ్గరైన నాన్న పని వేగాన్ని అందుకోవడం తనతో పాటు మంత్రులకు కూడా కష్టంగా ఉందన్నారు. గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా అందించి రైతులకు మేలు చేసినట్లు తెలిపారు. గతంలో 36శాతం మరుగుదొడ్లు ఉంటే అది నేడు 86శాతానికి పెంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా చేశామన్నారు. నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేయించటానికి జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ కంకణం కట్టుకున్నారన్నారు. 2018 జూన్ నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకు పదిస్టార్ రేటింగ్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంటర్‌నెట్ ప్రతి వారికి అందుబాటులో ఉండే విధంగా కేవలం రూ.149 రూపాయలకే ఫైబర్‌నెట్ ఏర్పాటు చేసి 250 ఛానల్స్‌ను వినియోగించుకునే విధంగా చేయబోతున్నట్లు చెప్పారు. అత్తోటలో 5.74 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 9కిలో మీటర్లు మురుగు కాల్వలు పూర్తి చేయడం జరిగిందన్నారు. జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్రంలో అరకోటి ఫించన్లు ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారన్నారు. తాగునీరు అందించేందుకు రూ.40కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న శ్రమ కష్టాన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో ఓటును కానుకగా అందజేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. అనంతరం రూ.2.74లక్షల ఉపకారవేతనాలు, రూ.కోటి 20లక్షలు వడ్డీలేని రుణాలు, మైనార్టీలు సంబంధించి వివాహం చేసుకున్న వ్యక్తికి రూ.50వేల అందజేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ భవన నిర్మాణానికి తెనాలి జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి శ్రావణకుమార్ రూ.లక్ష చెక్కును లోకేష్‌కు అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని, ఎమ్మెల్సీ రామకృష్ణ, జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, కలెక్టర్ కోనా శశిధర్, రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, సర్పంచ్ డానియేల్, టీడీపీ మండల అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, దుగ్గిరాల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వంగా సాంబిరెడ్డి, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆళ్ళ వీరారెడ్డి, వేమూరు డీసీ చైర్మన్ కొల్లి రాఘవరెడ్డి, అత్తోట సొసైటీ అధ్యక్షుడు కొఠారు వరప్రసాద్, ఉపసర్పంచ్ సోమయ్య, అధికారులు పాల్గొన్నారు.

## రేపటి నుంచి జీవన వారసత్వ సంబరాలు

**● ముస్తాబవుతున్న అమరావతి**

అమరావతి, జనవరి 4: ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందిన అమరావతిలో ఈనెల 6వ తేదీ నుంచి 15వరకు సంక్రాంతి జీవన వారసత్వ సంబరాలు-2018 జరగనున్నాయి. వారసత్వ అభివృద్ధి సలహాదారు గల్లా అమరేశ్వర్ పర్యవేక్షణలో జరిగే కార్యక్రమాలు ప్రారంభం రోజున ఎమ్మెల్యే శ్రీధర్‌తో పాటు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షీ జైన్ పాల్గొంటున్నారు. హస్తకళా వస్తు ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ, ఏపీ సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్, అంతర్జాతీయ ఇన్‌క్లూజివ్ పురావస్తుశాల సంయుక్త ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతున్నాయి.

## చిన వెంకన్న ట్రస్ట్‌కు కూరగాయల వితరణ



ద్వారకా తిరుమల, జనవరి 4: దాతల సహకారంతో అన్నదాన ట్రస్టుకు అందించే విరాళాలతో మరింత మంది భక్తులకు సంపూర్ణమైన ఉచిత అన్నదాన ప్రసాదం అందజేస్తామని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మీ బాలాజీ స్వీట్స్, బేకరీ యజమాని కనపర్తి ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి అన్నదాన ట్రస్టుకు రెండు టన్నుల కూరగాయలను గురువారం అందించారన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌కు చెందిన దీనవల్లి వెంకట రామయ్య పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి అన్నదాన ట్రస్టుకు టన్ను కూరగాయలను గురువారం అందజేశారన్నారు. దాతలకు స్వామివారి అంతరాలయ దర్శనం, ఉచిత అన్నదాన ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అన్నదాన సిబ్బంది పాల్గొన్నారు.



# ఈ విరాళం ఉడుత సాయమే..

**● సైనికుల సేవలు ఎనలేనివి ● వారి సంక్షేమానికి రూ.5 లక్షల విరాళం ● ఉదారత చాటుకున్న విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ**



తాడేపల్లి, జనవరి 4: చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విలువిద్యలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అర్జున అవార్డు సాధించిన వెన్నం జ్యోతిసురేఖ తన ఉదారతను చాటుకున్నారు. అర్జున అవార్డు ద్వారా వచ్చిన రూ.5లక్షలను భారత సైనిక సంక్షేమానికి విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలో ప్రధానమంత్రికి అందజేస్తానని చెప్పారు. సైనికులు మన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక దేశం కోసం కుటుంబాలను సైతం వదలి విధి నిర్వహణలో అసువులు బాస్తున్నారని జ్యోతి సురేఖ తెలిపారు. ఆ సేవల వల్లే మనం ఇలా వుండగలుగుతున్నామని వారి సంక్షేమం కోసం ఈ విరాళాన్ని ఇస్తున్నానని ఆమె ఆంధ్రజ్యోతికి చెప్పారు. ఈ నగదు అమర సైనిక కుటుంబాలకు వేన్నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగా ఉడత సాయంగా ఉపయోగపడతాయన్నారు. వచ్చే మొత్తంలో కొంత మేరకైనా సాయం చేయాలనే సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశం ఉందన్నారు. వరల్డ్ చాంపియన్‌గా నిలవాలని తన లక్ష్యమని అందుకు కఠోర సాధన చేస్తున్నానన్నారు. కోచింగ్‌కు శుక్రవారం ఇటలీ వెళ్తున్నట్టు ఆమె చెప్పారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న జ్యోతిసురేఖ ఇటీవల ఢాకాలో జరిగిన ఏషియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో టీం విభాగంలో పసిడి పతకం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్‌డ్ విభాగంలో రజత పతకాలు సాధించడమే కాక మెక్సికోలో నిర్వహించిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ టీం విభాగంలో రజత పతకాన్ని సాధించింది.

2017 తనకు మరపురాని సంవత్సరమని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకోవడం మరువలేనిదని ఆమె వ్యాఖ్యానించారు. క్రికెట్, షటిల్ వంటి క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం ఇతర క్రీడలకు ఉండటం లేదనేది బహిరంగ రహస్యమే. ఇటీవల ప్రపంచ ఆర్చరీలో దేశం తరపున రజతం సాధించి తెచ్చిన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు స్వాగతం పలికేందుకు కేవలం కొద్ది మంది తప్ప సంబంధిత అధికారులు కూడా అక్కడకు రాకపోవడంపై గతంలో విమర్శలు కూడా వచ్చాయి.

## తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ డైరీ ఆవిష్కరణ



డైరీ, క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న మంత్రి లోకేష్

తెనాలి అర్బన్, జనవరి 4 : రాష్ట్ర తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్‌ను పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. గురువారం అత్తోట వచ్చిన ఆయనను కలిసిన సంఘ నాయకులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ రద్దుపై కూడా దృష్టి సారించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగండ్ల శేషగిరిరావు, ఆర్థిక కార్యదర్శి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

## అశ్వమేధ యాగ కలశ యాత్రకు ఆహ్వానం

మంగళగిరి, జనవరి 4: మంగళగిరి ఎన్నారై వైద్యకళాశాల ఆవరణలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అశ్వమేధ మహాయజ్ఞాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కలశయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుతూ గాయత్రీ పరివార్ ఆధ్వర్యంలో మహిళలు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆహ్వానాలను అందజేశారు. స్థానిక శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం వద్ద నుంచి మహిళా భక్తులు యాగం తాలూకు ఆహ్వానాలతో నాలుగు బృందాలుగా విడిపోయి పట్టణంలోని వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికలను అందజేశారు. పట్టణంలో కలశయాత్ర శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానుందని నిర్వహకులు తెలిపారు.



ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్న మహిళలు

# నైపుణ్యాలతోనే ఉద్యోగావకాశాలు



మాట్లాడుతున్న నాగేశ్వరరావు

- ఏపీఎస్ఎస్‌డీసీ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు
- విజ్ఞాన్‌లో విద్యార్థులకు శిక్షణ తరగతులు

గుంటూరు(విద్య), జనవరి 4: విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే భవిష్యత్‌లో వచ్చే పోటీని తట్టుకుంటారని ఏపీఎస్ఎస్‌డీసీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ బి. నాగేశ్వరరావు పేర్కొన్నారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు గురువారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో నైపుణ్యాలకే పెద్దపీట వేస్తున్నారని, నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని వివరించారు. శిక్షణ తరగతులను సమర్థమంతంగా ఉపయోగించుకోవాన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఎస్ అసిస్టెంట్ కార్యదర్శి బి.శివరామయ్య, వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, నైపుణ్య కేంద్రం సమన్వయకర్త మోపిదేవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

# డాక్టర్ చంద్రహాస్‌కు అవార్డు



డాక్టర్ చంద్రహాస్

తాడికొండ, జనవరి 4: ప్రసూతి సమయంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలను విశ్లేషణ జరిపి ఫైబ్రాయిడ్ యుటెరస్ విత్ కాన్‌కోమిటెంట్ గెస్టేషనల్ ట్రిఫొబ్లాస్టిక్ డిసీజ్ అను అంశంపై ఇచ్చిన సెమినార్‌కు గాను బెస్ట్ కేస్ ప్రజంటేషన్ ఆఫ్ ద ఇయర్ -2017 అవార్డు డాక్టర్ నాదెండ్ల చంద్రహాస్‌కు లభించింది.

విజయవాడలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు. గైనకాలజీ విభాగానికి చెందిన చంద్రహాస్ విజయవాడలోని పిన్నమనేని సిద్దార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో గైనాకాలజీ విభాగంలో మాస్టర్ ఆఫ్ సర్జన్ చివరి సంవత్సరం చదువుతున్నారు.

అకడమిక్ యాక్టివిటీస్ విభాగంలో గైనాకాలజీ లో నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రదర్శించిన కేస్ ప్రజంటేషన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరించినందుకు యూకేకి చెందిన డాక్టర్ పి. సుధానాగేశ్వరరావుచే అవార్డును అందుకున్నారు. నాలుగు విభాగాలలో 64 ప్రజంటేషన్‌లలో చంద్రహాస్ ఉత్తమ ప్రతిభను కనబరిచారు. సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొని వైద్య సేవలను అందించారు. గుంటూరు కాటూరి మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు.






## ఉద్యోగావకాశాలు

- **మెడికల్ షాపులో గుంటూరులోని** 7 Hills Pharmacy నందు పనిచేయుటకు Expeirence గల Male/Female Staff కావలెను. జీతం : 10,000/- To 15,000/- సంప్రతి 8019974567, 9948126425. AJG-443369
- **పిడుగురాళ్ళ హెచ్‌పి. గ్యాస్ ఆఫీసు నందు** గ్యాస్ సిలెండర్లు డెలివరీ చేయుటకు బాయ్స్ కావలెను. మరియు డోర్ టు డోర్ తిరిగి గ్యాస్ తనిఖీ చేయుటకు యువతి, యువకులు కావలెను. అర్హత: 10వ తరగతి. ఫోన్: 9014106777 AJG-436724
- **గుంటూరు ఆటోనగర్‌లోని** పెట్రోలు బంకు నందు పనిచేయుటకు పంప్ బాయ్స్, పంప్ గర్ల్స్, సూపర్ వైజర్లు పంప్ క్యాషియర్లు కావలెను. సంప్రతి 8686308734, 8074546302 AJG-443050
- **నకరికల్లులోని టివియస్ షోరూమ్** నందు పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం కలదు. Qulf: Inter ఆపైన. సంప్రతి 90106 66299 AJG-442505
- **Wanted DTP Operator:** Exp.in Pagemaker, Tel, Eng, Hindi Typing. Own, Two Wheeler Maxmuller Education. Inner Ring Road, Guntur. Ph: 9494161313, 7358335826 AJG-443363
- **Airtel ఆఫీసు నందు** పనిచేయుటకు టెలికాలర్స్ Male/Female కావలెను. Sal:- 5000/- వీనస్ థియేటర్ ప్రక్కన, తెనాలి. సెల్: 9515662151, 9515662168 AJG-442843
- **ప్రముఖ MNC కంపెనీలో** పనిచేయుటకు RTD ఎంప్లాయిస్ & హౌస్ వైఫ్స్ కావలెను. అర్హత: ఇంటర్ Age: 30 సం॥లు. ఫోన్: 7799010111 RK-557
- **7th- డిగ్రీ పాస్/ఫెయిల్ ఐన 39 మంది** స్త్రీ/పు కావలెను. జీ.రూ॥ 9500/-+ కమీషన్ + ఫ్రీరూమ్. సంప్రతి 26 సం॥లోపు వారు: సింధూప్రమోషన్స్, 14/3 అరండల్‌పేట, గుంటూరు. ఫోన్: 93985 40342 IMP-12308
- **లేజర్ కటింగ్ మిషన్‌కు** అనుభవం కలిగిన ఆపరేటర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం & రూమ్ సౌకర్యం ప్రభు డిజిటల్స్, 4/5 అరండల్‌పేట, GNT- సంప్రతి8686998686, 9618888848. AJG-443368
- **రూం ఫ్రీ, ఫీజులు లేని ఉద్యోగాలు** క్రొత్తగా ప్రారంభించిన మా కంపెనీలో జాబ్ చేయుటకు స్త్రీ / పు.లు కావలెను. Q. 10th to డిగ్రీ, సంప్ర : 95508 99147 AJB-885
- **శ్రీరామ సిటీ యూనియన్ ఫైనాన్స్ తెనాలి** బ్రాంచి నందు రికవరీ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (యువకులు) కావలెను. Q: ఎదైనా డిగ్రీ, 29 సం॥లోపు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత, ఇన్ సెంటివ్స్, TA+DA (ఇంటర్వ్యూ: 10 to 5) సంప్ర : 7995385207, 8978380064 AJG-448083
- **10th to డిగ్రీ (P/F) చదివి జాబ్ లేదని** నిరుత్సాహంతో వున్న వారికి క్రొత్తగా ప్రారంభించిన ఆఫీసులో జాబ్ చేయుటకు యువత కావలెను. వ.25 సం.ల లోపు. సంప్ర : 99487 47252 AJB-884
- **ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలలో మరియు బ్యాంకు** అనుబంధ సంస్థలలో పని చేయుటకు అకౌంటెంట్స్, ఆఫీస్‌వర్కర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ అర్జంటుగా కావలెను. రూం + భోజనం ఫ్రీ. వెహికల్ అలవెన్స్ కలదు. సం॥ సెల్: 81791 47174, 88869 84931 AJY-438673
- **A.P. Govt. Reg** గల Indian H.R.B.M.C. కంపెనీ నందు పర్మినెంట్‌గా Job చేయుటకు 10th to డిగ్రీ P/F అయిన 18 -26 సం॥లోపు యువకులకు ఉచిత శిక్షణలో స్టైఫండ్ 7000+ ఫ్రీ రూం. శిక్షణ అనంతరం పర్మినెంటు చేసి 20,000 సంపాదన + బైక్ సదుపాయం కలదు. Cont : 95151532289 AJC-439686
- **ప్రభుత్వంచే గుర్తించబడిన** AP G.S.T. గల SHRA సంస్థ నందు AM. BMలుగా పనిచేయుటకు 10th, ఇంటర్, డిగ్రీ P/F అయిన 28 సం॥లోపు యువకులకు ఉచిత శిక్షణ, శిక్షణ లో 6500 to 8000, శిక్షణ అనంతరం 25,000+బైక్ సదుపాయం రూం ఫ్రీ. Cont : 9000449325 AJC-439683
- **Govt. Reg.** గల SRBMC సంస్థ నందు పర్మినెంట్‌గా జాబ్ చేయుటకు 10th, ఇంటర్, డిగ్రీ చదివిన 26 సంll లోపు యువకులకు ఉచిత శిక్షణలో స్టైఫండ్ 8000+రూం ఫ్రీ. పర్మినెంట్ చేసి 20,000/- సంపాదన+బైకు సదుపాయం. సెల్ : 9121976459 AJC-439680

## డిజిటల్ ఇండియా పేమెంట్స్ లిమిటెడ్

- **RBL Bank Cash Points (ఆధార్ పేమెంట్స్)** ను జిల్లాలో ప్రతి గ్రామంలో స్థాపించి నిర్వహించుటకు మండల స్థాయి డిస్ట్రిబ్యూటర్‌లు, Agents కావలెను. ఫోన్: 7729997365, 6281175762 AJG-443359

## రియల్ ఎస్టేట్

- **భూమి మీద పెట్టుబడి మీ భవిష్యత్‌కి భరోసా** అమరావతిలో CRDA అప్రూవల్ ప్లాట్స్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో కలవు. మార్కెటింగ్ సిబ్బంది కావలెను. వై.వి.రావు. ఫోన్: 99089 85109 AJG-443077
- **గజం : 3500, విద్యా, వైద్య,** వాణిజ్య కేంద్రంగా త్వరలో గ్రేటర్ మున్సిపాలిటి జిల్లా కాబోవుచున్న నర్సరావుపేటలో సెంటు 1,69,500/- కరెంటు, కన్వర్షన్, 30 అ॥రో॥, 11వేల రూ॥ బుకింగ్, సంక్రాంతికి రిజిస్ట్రేషన్ ఫ్రీ. సంప్ర॥ 9000679320. AJG-442506
- **ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కోటప్పకొండ** ప్రక్కన 30 ఎకరాల DTCP వెంచర్ నందు 12-36 నెలల సులభవాయిదాలలో తక్కువ ధరలో ప్లాట్‌లు అమరావతి దగ్గర CRDA అప్రూవల్ ప్లాట్లు కలవు. సెల్ : 9550695955. SAAA-633

## ఇళ్లు అమ్మకము

- **GNT, నల్లచెరువు, 23/3వ లైన్,** క్రొత్త తారురోడ్డు దగ్గర, 100గ॥, దక్షిణ, ఫుల్ ఫినిష్డ్ 2BHK అన్ని వసతులు 100% వాస్తు గల ఇండివిడ్యువల్ డాబా అమ్మబడును. 45 లక్షలు. Cont: 8125778385 (10AM - 1PM) AJG-443365

## FLAT FOR SALE

- **గుంటూరు ఇన్నర్‌రింగ్ రోడ్డు భాష్యం స్కూల్ ప్రక్కన** 1250 SFT గల 2BHK ఫ్లాట్స్ 100% వాస్తు కలిగిన Bank లోన్ మరియు తీయని గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు. శ్రీ మానస బిల్డర్స్ & డెవలపర్స్. ఫోన్: 9346441024 RK-524
- **గుంటూరు విద్యానగర్ 1వ లైను** Exten వైశ్యా బ్యాంక్ కాలనీ 3వ లైనులో నూతన Super Lexuary 3BHK, 3 Flats (2112) Sft తూర్పు ఫేసింగ్ అమ్మకము. ఫోన్: 7702688899 RK-554
- **2BHK Flats 1145 Sq.ft full** furniture ready for Occupation at Inner ring Road Guntur, Municipal Administrative Office back side by TNR Constructions. Ph: 98481 34857, 99661 24453 KC-1835

## గోల్డ్ ఫైనాన్స్

- **గోల్డ్ నెటిక్- బంగారం కొనబడును, బ్యాంకులలో** తాకట్టు సంస్థలలో ఉన్న బంగారం విడిపించి కొత్త బంగారం ధరకే కొనబడును. మరియు గిఫ్ట్ కూపన్ ద్వారా బహుమతులు పొందండి. 96427 96420, 96427 96421 AJO-433414
- **సంప్ర॥ 7093920022,** బంగారం బ్యాంకు లలో, ఏ ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి, మా డబ్బుతో విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం అధిక ధరకు కొనబడును. AJG-443045
- **బంగారం బ్యాంకులలో,** ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం అధిక ధరకు కొనబడును. సంప్ర॥ 9573944799 AJG-GNT1
- **బంగారం బ్యాంకులలో & ఇతర** ప్రైవేట్ సంస్థలలో వస్తువులను విడిపించి వారి కన్నా అధిక ఋణం ఇవ్వబడును & కొనబడును. సెల్ : 99487 05090, 91605 55654 AJB-442484
- **సంప్ర॥ సెల్ : 99515 29962** బంగారం బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్ క్యాష్ AJB-442415
- **బంగారం బ్యాంకులలో ప్రైవేట్ సంస్థలలో** తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్ క్యాష్. సెల్ : 95813 29448 AJB-442410
- **బంగారం బ్యాంకులలో, ప్రైవేట్ సంస్థలలో** తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం అధిక ధరకు కొనబడును. సెల్ : 91606 90477 AJB-442476

## బిజినెస్ ఆఫర్

- **రూ.500 పెట్టుబడితో నెలకు** అధికంగా లాభాలను ఆర్జించే అద్భుతమైన అవకాశం కొరకు సంప్రదించండి ☎ 9100889946 / 9100889947 AJH-15888

## పుట్టగొడుగుల పెంపకం

- **పుట్టగొడుగుల పెంపకం ద్వారా నెలకు రూ. 5000-50,000** వరకు మీ ఇంటి వద్దనే సంపాదించండి. 1 రోజు శిక్షణ మెటీరియల్ ఇచ్చి మీరు పెంచిన పుట్టగొడుగులు మీ ఇంటి వద్దకొచ్చి మేమే కొంటాము. ప్రభు మష్రూమ్స్ ప్రొడక్ట్స్. సెల్ : 93923 71493 AJB-442377

## ఎడ్యుకేషన్

- **జనవరి 18కే డిగ్రీ (Dis) తో ఆంధ్రా** యూనివర్శిటీ One Sitting/ పూర్వవిద్య లేకుండా 2 1/2 సం॥రాల B.Sc, B.Com, BA, B.Tech లను ఒకే సం॥లో ఇంటర్ 10th ల పాస్‌తో పొందుటకై సంప్ర॥ శ్రీ సత్యసూర్య. ఫోన్: 9346446079 AJG-443043

## స్పోకెన్ ఇంగ్లీష్

- **చాలెంజ్ ఇంగ్లీషు 50 గట్లలో** 50 రోజులలో మాట్లాడు రేపటి నుండి 5 రోజులు ఫ్రీ క్లాసులుకు హాజరుకండి. ప్రామాణిక, 7/1 అరండల్‌పేట, గుంటూరు. ఫోన్ : 9440539029. RK-560

## పోయినవి

- **గుంటూరు జిల్లా, శావల్యాపురం (మం),** ఘంటావారిపాలెం (గ్రా), డి.నెం. 8-98కు చెందిన తోట లీలాప్రసాద్ S/o. భాస్కరరావు అను నేను నా పేరిట గల ఒరిజినల్ పాస్‌పోర్ట్ నెం: P1730985 ను కంతేరు నుండి తాడికొండ వెళ్ళుచుండగా మార్గమధ్యములో జారిపడిపోయినవి. దొరికిన వారు పై అడ్రస్సుకు తెలుపగలరు. ఫోన్ : 9533315175. AJG-443099

## మ్యారేజ్ సర్వీసెస్

- **సప్తపది మ్యారేజెస్ వారి ఆహ్వానం** జిల్లాలోని అన్ని కులముల మీడియేటర్స్ మరియు తల్లి, తండ్రులు మీ పిల్లల ప్రొఫైల్స్‌తో రండి మీకు కావల్సిన ప్రొఫైల్స్ సెలక్ట్ చేసుకోండి, 9/1 అరండల్‌పేట గుంటూరు. ఫోన్: 7680902457 RK-555

## ఆయుర్వేదం

- **బొల్లి, తెల్లమచ్చలు,** సోరియాసిస్‌లకు ఎటువంటి పత్యంలేని చికిత్స కలదు. మందులు ఉచితముగా ఇవ్వబడును సంప్రదించండి. ఫోన్: 7995392747, 9603055647 SAAA-631
- **అల్సర్ పేగుపూత** ఎంత తీవ్రంగా ఉన్నఆపరేషన్ లేకుండా తగ్గించబడును వారం రోజులు మందు ఉచితం డా॥ V.R.K మూర్తి B-26 SVN కాలనీ మెయిన్ రోడ్ గుంటూరు. ఫోన్: 9290018792 AA-512

## సినిమా ఛాన్స్

- **మా బ్యానర్‌లో నిర్మిస్తున్న** వెబ్‌సిరీస్ మరియు కథాబలంతో ఉన్న సినిమాకి నూతన నటీనటుల ఎంపిక జరుగుచున్నది ఆసక్తి గల సం॥ఔట్ డోర్-7730864238 AJI-15934

**పాఠకులకు సూచన:**
క్లాసిఫైడ్ ప్రకటనలకు స్పందించే ముందు పూర్తిగా విచారించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ప్రకటనదారు ప్రకటిస్తున్న లేదా చేసుకుంటున్న క్లయిమ్‌లతో మా పత్రికకు ఎటువంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్/ డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.
- మేనేజర్

## ఒకటికి మూడు

చిత్రంలో కనిపిస్తున్న వాటిని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఏమంటారంటే..!

1.బఠాణీ

2. PEAS

3. मटर



## జంబ్లింగ్ వర్డ్స్

ఈ కింది పదాలను సరిచేయండి

1. hoscol ▶..............
2. mptele ▶..............
3. lyeolw ▶..............
4. inbraow ▶..............
5. lihodya ▶..............

## పద్యం

మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడ లోనజురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమ.

**భావం :** మిరపకాయ నల్లగా ఉన్నా కొరికితే ఎంత కారంగా ఉంటుందో సజ్జనుల ప్రభావం అలాగే ఉంటుంది. దుర్జనులను మార్చే శక్తి వారికి ఉంటుంది.

# డీజే బుడతడు!



ఒరటిల్వీ ఎజేహోంగ వానే... దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బుడతడి వయసు ఐదేళ్లు. ఇతను ప్రపంచంలోనే అతి చిన్న క్లబ్ డీజేగా చరిత్ర సృష్టించాడు. ఏదో పేరుకు కాదు, అతని బుజ్జి చేతుల్లో డీజే చరిత్రలోని పలు రికార్డులు బద్దలవుతున్నాయి.

ఒరటిల్వీ(డీజేఆర్చ్‌జూనియర్)ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు డీజేగా గుర్తింపు పొందాడు అతనికి చిన్నతనంలో అతని తండ్రి ఆడుకోవటానికి ఐపాడ్ మిని ఇచ్చాడు. అందులో ఉన్న డీజే యాప్‌లతో ఆడుకోవటం ప్రారంభించాడు. క్రమంక్రమంగా అతనికి డీజే నైపుణ్యాలు అలా చిన్నతనంలోనే అలవాటయ్యాయి. ఆ తరువాత క్లబ్‌ల్లో నేరుగా వేదికలపైనే డీజేను ప్రాక్టీసు చేయటం ప్రారంభించాడు. అలా మూడేళ్ల వయసులోనే పోటీల్లో పాల్గొని పలు బహుమతులు సాధించాడు. అతనికి ప్రేక్షకుల గుంపులు ముందు డీజే ప్రదర్శన చేయటం అంటే చాలా ఇష్టం. కేవలం డీజేగా మాత్రమే కాదు తనదైన స్టైల్స్‌తోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. జొహన్నెస్‌బర్గ్ లోని ఓ బార్‌లో గంటసేపు డీజేగా ప్రదర్శన కొనసాగించి ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు డీజేగా ఘనతను సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు జపాన్ బాలుడు ఆరేళ్ల బాలుడు త్సుకి మొరిటా పేరు మీద ఉంది. ఒరటిల్వీ తండ్రి అతని గొప్పతనానికి మురిసిపోతున్నాడు.





## సూక్తి

అద్దమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక!!

- చార్లీ చాప్లిన్




## చుక్కలు కలపండి



## బొమ్మ గీయండి





## నోరు తిరుగుతోందా?

I Have got a date at a quarter to eight, i will see you at the gate, so don't be late.



## పొడుపు కథ

దాస్తే పిడికిలిలో దాగుతుంది....
తీస్తే ఇల్లంతా జారుతుంది.

## సామెత

అందరికీ
శకునం చెప్పే
బల్లి తాను
పోయి కుడితిలో
పడ్డట్టు!

## అవునా?

నాలుకపై సుమారు 9వేల రుచి గ్రంథులుంటాయి.


## జవాబులు

జంబ్లింగ్‌వర్డ్స్:1. school 2. temple 3. yellow 4. rainbow 5. holiday పొడుపుకథ : దీపం వెలుగు జనరల్ నాలెడ్జ్ : న్యూయార్క్, నీడను గుర్తించండి:4

## జనరల్ నాలెడ్జ్

ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్ర ఎక్కడ ఉంది?

## నీడను గుర్తించండి



# What is Merchant Payment Limit?

## BANKING KNOWLEDGE / FINANCIAL AWARENESS

1. **'PSB Manthan' is relating to which of the following?**
a) Milk churning
b) Discussions about banks, and their competencies, opportunities to buy or swap loan assets etc. c) Sea Churning
d) Doubts clarification e) None of these

2. **Who are advised to strengthen 'cluster based lending'?**
a) insurance companies b) Banks
c) mutual funds d) NBFCs
e) None of these

3. **Which is called as (Pure) commodity money economy?**
a) where money consists of gold or silver or oxen b) Paper Notes
c) Promissory Notes d) Shares
e) Debentures

4. **'Credit-money economy' consists which of the following?**
a) negotiable debt certificates
b) promises to pay of financial intermediaries which are convertible only in the sense that they can be exchanged into other forms of debt
c) Both (a) and (b) d) Currency Notes
e) None of these

5. **Direct Benefit Transfer (DBT) is Government's major reform initiative to re-engineer the existing delivery processes, ensuring better and timely delivery of benefits using Information & Communication Technology (ICT).DBT focuses on which of the following?**
a) better targeting of beneficiary
b) timely disbursal of benefits
c) curbing of pilferage by de-duplication
d) elimination of ghost beneficiaries etc.
e) All the above

6. **What is the mandatory information required to make an RTGS & NEFT payment?**
a) Amount to be remitted.
b) Remitting customer's account number which is to be debited
c) Name of the beneficiary bank.;Name of the beneficiary.
d) Account number of the beneficiary; Sender to receiver information, if any&IFSC code of the destination bank branch e) All the above

7. **What is Merchant Payment Limit (MPL)?**
a) Merchant Payment Limit is merely a pre-authorization of payment limit where the Corporate can set a limit by pre-approving it for the purpose making payment to any Merchant (Utility bills/taxes) in a single session.
b) Actual payment can take place only if sufficient balance is available in the account. c) Both (a) and (b)
d) Payment to insurance companies
e) None of these

8. **Who are the whole-time members In SEBI?**
a) MadhabiPuriBuch b) G.Mahalingam
c) Sanjeev Kaushik d) All the above
e) None of these

9. **What is the role of Insolvency and Bankruptcy Code (IBC) in the present scenario?**
a) Encourage loans
b) to remove delays in the resolution process
c) promoting advertisements
d) encouraging industrialists
e) None of these

10. **Recenlty Central Government has released the much-required equity capital for which PSBs?**
a) BOI : Rs.2,257 Cr b) BoM : Rs.650 Cr
c) DB: Rs.243 Cr.
d) IDBI Bank: Rs.2729 Cr
e) All the above

11. **Banks are mandated to maintain how much Capital Adequacy Ratio (CAR) (plus a capital conservation buffer 2.5 % )?**
a) 9% b) 5% c) 4%
d) 3% e) 2 %

## BANK PO/ CLERKS EXAM SPECIAL

12. **Recently RBI only sold Rs.4,000 Crore bonds and cancelled how much worth bonds?**
a) Rs.11,000 crores (i.e., Rs.3,000 crores in bonds due in 2022, Rs.8,000 crores in bonds due in 2031)
b) Rs.20,000 Crores c) Rs.15,000 Crores
d) Rs.25,000 Crores e) None of these

13. **Which of the following are called as paper - based instruments?**
a) Cheque b) Draft c) Both (a) and (b)
d)Share certificates e) None of these

14. **In India, the payment and settlement systems are regulated by which act?**
a) Banking Regulation Act, 1949
b) Payment and Settlement Systems Act, 2007
c) RBI Act,1934 d) ID Act
e) None of these

15. **Pre-paid payment instruments can be issued in which form?**
a) Smart card b) Magnetic stripe card
c) internet accounts d) internet wallets
e) All the above

16. **In the government securities market, which are introduced?**
a) zero coupon bonds
b) floating rate bonds
c) capital index bonds
d) All the above e) None of these

17. **Who brought out its 'Bankers' Fair Practice' code in June 2004?**
a) IRDAI
b) Indian Banks' Association (IBA)
c) PFRDA d) SEBI e) None of these

18. **Which of the following are credit information companies?**
a) CIBIL
b) Experian Credit Information Company (India) Pvt. Ltd.
c) Equifax Credit Information Services Pvt. Ltd.
d) High Mark Credit Information Company Ltd. e) All the above


19. **What is 'Credit Score'?**
a) It is a number statistically generated which indicates credit worthiness of an individual .
b) It indicates the probability that a person will be able to repay or not a debt extended to him / her on credit.
c) Both (a) & (b) d) Loan limit
e) None of these

20. **When Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act was, originally, enacted in India?**
a) 2000 b) 2002 c) 1999 d) 2006
e) None of these

21. **'Acquisition' of a company is also called as what?**
a) merger b) take over of a company
c) amalgamation d) strategic alliance
e) None of these

22. **How many types of mergers (of companies) are there?**
a) horizontal mergers
b) vertical mergers c) extension mergers
d) conglomerate mergers
e) All the above 4 types

23. **Tier- I capital of a bank consists which of the following?**
a) paid-up equity capital
b) issued and fully paid ordinary shares/ common stock and perpetual non-cumulative preference shares and disclosed reserves
c) authorized capital d) All the above
e) None of these



24. **How may pillars are there in the 'Basel II based Framework '?**
a) 4 b) 2 c) 3 d) 1
e) None of these

25. **Who released 'Basel III : A global regulatory framework for more resilient banks and banking systems ( also known as Basel III : capital regulations) in December, 2010?**
a) WB b) Basel Committee on Banking Supervision(BCBS)
c) IMF d) ADB e) OECD

26. **What are the aims / objectives of the Basel III?**
a) Improve the banking sector's ability to absorb shocks arising from financial and economic stress, whenever the source.
b) Improve risk management and governance
c) Strengthen banks' transparency
d) All the above
e) None of these

27. **Tier - 2 capital includes which of the following?**
a) Undisclosed reserves
b) Revaluation reserves
c) General provisions/ general loan - loss reserves
d) Hybrid(debt/equity) capital instruments
e) All the above

28. **'Subordinated term debt' includes which of the following?**
a) conventional b) unsecured
c) subordinated debt capital instruments
d) All the above e) None of these

29. **'Guarantees' can be broadly classified into how manytypes?**
a) Performance guarantees
b) Deferred Payment guarantees
c) Financial Guarantees
d) All the above 3 types
e) None of these

30. **A mutual fund is set up in the form of _______ .**
a) a trust
b) a company incorporated under the Indian Companies Act
c) By an Act of parliament
d) partnership e) None of these

31. **Apart from its sponsors, a mutual fund will have which of the following?**
a) trustees
b) Asset Management company
c) custodian
d) All the above e) None of these

32. **What is the main function of an Asset Management Company (AMC)?**
a) hold the securities of various schemes
b) manage the funds by making investments in various types of securities
c) hold its property for the benefit of the unit holders
d) All the above e) None of these

33. **NAV is required to be disclosed by the mutual fund on which basis?**
a) once in 5 years
b) once in 15 years
c) depending on the type of scheme
d) for every 10 years e) None of these

34. **The aim of 'balanced funds' is to provide _______**
a) growth ( capital appreciation)
b) regular income
c) both'growth and regular income'
d) lumpsum income e) None of these

35. **How many 'bancassurance models' are there?**
a) corporate agency model or distribution alliance model
b) Joint venture model
c) Merger between a bank and an insurer
d) Build or buy own insurance operation
e) All the above

Praturi Potayya Sarma

### Answers

| | | | | |
|---|---|---|---|---|
| 1) b | 8) d | 15) e | 22) e | 29) d |
| 2) b | 9) b | 16) d | 23) b | 30) a |
| 3) a | 10) e | 17) b | 24) c | 31) d |
| 4) c | 11) a | 18) e | 25) b | 32) b |
| 5) e | 12) a | 19) c | 26) d | 33) c |
| 6) e | 13) c | 20) b | 27) e | 34) c |
| 7) c | 14) b | 21) b | 28) d | 35) e |

### 7న 'టైమ్' మోడల్ ఎంసెట్

**పో**టీ పరీక్షల ప్రముఖ కోచింగ్ సంస్థ 'టైమ్'.. ఎంసెట్‌కు సిద్ధమవుతున్న వారికోసం ఈ నెల 7న హైదరాబాద్‌లో ఉచిత ఆన్‌లైన్ మోడల్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నది. ఈ ఏడాది నుంచి తెలంగాణ ఎంసెట్ కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అదే విధంగా విద్యార్థులు ఈ నెల 8న 'టైమ్' వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మాక్ టెస్టులు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. త్వరలో TIME4EAMCET పేరుతో ఒక మొబైల్ యాప్‌ను టైమ్ ప్రారంభించనుంది. ఆన్‌లైన్ మోడల్ ఎంసెట్‌ను రాయాలనుకునే వారు కింద ఇచ్చిన వెబ్‌సైట్ లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
**వెబ్‌సైట్:** https://www.time4education.com/local/articlecms/page.php?id=1319

# జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది?

## 2012 లో అడిగిన ప్రశ్నలు

**1. శూన్య పరికల్పనకు ఉదాహరణ**
1) నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉంది
2) నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉండే అకాశం అసలు లేదు
3) నీటి లోతుకు పీడనానికి సంబంధం లేదు
4) నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉండవచ్చు.

**2. కిందివానిలో ప్రయోగాత్మక జ్ఞానానికి ఉదాహరణ కానిది**
1) సాపేక్ష సిద్ధాంతం
2) న్యూటన్ గమన నియమం
3) బాయిల్ నియమం 4) అర్కిమెడిస్ సూత్రం

**3. 'ద్రవరూపంలో లభించే లోహం పాదరసం'- ఇది ఒక?**
1) సిద్ధాంతం 2) సత్యం
3) సాధారణీకరణం 4) పరికల్పన

**4) చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన వేదం?**
1) రుగ్వేదం 2) యజుర్వేదం
3) అధర్వణ వేదం 4) సామవేదం

**5. π విలువను కచ్చితంగా లెక్కించడాన్ని తెలియ జేసిన శాస్త్రవేత్త?**
1) భాస్కరాచార్య 2) కోపర్నికస్
3) ఆర్యభట్టు 4) అరిస్టాటిల్

**6. ఏ నియమానికి ఐన్‌స్టీన్‌కు ప్రథమ నోబెల్ బహుమతి లభించింది?**
1) ద్రవ్యరాశి శక్తి సమతుల్యత
2) రెలెటివిటి సిద్ధాంతం 3) ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్
4) బ్రౌనియన్ నియమం

**7. వినియోగదారునికి సౌఖ్యవంతమైన జీవనాన్ని అందించడానికి దోహదపడే విజ్ఞాన విలువ?**
1) ఔపయోగిక విలువ
2) వృత్తి విలువ
3) సౌందర్య విలువ
4) ఉత్తేజాన్ని కలిగించే విలువ

**8. సెక్స్‌టంట్ పరికరం పనిచేసే విధానాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు సహ సంబంధాన్ని అవలంభించగల పాఠ్య విషయాలు**
1) రసాయన శాస్త్రం, రేఖాగణితం
2) భౌతిక శాస్త్రం, భూగోళ శాస్త్రం
3) రసాయన శాస్త్రం, భూగోళశాస్త్రం
4) భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం

**9. విద్యార్థులు 'ప్రయోగానికి కావల్సిన పరికరాలు సమర్థంగా వాడగలిగారు'. వారిలో కింది ఏ నైపుణ్యం పెంపొందుతుంది?**
1) పరిశీలన 2) హస్తలాఘవ
3) నివేదన 4) చిత్ర లేఖన

**10. కిందివానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది?**
1) విశ్లేషణ 2) సంశ్లేషణ
3) అభిరుచి 4) వినియోగం

**11. ఒక విద్యార్థి 'పీడనానికి, ఘణపరిమాణానికి మధ్యగల సంబంధం చూపే గ్రాఫ్‌ను వ్యాఖ్యానం చేయును' అనే ప్రవర్తన మార్పు కింది ఏ లక్షణానికి సంబంధించింది?**
1) జ్ఞానం 2) వినియోగం
3) నైపుణ్యం 4) అవగాహన

**12. 'లక్ష్యాల సాధన కంటే విద్యార్థుల భాగస్వామ్యం ముఖ్యం' అనే వాదాన్ని లేవదీసిన వారు?**
1) ల్యూటమ్ 2) జుకోసన్ 3) కెల్లి 4) సాకట్

**13. ఈ కింది పద్ధతిలో విద్యార్థి స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడు.**
1) చారిత్రక పద్ధతి 2) ప్రయోగశాల పద్ధతి
3) ప్రకల్పన పద్ధతి 4) సమస్యా పరిష్కార పద్ధతి

**14. ఈ కింది పాఠంలో దేనిని వ్యక్తిగత ప్రయోగశాల పద్ధతి ద్వారా సమర్థంగా బోధించవచ్చు?**
1) నైట్రిక్ ఆమ్లం తయారు చేయుట
2) ధ్వని రికార్డింగ్, పునరుత్పాదన
3) సాపేక్ష సిద్ధాంతం
4) కటకాల్లో ప్రతిబింబ లక్షణాలు

**15. 'పాఠ్య విషయాన్ని విద్యార్థి తన సామర్థ్యానికి తగిన వేగంతో అభ్యసిస్తాడు అనేది కార్యక్రమయుత అభ్యసనానికి చెందిన ఈ కింది సూత్రం.**
1) క్రియాత్మక ప్రతిస్పందన సూత్రం
2) తక్షణ పునశ్చరణ సూత్రం
3) స్వీయగమన సూత్రం
4) విద్యార్థి పరీక్షా సూత్రం

**16. 'సూక్ష్మ బోధన తగ్గించిన బోధనా వ్యూహం'. కానీ దీనిలో ఈ కింది అంశం తగ్గించబడదు.**
1) లక్ష్యాత్మక పరిశీలన
2) తరగతి కాలం
3) పాఠ్యాంశ నిడివి
4) తరగతి పరిమాణం

**17. ఈ కిందివానిలో సమ్మిళిత కృత్యం కానిది**
1) సింహావలోకనం 2) ప్రదర్శన
3) సామాన్యీకరణం 4) నియోజనం

**18. ఈ కింది వానిలో ఒకటి పరోక్ష అనుభవం.**
1) విద్యార్థి ప్రదర్శనను పరిశీలించుట
2) విద్యార్థి క్షేత్ర పర్యటనకు వెళ్లుట
3) విద్యార్థి మ్యూజియాన్ని దర్శించుట

## టెట్ / డిఎస్సీ
### ప్రత్యేకం



4) విద్యార్థి దూరదర్శినిలో పాఠాన్ని చూడటం

**19. త్రిమితీయ ఉపకరణములను తెరపై ప్రతిక్షేపించడానికి ఏ పరికరాన్ని వినియోగిస్తారు?**
1) ఎల్‌సిడి ప్రొజెక్టరు 2) స్లైడ్ ప్రొజెక్టరు
3) ఫిల్మ్ ప్రొజెక్టరు 4) అపార దర్శక ప్రొజెక్టరు

**20. కిందివాటిలో ఒకటి గ్రాఫిక్ ఉపకరణము**
1) పోస్టర్ 2) డయేరియా
3) మాక్ అఫ్ 4) రికార్డింగ్

**21. ఈ కింది వాటిలో ఏ బోధనోపకరణం విద్యార్థి దృష్టిని ఆకట్టుకోవడంలో ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది.**
1) చార్ట్ 2) చిత్రం
3) నిజవస్తువు 4) నమూనా

**22. ఈ కిందివానిలో ఏ ప్రయోగశాల రిజిష్టరులో విద్యార్థి సంతకం తప్పనిసరి?**
1) ఆర్డరు రిజిష్టరు 2) రిక్వయిర్‌మెంట్ రిజిష్టరు
3) స్టాక్ రిజిష్టరు 4) ఇష్యూ రిజిష్టరు

**23. ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు గాఢ ఆమ్లము తాగినట్లయితే అధిక నీటితో పాటు అతనికి ఇవ్వాల్సిన ద్రావణం?**
1) నిమ్మరసం 2) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
3) సోడియం బైకార్బోనేట్ 4) సోడియం క్లోరైడ్

**24. రెండు దండయాస్కాంతాలు, ఇనుప రజను, సిల్క్ దారం ఉపయోగించి ఈ కింది భావనను ప్రదర్శించలేము**
1) విద్యుదయస్కాంతం 2) దిగ్దర్శక ధర్మం
3) అయస్కాంత ధృవాల నియమం
4) అయస్కాంత బలరేఖలు

**25. పాఠశాల తన విద్యా లక్ష్యాలు సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే పాఠ్య ప్రణాళిక అని ఎవరు అన్నారు?**
1) కన్నింగ్ హోమ్ 2) సామ్యూల్
3) క్రో అండ్ క్రో 4) అల్బెర్టి అండ్ అల్బెర్టి

**26. మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను భద్రపరిచి ముందు తరాలకు అందించే పాఠ్య ప్రణాళికా సూత్రం?**
1) సమైక్యతా సూత్రం 2) కలిపి ఉంచే సూత్రం
3) పరిరక్షణ సూత్రం 4) ఉపయోగితా సూత్రం

**27. సైన్స్ పాఠంలోని ప్రదర్శన వస్తువులను మూల్యాంకనం చేయడానికి ఎన్‌సిఇఆర్‌టి వారి నియమావళి ప్రకారం ఈ కింది అంశానికి ఎక్కువ మార్కులు ఇచ్చారు.**
1) శాస్త్రీయ పద్ధతి 2) నవీన కల్పనా శక్తి
3) క్షుణత 4) సాంకేతిక నైపుణ్యం

**28. సెకండరీ విద్యార్థుల కోసం కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ప్రచురించే మాసపత్రిక?**
1) యుణికా 2) శాస్త్ర కేరళం
3) శాస్త్రగతి 4) పరిషత్ వార్త

**29. రసాయన సమీకరణాలు రాయడం, గణించడంలో విద్యార్థులకు గల ప్రత్యేక అడ్డంకులను కనుగొనటానికి ఈ కింది మూల్యాంకనాన్ని వాడతారు?**
1) రూపన 2) సంకలన
3) సమస్య నిర్ధారణ 4) స్థాన నిర్దిష్టత

**30. ఈ కిందివానిలో ఒకటి సరైన సమాధానాన్ని ఎంపిక చేసే రకం కాదు**
1) తప్పు ఒప్పు సమాధాన ప్రశ్నలు
2) జతపరిచే ప్రశ్నలు 3) ఖాళీలను పూరించే ప్రశ్న
4) బహుళైచ్ఛిక ప్రశ్నలు

**31. పరిపృచ్ఛ నిర్వహించే వారు కొన్ని ప్రశ్నలను అడిగి వాటి స్పందనలను స్వయంగా కింది ఏ ఎంక్వయిరీ ఫారమ్‌లో నింపుతారు**
1) ప్రశ్నావళి 2) షెడ్యూల్
3) చెక్‌లిస్ట్ 4) ఏదీకాదు

**32. ఖాళీలను పూరించే ప్రశ్నలకు రాసే సరైన విధానం?**
1) బయోగ్యాస్---------శక్తి వనరు
2) -------------తరగని శక్తి వనరు
3) -----------గ్యాస్------శక్తి------
4) -------గ్యాస్ తరగని-------

## 2014లో అడిగిన ప్రశ్నలు

**33. ఎల్లప్పుడూ ఒక నిజమైన ప్రవచనము శాస్త్రీయ భావనను న్యాయపర్చే పాత్ర పోటిస్తుంది**
1) అవి విశ్వజనీనమైన నిత్య సత్యాలు
2) అవి లక్ష్యాత్మకతను కలిగి ఉండవు
3) వాటి హద్దు మీరకుండా స్థాపించిన సత్యాలకు లోబడి ఉంటాయి
4) కాలగమనంలో మార్పులు చెందవు

**34. సూర్య చంద్ర క్యాలెండరును రూపొందించిన ఖగోళ శాస్త్రవేత్తలు ఏ దేశస్థులు**
1) గ్రీసు 2) ఈజిప్టు
3) ఇంగ్లాండ్ 4) ఇండియా



శీలం దేవేందర్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

**35. 'జ్ఞానం మరింత జ్ఞాన సముపార్జన కోసం' అనే భావాన్ని సాధించడానికి ప్రధానంగా ఉపయోగపడే విలువ?**
1) నైతిక 2) బౌద్ధిక
3) సాంస్కృతిక
4) వృత్తిపరమైన

**36. 'విలువల వర్గీకరణ అంత సంతృప్తికరంగా లేదు' అని బ్లూమ్ విద్యాలక్ష్యాల వర్గీకరణను విమర్శించిన వారు?**
1) సాకెట్ 2) జాక్సన్
3) ల్యూటన్ 4) ఆర్నెల్

**37. 'కంపించే ప్రతి వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది' అనే భావనాభ్యసనంలో అభివృద్ధి అయ్యే ముఖ్య స్పష్టీకరణ**
1) సాధారణీకరించును
2) సరైన ప్రయోగ విధానం సూచించును
3) కారణాలు తెలుపును 4) ప్రాగుక్తీకరించును

**38. విద్యార్థులు వివిధ రకాల దారాల మందాలను కనుగొనడానికి చేసే ప్రాజెక్టు?**
1) అధ్యయన 2) అన్వేషణ
3) పరిశీలన 4) సృజనాత్మకత

**39. రెండు వేర్వేరు పదార్థాలతో తయారు చేసిన రెండు ఏకరీతి కాఫీ కప్పుల్లో ఉష్ణ నిల్వ ధర్మాన్ని పోల్చే ప్రయోగం రకం?**
1) ఉదాహరణ 2) ఉత్పాదన3) పరిమాణాత్మక ఫలితాలు కనుగొనడం 4) నిరూపణ

**40. అనుకూల శాబ్దిక పునర్బలనం ఎంపిక చేయండి**
1) తల ఊపడం 2) ముఖ కవళికలు మార్చడం
3) బహుమానం
4) మాటల ద్వారా ప్రశంసించడం

**41. కిందివానిలో అధ్యయన పర్యటనల కన్నా మూర్త అనుభవాన్ని ఇచ్చేవి?**
1) ప్రదర్శనలు 2) నాటకీకరణాలు
3) టీవీ కార్యక్రమాలు 4) నిశ్చల చిత్రాలు

### సమాధానాలు

| | | | | |
|---|---|---|---|---|
| 1) 3 | 10) 3 | 19) 1 | 28) 2 | 37) 1 |
| 2) 1 | 11) 4 | 20) 1 | 29) 3 | 38) 3 |
| 3) 2 | 12) 2 | 21) 3 | 30) 3 | 39) 4 |
| 4) 2 | 13) 1 | 22) 4 | 31) 3 | 40) 4 |
| 5) 3 | 14) 4 | 23) 2 | 32) 1 | 41) 2 |
| 6) 3 | 15) 3 | 24) 1 | 33) 3 | |
| 7) 1 | 16) 1 | 25) 4 | 34) 2 | |
| 8) 2 | 17) 2 | 26) 3 | 35) 2 | |
| 9) 2 | 18) 4 | 27) 1 | 36) 4 | |

## అడ్మిషన్స్



### వామ్నికామ్

పుణెలోని వైకుంఠ మెహతా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కో-ఆపరేటివ్ మేనేజ్‌మెంట్(వామ్నికామ్) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
*పీజీ డిప్లొమా కోర్సు - అగ్రి బిజినెస్ & మేనేజ్‌మెంట్*
**అర్హత:** డిగ్రీ. క్యాట్/మ్యాట్/గ్జాట్/సీమ్యాట్/ఎటిఎంఎ ఉత్తీర్ణత. **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా
**దరఖాస్తు ఫీజు:** రూ.500
**ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 2018 మార్చి 31
**వెబ్‌సైట్:** https://vamnicom.gov.in/content/post-graduatediplomamanagement

### షిప్పింగ్ కార్పొరేషన్

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీర్స్ కోర్సులో ప్రవేశానికి అవివాహితుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
**సీట్ల సంఖ్య:** 40. **అర్హత:** బిఇ, బిటెక్(మెకానికల్)
**వయోపరిమితి:** 28 సంవత్సరాలు
**ఎంపిక:** ఆన్‌లైన్ రాత పరీక్ష
**ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 2018 జనవరి 20
**హార్డ్‌కాపీల సమర్పణకు చివరి తేదీ:** 2018 జనవరి 23
**రాత పరీక్ష తేదీ:** 2018 ఫిబ్రవరి 4
**వెబ్‌సైట్:** http://www.shipindia.com/careers/fleet-personnel.aspx

### ఎన్‌పిటిఐ

నైవేలీలోని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌పిటిఐ)లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

**గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ కోర్సు**

**అర్హత:** బిఇ(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ప్రొడక్షన్/కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్)
**దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్ ద్వారా
**చివరి తేదీ:** 2018 జనవరి 19
**చిరునామా:** The Director / Head of Institute
National Power Training Institute,
Southern Region, Block-14 Neyveli- 607 803,
Tamilnadu.

# పచ్చదనానికి ముప్పు రాకూడదు

- **కోటప్పకొండలో అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్ డాక్టర్ కోడెల**
- **సీఎం పర్యటన నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని ఆదేశం**





కోటప్పకొండ పర్యాటక కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న స్పీకర్ డాక్టర్ కోడెల, నరసరావుపేట జన్మభూమి సభలో చిన్నారికి అన్న ప్రాసన చేస్తున్నసభాపతి

నరసరావుపేట, జనవరి 4 : కోటప్పకొండ పర్యాటక కేంద్రంలో చేపట్టిన ప్రగతి పనుల నేపథ్యంలో పచ్చదనం, అటవీ సహజ లక్షణాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవా లని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. పర్యాటక కేంద్రంలో జరుగుతున్న ప్రగతి పనులను గురువారం ఆయన పరిశీలించారు. కోటప్పకొండలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈ నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో మోహన్, ఈవో బైరాగి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

**అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం నెంబర్‌వన్..**

అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో దూసుకుపోతోందని స్పీకర్ కోడెల అన్నారు. పట్టణంలోని 9వ వార్డులో గురువారం జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా దక్షతతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చా రు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ ప్రజల ముందుకు వస్తున్నాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నరసరావుపేట పట్టణంలో పేదల కోసం 1,504 గృహాలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. సభలో చిన్నారులకు అన్నప్రాసన చేశారు. బాల బాలికలకు అక్షరాభ్యాసం చేయించారు. చంద్రన్న బీమా కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలు స్పీకర్ డాక్టర్ కోడెల పంపిణీ చేశారు. సభలో మునిసిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, వైస్ చైర్మన్ షేక్ మీరావలి, ఆర్డీవో గంధం రవీందర్, మునిసిపల్ కమిషనర్ భాను ప్రతాప్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సభ వద్ద వైద్య, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.

**భవిష్యత్‌లో సత్తెనపల్లికి పెద్దఎత్తున పెట్టుబడులు..**

సత్తెనపల్లి, జనవరి 4: రాజధానికి దగ్గరగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గానికి భవిష్యత్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తాయని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పట్టణంలో ని 13వ వార్డులో గురువారం రాత్రి జరిగిన జన్మభూమి- మా ఊరు సభలో ఆయన పాల్గొని ప్రసంగి స్తూ ప్రజల సహకారంతో రానున్న రోజుల్లో సత్తెనపల్లి పట్టణాన్ని మేటి పట్టణాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానన్నారు. నియోజకవర్గంలో 970 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సభలో కౌన్సిలర్ పోట్ల స్రవంతి, చైర్మన్ యెల్లినేడి రామస్వామి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

## కర్లపాలెంలో 'చెంబు' శవయాత్ర

- **ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కోరుతూ వినూత్న ప్రదర్శన**



చెంబుకు శవయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం.. ఐలెండ్ సెంటర్‌లో దహనం

కర్లపాలెం జనవరి4 : బహిరంగ మలవిసర్జనకు నిరసనగా కర్లపాలెంలో వినూత్నంగా చెంబు శవయాత్ర నిర్వహించారు. బహిరంగ మలవిసర్జనను విడనాడాలని, ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కోరుతూ ఎంపీడీవో పులి శరత్‌బాబు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కర్లపాలెం పంచాయతీ సిబ్బంది, పలుపాఠశాలల విద్యార్థులు చెంబు శవయాత్ర నిర్వహించారు. అనంతరం కర్లపాలెం ఐలెండ్ సెంటర్‌లో చెంబు శవపేటికను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సీసీ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి పులుగు రాంబాబురెడ్డి, అంగన్‌వాడీటీచర్‌లు, పంచాయతీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

## కళాశాల మైదానాన్ని పరిశీలించిన యరపతినేని



మైదానాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే యరపతినేని

గురజాల, జనవరి 4: డిసెంబరు 27న మృతి చెందిన యరపతినేని లక్ష్మయ్య పెద్దకర్మ ఏర్పాట్లలో భాగంగా గురువారం సాయంత్రం ఆయన తనయుడు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ నెల 10వ తేదీన మంచికల్లులో పెద్దకర్మ కార్యక్రమం జరుగుతుందని, గ్రామంలో స్థలం కొరతతో గురజాల, మాచర్ల నియోజకవర్గాల ప్రజలతోపాటు వీఐపీలకు కళాశాల మైదానంలో భోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీఐపీలు, మహిళలుకు వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వాలంటీర్లుగా సేవలందించేందుకు 300 మందికి బాధ్యతలు అప్పగించారు. సుమారు 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంట పులుకూరి కాంతారావు, వేముల వినోద్‌రెడ్డి, నెల్లూరి మల్లయ్య, పోటు నాగేశ్వరరావు, అంబటి లవకుమార్, తంగెళ్ల శ్రీనివాసరావు, పెద చెన్నయ్య, పుల్లయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

## 'మహిళల సంరక్షణ' సామాజిక బాధ్యత



సురక్షిత గ్రామజ్యోతి పుస్తకాలను అందుకున్న విద్యార్థినులు

చిలకలూరిపేట, జనవరి 4 : బాలికలు, మహిళల సంరక్షణ సామాజిక బాధ్యత అని ల్యాంప్ సంస్థ డైరెక్టర్ కొండపల్లి సాల్మన్ పాల్ అన్నారు. మండలంలోని పోతవరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మై చాయిస్ ఫౌండేషన్ సహకారంతో ల్యాంప్ సంస్థ సురక్షిత గ్రామజ్యోతిపై అవగాహన సమావేశం నిర్వహించింది. సమావేశంలో సాల్మన్‌పాల్ మాట్లాడుతూ బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, గృహ హింసలను పూర్తిగా నిర్మూలించినప్పుడే మహిళల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బాలికల అక్రమ రవాణా, గృహ హింస లేని గ్రామాలే సురక్షిత గ్రామాలన్నారు. ల్యాంప్ కోఆర్డినేటర్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాలలే దేశ సంపద అన్నారు. బాలబాలికలు చెడు మార్గం పట్టకుండా అభివృద్ధి, లక్ష్యం వైపు పయనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామస్థులకు సురక్షిత గ్రామజ్యోతి పుస్తకాలు పంపిణీ చేశారు. ముందుగా అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వాహకులు, తల్లిదండ్రులు, గ్రామస్థులకు సురక్షిత గ్రామాల నిర్మాణాన్ని వివరించారు. ఉపాధ్యాయినులు బి.కల్యాణి, బి.రాజేశ్వరి, ఎం.ఆదిలక్ష్మి, షేక్ జైనాబీ, అంగన్‌వాడీ టీచర్లు సయ్యద్ మస్తాన్‌బి, ఎస్.శైలజ తదితరులు పాల్గొన్నారు.

## అగ్రకులాలను బీసీల్లో చేర్చడం తగదు : కేసన

తెనాలి అర్బన్, జనవరి 4 : మండల్ కమిషన్ కృషితో 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని, అయితే విద్యా, ఉద్యోగాల్లో బీసీలు కనీసం 27 శాతం కూడా లేకపోవడం కలవరపెడుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తెనాలిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండల్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన 24 ఏళ్లకు కూడా 57 మంత్రిత్వ శాఖలలో గ్రూపు-ఎలో 14 శాతం, గ్రూపు-బిలో 15 శాతం మంది మాత్రమే బీసీలు పని చేస్తున్నారనేది స.హ. చట్టం ద్వారా స్పష్టమైందన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన రిజర్వేషన్లతో మండల్ మహాశయుని ఆశయం నెరవేరలేదన్నారు. దేశంలోని 50 శాతం బీసీలు దయనీయ స్థితిలో ఉంటే గోరుచుట్టుపై రోకలిపోటులాగా అగ్రకులాలను బీసీల్లో చేర్చే స్వార్థ రాజకీయాలకు బలి చేయడం సమంజసం కాదన్నారు. బీసీల్లో కాపులను చేర్చే నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

## సంక్షిప్త వార్తలు..

### దుగ్గిరాల యార్డు చైర్మన్‌గా కేసంనేని శ్రీధర్



దుగ్గిరాల, జనవరి 4 : దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (పసుపు యార్డు) నూతన పాలకవర్గ చైర్మన్‌గా కేసంనేని శ్రీధర్ నియమితులయ్యారు. యార్డు నూతన పాలకవర్గాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైస్ చైర్మన్‌గా చందు సాయిబాబు, డైరెక్టర్లుగా మండు శివనాగేశ్వరరావు, చొప్పర రత్నకుమారి, అంచె హరినాథ్ బాబు, ఆరుమళ్ల నాగిరెడ్డి, వుయ్యూరు శ్రీనివాసరెడ్డి, ఆరె శేఖరరెడ్డి, మున్నంగి దావీదు, దేశబోయిన శివరామకృష్ణ, పీతా సాంబయ్య, పాలడుగు సుబ్బారావు, మైలా వెంకటసుబ్బయ్య, షేక్ బాషా, చుండూరు ఉమామహేశ్వరరావు, కఠారు వరప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు(అత్తోట), పసుపులేటి గోపి ఏడీ, మార్కెటింగ్‌శాఖ (గుంటూరు), శ్రీకృష్ణదేవరాయలు, ఏడీ వ్యవసాయ శాఖ (తెనాలి), సర్పంచ్ మేఘావత్ పార్వతీబాయి నియమితులయ్యారు.

### గణతంత్ర వేడుకలకు 'స్కౌట్స్ అండ్ గైడ్స్'

గుంటూరు(విద్య): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం స్కౌట్స్, అండ్ గైడ్స్ విద్యార్థుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఈవో గంగాభవాని మాట్లాడుతూ ఇటువంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందడంతోపాటు లౌకికతత్వం అలవడుతుందన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 14న ప్రత్యేక శిక్షణ అనంతరం గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్, ముఖ్యమంత్రుల సమక్షంలో గౌరవ వందనం చేస్తారని పేర్కొన్నారు. మార్చ్ ఫాస్ట్‌కు ఎంపికైన విద్యార్థుల ను ఆమె అభినందించారు. ఏఎస్‌వోసీ పి.శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ బి.శివనాగిరెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎన్.మల్లేశ్వరి, నరసరావుపేట గైడ్ కెప్టెన్ శాంతకుమారి, ఎంపిక కమిటీ చైర్మన్ ఎం.నాగేశ్వరారవు తదితరులు విద్యార్థులను ఎంపిక చేశారు.

### ఫిబ్రవరి 7,8 తేదీల్లో టాలెంటియా

గుంటూరు(పాత గుంటూరు), జనవరి 4 : వచ్చే నెల 7,8 తేదీల్లో నంబూరులోని వీవా స్కూల్‌లో పాఠశాల విద్యార్థులకు టాలెంటియా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ రవిశంకర్ తెలిపారు. గురువారం కొరిటెపాటు రింగురోడ్డులోని ఓ హోటల్‌లో పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ సమావేశమయ్యారు. సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే నెల 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. విదార్థులకు ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్, ఆర్ట్ అండ్ లిటరేచర్ డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన, క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర పోటీలు నిర్వహిస్తు న్నట్లు వివరించారు. వివరాలకు 9885426616 నెంబరులో సంప్రదించాలన్నారు.

ఆంధ్రజ్యోతి
16
పిడుగురాళ్ల
గుంటూరు ● శుక్రవారం 5, జనవరి 2018
పిడుగురాళ్ల । మాచవరం । కారంపూడి । రాజుపాలెం । బెల్లంకొండ

## ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి

దాచేపల్లి, జనవరి 4: పల్నాడుకు కేంద్రంగా దాచేపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చెయ్యాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం నారాయణపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 33వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. విద్యాపరంగా పాలిటెక్నిక్, బీఈడీ, హిందీ పండిట్ కళాశాలలు ఇప్పటికే దాచేపల్లికి వచ్చాయని, వీటికి తోడుగా డిగ్రీ కళశాల ఉంటే విద్యాపరంగా మరింత అభివృద్ధి జరుగుతుందని కళాశాల చైర్మన్ తెలనాకుల సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పొదిలి యర్రయ్య, రామచంద్రరావు, ప్రిన్సిపాల్ బుల్లెయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

## సంక్షిప్త సమాచారం..

### ఎరువుల దుకాణాల తనిఖీ



రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

పిడుగురాళ్ల టౌన్, జనవరి 4: అనుమతి లేని ఎరువులు, విత్తనాలను అమ్ముతున్న దుకాణాలపై పీడీ యాక్టు అమలుచేయనున్నట్లు ఏడీఏ రామశ్రీధర్‌రెడ్డి అన్నారు. గుంటూరుకు చెందిన వ్యవసాయ అధి కారుల బృందం గురువారం పట్టణంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను పరిశీలించింది. ప్రభుత్వ అనుమతి పొందని బయో ఉత్పత్తులు, ఎరువులు విత్తనాలను రైతులు వాడకూడదని సూచించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో రికార్డులను, నిల్వలను వ్యవసాయాధికారులు గోపాల్, రమణకుమార్, ఆదినారాయణలు పరిశీలించారు.

### శివకుమారి సేవలు ప్రశంసనీయం



శివకుమారి విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి కృష్ణారెడ్డి తదితరులు

రాజుపాలెం, జనవరి 4 : మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిచేసేందుకు శివకుమారి చేసిన సేవలు ప్రశంశనీయమని మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కొనియాడారు. గురువారం మండలంలోని కోటనెమలిపురి గ్రామంలో బాసు శివకుమారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని పురస్కరించుకొని శివకుమారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, వైసీపీ ఇన్‌చార్జి కావటి మనోహరనాయుడు, బెల్లంకొండ ఎంపీపీ పద్మజావెంకటేశ్వరరెడ్డి, బాసు లింగారెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు వేపూరి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మర్రి సుందరరామిరెడ్డి, మాజీ సర్పంచ్ మర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

### హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కా రానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

**సమయం :** ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
**ఫోన్ నెంబర్** : 9908622915

# పట్టణాభివృద్ధిలో గత పాలకుల నిర్లక్ష్యం

## జన్మభూమి సభలో చైర్‌పర్సన్ హైమావతి





లెనిన్‌నగర్ జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చైర్‌పర్సన్ హైమావతి, చిన్న అగ్రహారంలో మాట్లాడుతున్న రవిబాబు

పిడుగురాళ్ల టౌన్, జనవరి 4: గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగానే పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల కాలం పట్టిందని చైర్‌పర్సన్ భవనాశి హైమావతి అన్నారు. గురువారం లెనిన్ నగర్‌లో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ పలు వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని త్వరలో పనులు ప్రారంభించేలా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. వైస్ చైర్మన్ అద్దంకి రత్నాకరరావు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వర్గాలకు ఇళ్లు కట్టించేందుకు సుమారు 6వేల ఇళ్లు పిడుగురాళ్లకే ఎమ్మెల్యే యరపతినేని మంజూరు చేయించారన్నారు. కమిషనర్ శివరామిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి అందరూ సహకరించి ముఖ్యమంత్రికి చేయూతనిద్దామన్నారు. ఈ సందర్భంగా పలువురికి చంద్రన్న బీమా, పొదుపు సంఘ రివాల్వింగ్ ఫండ్‌లను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్యామలా, వెంకటరెడ్డి, కౌన్సిలర్లు వేముల సాంబయ్య, బత్తుల శ్రీను, సుబ్బారావు, ఖాదర్‌వలి, కోటిరెడ్డి, రాంబాబు, అధికారులు వసంతరావు, బంగారయ్య, ఎర్రినాయుడు, ఆచారి, డాక్టర్ మేగమాల, ఏసీడీపీవో అనురాధ, పాడురంగ శ్రీను, టీపీవో సుబ్బారావు, ఎస్‌ఐ రఫి పాల్గొన్నారు.

### ప్రాధాన్యక్రమంలో సమస్యలు పరిష్కారం : తహసీల్దార్

పిడుగురాళ్ల టౌన్, జనవరి 4: ప్రభుత్వానికి అందిన దరఖాస్తులన్నీ ఒకేసారి పరిష్కారం కావని, ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయని తహసీల్దార్ రవిబాబు అన్నారు. గురువారం చిన్న అగ్రహారం,పెద్ద అగ్రహారం గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికే మంజూరవుతాయని తహసీల్దార్ వివరించారు. ఎంపీడీవో పాండు మాట్లాడుతూ స్వచ్ఛా భారత్ నూరు శాతం అమలు చేసే విధంగా ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఎంపీటీసీ సభ్యుడు తాటికొండ చిన్నఆంజనేయరెడ్డి మాట్లాడుతూ జన్మభూమి దరఖాస్తులన్నీ బుట్టదాఖలు చేస్తున్నారనటంతో ఎంపీపీ చింతలపూడి చంద్రమ్మ, పార్టీ మండల కన్వీనర్ మేకల సాంబశివరావు జోక్యంచేసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. వేల మంది దరఖాస్తులందిస్తే దశల వారీగా పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ హరిబాబు, వ్యవసాయాధికారి ఆదినారాయణ, డిప్యూటీ తహసీల్దార్ కేశవ్‌నారాయణ,ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శంకరబాబు, పీఆర్‌ఏఈ వీరస్వామి, సర్పంచ్ చౌడయ్య, ఆర్ ఐ శర్మ, ఈవోపీఆర్‌డీ స్వామి నాయక్, అధికారులు పాల్గొన్నారు.

## క్యాలెండర్ ఆవిష్కరణ

దాచేపల్లి, జనవరి 4: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ క్యాలెం డర్‌ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు దాచే పల్లిలో ఆవిష్కరించారు. గురువారం గుం టుపల్లిలోని తన కార్యాలయంలో మండల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సమా వేశం నిర్వహించారు. గుంటుపల్లి మాట్లాడుతూ యువత చిన్ననాటి నుంచే అభివృద్ధి దిశగా పయనించాలని, తెలుగుదేశం కార్యక్రమాలను విజయవంతం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పగడాల భాస్కరరావు, డీసీ వైస్ చైర్మన్ బొమ్మిరెడ్డి సత్యం, సాగునీటి సంఘం ప్రెసిడెంట్ షేక్ జానయ్య, చిలుముల దుర్గారావు, ఫ్యాన్స్ సభ్యులు షేక్ ఖాసుమల్లి, పూసల హఫీజ్, షమ్మిమ్, రహమాన్ పాల్గొన్నారు.

## విద్యార్థి దశ కీలకమైంది : శామ్యూల్ ఆనంద్



స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్న శామ్యూల్ ఆనంద్‌కుమార్

పిడుగురాళ్ల టౌన్: జనవరి4: విద్యార్థి దశ కీలకమైందని, సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఆ దశ నుంచే సాధ్యమవుతుందని నియోజకవర్గ ప్రత్యేకాధికారి, మార్కెటింగ్‌శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. గురువారం పిడుగురాళ్ల జడ్పీ పాఠశాలలో స్వచ్ఛ,సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఆనంద్ కుమార్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకొని వాడుకునే విధంగా తల్లిదండ్రులలో అవగాహన కల్పించే బాద్యత ప్రతి పిల్లవాడిపై ఉందని తెలిపారు. మార్చి 31నాటికి ప్రతి ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించి తీరాలన్నారు. ఆర్డీవో మురళీ మాట్లాడుతూ మరుగుదొడ్డి నిర్మించుకోని వారికి విద్యుత్ సరఫరా నిలిపివేయటం జరుగుతుందన్నారు. భవనాశి యల్లారావు, వైస్ చైర్మన్ అద్దం కి రత్నాకరరావులు మాట్లాడుతూ పట్టణంలో 75శాతంకు పైగా మరుగుదొడ్లు నిర్మించటం జరిగిందని, శివారు ప్రాంతాల్లో స్థలం లేని కొందరు మాత్రమే మరుగుదొడ్లు నిర్మించుకోలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎమ్ రామతులశమ్మ, అంబటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పట్టణ సీఐ ఎం.హనుమంతరావు, ఎస్‌ఐ రఫి, హెచ్‌ఎం రామతులశమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## 'పల్నాడు అభివృద్ధిలో లక్ష్మయ్యది కీలకపాత్ర'



లక్ష్మయ్యకు కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న జూనియర్ కళాశాల విద్యార్థులు

నారాయణపురం (దాచేపల్లి), జనవరి 4 : పల్నాడు ప్రాంత అభివృద్ధిలో పెద్దాయనగా పిలుచుకునే దివంగతనేత యరపతినేని లక్ష్మయ్యది చెరగని ముద్ర అని సీపీఐ సీనియర్ నాయకుడు తెలనాకుల సత్య నారాయణ అన్నారు. గురువారం దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కొవ్వొత్తులతో లక్ష్మయ్యకు నివాళులర్పించారు. ముఖ్య అతి.టథిగా హాజరైన సత్యనారాయణ మాట్లాడుతూ బుగ్గవాగు రిజ ర్వాయర్ ఏర్పాటుకు ఆయన కృషి పల్నాడు ప్రజలు మరు వలేనిదన్నారు. వేలాది మంది ప్రజలు అభివృద్ధికి ప్రభుత్వ నుంచి నిధులు రప్పించారని తెలిపారు. హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలం దించారని వివరించారు. ఎంపీటీసీ తోట రజని, శ్రీనివాసరావులు మాట్లాడుతూ లక్ష్మయ్య మృతి తెలుగుదేశం పార్టీకీ తీరనిలోటన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. బుల్లెయ్య మాట్లాడుతూ యరపతినేని లక్ష్మయ్య పల్నాడులో విద్యా సంస్థల ఏర్పా టులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కార్యక్రమంలో టంటం శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

## జూలకల్లులో హెలికాప్టర్ ఏరియల్ సర్వే

జూలకల్లు(పిడుగురాళ్ల టౌన్), జనవరి 4: జూలకల్లు, గుత్తికొండ, పేటసన్నెగండ్ల, పందిటివారిపాలెం గ్రామాలపై గురువారం హెలికాప్టర్ పలుమార్లు చక్కర్లు కొట్టింది. అతి తక్కువ ఎత్తులో తిరుగుతున్న హెలికాప్టర్‌ను చూసేందుకు గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రాంతపు భూముల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తుశాఖ, జియాలజిస్టులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆధునిక పరికరాలతో హెలికాప్టర్ ద్వారా భూమిలోని ఖనిజ నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకే ఏరియల్ సర్వే చేసినట్లు తెలుస్తోంది.

# ప్రజలు సంతోషమే ప్రభుత్వ ధ్యేయం



సభలో మాట్లాడుతున్న అమలకుమారి

## రాజుపాలెం, కారంపూడి, మాచవరం, బెల్లంకొండ జన్మభూమి సభల్లో వక్తలు

రాజుపాలెం, జనవరి4 : ప్రజల సమస్యలను పరిష్కరించి వారు సంతోషంగా ఉండాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మండల ప్రత్యేకాధికారి అమలకుమారి చెప్పారు. గురువారం మండలంలోని గణపవరం, బీరవల్లిపాయ గ్రామాల్లో జన్మభూమి, మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ప్రజల వద్దకు పాలనలో తీసుకురావాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్రా సంధ్యారాణి, మార్కెట్‌యార్డు చైర్మన్ పూజల చిన్న వెంకటకోటయ్య, అనుపాలెం సొసైటీ అధ్యక్షుడు దగ్గుల శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వర్లా శ్రీనివాసరావు, సర్పంచ్‌లు కె.శివశంకర్, మరియమ్మ, డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రావు, ఎంఈవో మల్లికార్జున శర్మ, ఏపీఎం శివకుమార్, విద్యుత్ శాఖ ఏఈ భగవాన్‌నాయక్, వెటర్నరీ ఏడీఏ యోగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

### కారంపూడిలో..

కారంపూడి, జనవరి 4: గ్రామాల్లో స్వచ్ఛత నెలకొల్పటానికి మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని ఎంపీపీ రామావత్ నాగుల్‌నాయక్ అన్నారు. గురువారం మండలంలోని చిన్న కొదమగొండ్ల గ్రామంలో జరిగిన ఐదో విడత జన్మభూమి, మా ఊరి గ్రామ సభలో ఆయన ప్రసంగించారు. సర్పంచ్ వెన్న రమా హనిమిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ వలప బాలస్వామి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లు పది మినహా మిగిలినవి పూర్తయ్యాయన్నారు. ఎంపీడీవో కె హీరాలాల్ మాట్లాడుతూ ఇళ్ల పరిసరాలలో మురికినీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. గాదెవారిపల్లి పీహెచ్ వైద్యాధికారిని డాక్టర్ ప్రియాంక, అంగన్‌వాడి సూపర్‌వైజర్స్ శేషమ్మ, నాగేంద్రం, తహసీల్దార్ లక్ష్మీప్రసూన, పీఆర్‌ఏఈ శ్రీలత పాల్గొన్నారు. అనంతరం చిన్నగార్లపాడులో జన్మభూమి నిర్వహించారు. సభలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణ,. ఈవోపీఆర్‌డీ బత్తుల శంకరరావు, ఎంఈవో కె వీరయ్య చౌదరి, సాక్షర భారతి కోఆర్డినేటర్ కె.సుబ్బారావు, హౌసింగ్ ఏఈ జె.కోటయ్య, వ్యవసాయాధికారి బి.శ్రీనివాస్‌నాయక్ పాల్గొన్నారు.

### బహిర్భూమిని నిషేధించాలని ర్యాలీ

మండలంలోని చిన్నకొదమగొండ్ల గ్రామంలో బహిర్భూమిని నిషేధించాలంటూ చెంబు, డబ్బాలతో బయటకు నీళ్లు తీసుకువెళ్లకుండా అందరూ మూకుమ్మడిగా వాటికి ఉరివేయాలంటూ గురువారం సాయంత్రం ప్రజా ప్రతినిధులు అధికారులు ర్యాలీ నిర్వహించారు.

### విద్యార్థులకు ఆటల పోటీలు

స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జన్మభూమి సందర్భంగా విద్యార్థులకు కోకో, త్రోబాల్, తదితర ఆటలను గురువారం పూర్వ విద్యార్థులు నిర్వహించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం వై వెంకటేశ్వర్లు, పీడీ చినరత్తయ్య, మార్కెట్‌యార్డు డైరెక్టర్ షేక్ మోదిన్‌సా, పూర్వ విద్యార్థులు షేక్ ఆరిఫ్, బొమ్మిన అల్లయ్య, నాగలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

### మాచవరంలో..

మాచవరం, జనవరి 4: గర్భిణులు, బాలింతలు పౌష్టిక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి రెడ్డి శంకర్ తెలిపారు. గురువారం మండలంలోని గంగిరెడ్డిపాలెం, కొత్తగణేశునిపాడు గ్రామాల్లో జన్మభూమి గ్రామసభలు జరిగాయి. సర్పంచ్‌లు నంబుల వెంకటేశ్వర్లు, టీడీపీ మండల కన్వీనర్ జీవీఆర్ చౌదరి, తెలుగు యువత అధ్యక్షుడు పళ్లా నరేంద్ర, నీటి సంఘం అధ్యక్షుడు బిక్షమయ్య, ఎంపీటీసీ సభ్యులు కోటేశ్వరరావు, రాయల బులిబాబు, తహసీల్దార్ మస్తాను, ఎంపీడీవో రాంబాబు, ఈవోఆర్‌డీ శేషగిరిరావు, కళ్లం అప్పారావు, ఎంఈవో గోపాలరావు పాల్గొన్నారు.

### బెల్లంకొండలో..

బెల్లంకొండ, జనవరి 4 : జన్మభూమి కార్యక్రమంలో మండలంలోని 168 రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంపించిన సందేశం వివరించారు. మండల కోర్ కమిటీ సభ్యుడు వెన్నా సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగిరెడ్డిపాలెం లోనూ జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భ్రమరాంబ, తహసీల్దార్ కుటుంబరావు, జి ల్లా సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.జగన్, నాగిరెడ్డిపాలెం సర్పం చ్ ఎరుకలయ్య, ఎంపీటీసీ కిచ్చారెడ్డి, పాపకుమారి, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొల్గొన్నారు.



గంగిరెడ్డిపాలెం గర్భిణులకు సీమంతాలు చేస్తున్న అధికారులు

### నడికుడిలో..

నడికూడి (దాచేపల్లి), జనవరి 4 : గ్రామస్తులందరూ మరుగుదొడ్లను ఉపయోగించాలని... అంటు వ్యాధులను తరిమి వెయ్యాలని ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనందకుమార్ పిలుపునిచ్చారు. గురువారం నడికూడిలో జరిగిన జన్మభూ మి-మా ఊరు గ్రామ సభకు శామ్యూల్ ఆనంద్ కుమార్ హాజ రయ్యారు. ప్రజలు బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పల కాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ అంబటి నవకుమార్ మాట్లాడుతూ నడికూడిలో స్థానిక సంస్థలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని తద్వారా కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. ఆర్డీవో మురళి మాట్లాడుతూ ఇప్పటికే కెమికల్స్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడటం జరిగిందని, ప్రజలకు కాలుష్యం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య, మండల ఉపాధ్యక్షుడు నజీర్, ఎంపీటీసీలు గోళ్ల ప్రసన్నలక్ష్మీ, తోట రజని, తహసీల్దార్ మల్లికార్జునరావు, ఎంపీడీవో తోట వెంకట కృష్ణకుమారి, తంగెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



చినకొదమగొండ్లలో చెంబుతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం



నడికూడి గ్రామ సభలో మాట్లాడుతున్న శామ్యూల్ ఆనంద్‌కుమార్

## విద్యాభివృద్ధికి 'కార్డ్సు' దోహదం : గుంటుపల్లి



సమావేశంలో మాట్లాడుతున్న గుంటుపల్లి నాగేశ్వరరావు

పిడుగురాళ్ల టౌన్, జనవరి 4: పల్నాడు ప్రాంతంలో గత 30 ఏళ్లుగా కార్డు సంస్థ ద్వారా ఎందరో విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారని రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ఫేమస్ కళ్యాణ మండపంలో గురువారం కార్డ్సు సంస్థ 30వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కార్డు సంస్థ అందించిన సేవలను వివరించారు. సంస్థ విదేశీ ప్రతినిధులు సావర్, కెడా, షిగోలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. సంస్థ ప్రతినిధి తాళ్లూరి అమరనాథ్ మాట్లాడుతూ విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య విషయంలో కార్డు సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసుపొంగు ఆనందరావు, ఆదూరి రూత్‌బనియన్,తాడిగిరి రాంబాబు, ముప్పన వెంకటేశ్వర్లు, అనురాధ,లాజర్, చల్లగుండ్ల సంతోషరావు తదితరులు పాల్గొన్నారు.

## రోడ్డు నిర్మాణంతో తీరిన వాహనదారుల కష్టాలు

దాచేపల్లి, జనవరి 4: గత రెండు సంవత్సరాలుగా గుంతలమయంగా వున్న రోడ్డు ప్రస్తుతం మరమ్మత్తులు పూర్తి చేసుకోవడంతో వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రైల్వేశాఖ ఆధ్వర్యంలో కేసానుపల్లి రైల్వేగేట్ నెంబర్ 81 వద్ద అధ్వానంగా వున్న రోడ్డుపై మరమ్మతు పనులు చేపట్టారు. రోడ్డుపై వున్న గుంతలు పూడ్చి, తారురోడ్డు నిర్మాణం చేశారు. ఈ దారి నుండి కారంపూడి వరకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎట్టకేలకు రోడ్డు వేయటంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



తారు రోడ్డు వేస్తున్న సిబ్బంది

## విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యను పరిష్కరించాలి

బెల్లంకొండ, జనవరి 4: పిడుగురాళ్ల సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంకొండ, రాజుపాలెం, మాచవరం తదితర పట్టణాలకు చెందిన విద్యుత్ మీటర్ రీడర్స్‌ల సమస్యలను పరిష్కరించాలని సెక్రెటరీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన బెల్లంకొండలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ విద్యుత్ మీటర్ల రీడర్స్ పలు సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరం తిరుపతిలో ఉన్న పీఎండీని కలిసి సమస్యను వివరించగా.. 2016వ సంవత్సరం నుంచి బిల్లులను రెమ్యూనరేషన్ చేస్తున్న వర్కర్లకు మీటరుకు రూ.2.30 పైసల చొప్పున ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కానీ కాంట్రాక్టర్లు ఉత్తర్వులను అమలు చేయటంలేదని వాపోయారు. అంతేకాకుండా జీతాలు సక్రమంగా ఇవ్వటంలేదంటూ ధ్వజమెత్తారు. జనవరి 12వ తేదీ లోపు సమస్య పరిష్కారం కానియడల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.

## ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

దాచేపల్లి, జనవరి 4: రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు చెందిన స్క్వాడ్ అధికారులు ఏడీఏ రామశ్రీధరరెడ్డి, మోహన్‌ల పర్యవేక్షణలో గురువారం దాచేపల్లిలో రైతులకు విత్తన అమ్మకాలు జరిపే దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం నిషేధించిన బిజీ-3 రకం విత్తనాలతో రైతులు నష్టాలను చవిచూశారని, ప్రభుత్వం ఆదేశాలతో దాడులు చేసి విత్తనాలను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. దాడుల్లో ఎటువంటి విత్తనాలు లభించలేదనని తెలిపారు. గుంటూరు టెక్నికల్ అధికారి రమణకుమార్, దాచేపల్లి ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

## సంక్షిప్త సమాచారం..

### స్వచ్ఛ భారత్‌ను ఉద్యమంలా చేపట్టాలి

దాచేపల్లి, జనవరి 4: స్వచ్ఛ భారత్ ను ఉద్యమంలాగా చేపట్టాలని ఎంపీపీ అంబటి నవకుమార్ పిలుపునిచ్చారు. గురువారం దాచేపల్లి, నారాయణపురం గ్రామాల్లో తహసీల్దార్ మల్లికార్జునరావు, ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి, వైస్ ఎంపీపీ నజీర్, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య, సర్పంచ్ బుర్రి విజయకుమార్‌రెడ్డి, తోట రజని, బీజేపీ నాయకులు బత్తుల వెంకయ్య, జనసేన నాయకులు వేముల సురేష్ తదితరులు చీపుర్లు చేతబూని శుభ్రం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

### ఎమ్మార్పీఎస్ కార్యకర్తల రాస్తారోకో

ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నారాయణపురంలో రాస్తారోకో చేశారు. గురువారం దాచేపల్లి, నారాయణపురం గ్రామాలకు చెందిన కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వం కృష్ణమాదిగను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. నాయకులు మాతంగి సత్యానందం, జంగాల శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

### చంద్రన్న బీమా అందజేత

మాచవరం, జనవరి 4: మండలంలోని వేమవరం గ్రామంలో గురువారం చంద్రన్న బీమా నగదు అందజేశారు. గ్రామానికి చెందిన కటికం వెంకట్రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. అతని కుమారుడు శేషగిరిరావుకు మట్టిఖర్చుల నిమిత్తం రూ.5 వేలు అంజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ షేక్ మాబుసుభాని, జన్మభూమి కమిటీ సభ్యులు కొలగాని శివ, గోళ్ల గంగాధర్, ఏసుపోగు ఆనందరావు, భీమా మిత్ర రాధ తదితరులు పాల్గొన్నారు.

### స్వచ్ఛత ర్యాలీ

మండలంలోని వేమవరంలో గురువారం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి గ్రామంలోని ప్రధాన వీధులలో విద్యార్థులు ప్రకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ షేక్ మాబు సుభాని, పంచాయితీ కార్యదిర్శ కృష్ణా, వీఆర్‌వో కోటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

### వైద్య పరీక్షలు

బెల్లంకొండ, జనవరి 4: మండలంలోని నాగిరెడ్డిపాలెంలో గురువారం వైద్య పరీక్షలను నిర్వహించినట్లు మండల ఆయుర్వేద వైద్యులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ చేశారని తెలిపారు.

### చెంబుతో శవయాత్ర

మాచవరం, జనవరి 4:మండంలోని గంగిరెడ్డిపాలెం గ్రామాన్ని ఓడీఎఫ్ గ్రామంగా అధికారులు ప్రకటించారు. గురువారం గ్రామంలో జన్మభూమి గ్రామ సభ అనంతరం చెంబుతో శవయాత్ర నిర్వహించారు. గ్రామంలో 360 మరుగుదొడ్లు మంజూరు కాగా అన్ని పూర్తిచేయటం జరిగిందని పీవోఆర్‌డీ శేషగిరిరావు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకఅధికారి రెడ్డి శంకర్, తహశీల్దార్ మస్తాన్, కళ్లం అప్పారావు, ఏపీవో వెంకటేశ్వర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

# దినఫలాలు

## అదృష్టసంఖ్యలు : 5, 6, 8

**మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20):** ప్రకటనల, బోధన రంగాల వారికి అనుకూలం. చిన్నారుల విషయంలో జాగ్రత్తను నిర్లక్ష్యం చేస్తారు. సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతములు, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

**వృషభరాశి: (ఏప్రిల్21-మే20):** ప్రయాణాల్లో అసౌకర్యం కలుగుతుంది. వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాల వారికి ఉత్సాహం కలిగించే సమాచారం అందుతుంది. సంకల్పం ఫలిస్తుంది.

**మిథునరాశి: (మే21-జూన్21):** సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. విద్య, ప్రయాణాలు, కాంట్రాక్టు వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. రవాణా, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

**కర్కాటకరాశి: (జూన్22-జూలై23):** బహుమతులు అందుకుంటారు. స్పెక్యులేషన్స్, పందాలు, పోటీల్లో ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల్లో నిదానం అవసరం. విలువైన వస్తువులు సేకరిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలుఫలిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

**సింహరాశి: (జూలై24-ఆగస్ట్23):** ఉద్యోగం, నూతన వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకరం. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. విందు, వినోదాల్లో పరిమితి పాటించాలి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

**కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23):** దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. సినీ, రాజకీయ రంగాల వారికి శుభప్రదం. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది.

**తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23):** బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ రుణాలు మంజూరవుతాయి. సహకార సంఘాలు, కాలనీ సమావేశాల్లో అసౌకర్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. వేడుకలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు.

**వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22):** వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. ఇంటర్వ్యూల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ప్రముఖులతో సమావేశాలు సత్ఫలితాల నిస్తాయి. పెద్దల సహకారంతో విద్యా సంస్థలతో పనులు పూర్తిచేస్తారు.

**ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21):** అంచనాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సంకల్పం ఫలిస్తుంది. ఆర్థికపరమైన సమావేశాలు, చర్చల్లో నిరాశ తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు.

**మకరరాశి(డిసెంబర్22-జనవరి21):** రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. సంస్థ రణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత వస్తువుల విక్రయంపై దృష్టి సారిస్తారు. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు.

**కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18):** ప్రత్యర్థులపై కన్నేయండి. బృంద కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. న్యాయ పోరాటాల్లో విజయం దోబూచులాడే అవకాశం ఉంది. దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

**మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20):** కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. వృత్తిపరమైన శిక్షణ అనుకూలం.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

## గన్నవరం విమాన సమాచారం

ఎయిర్ పోర్టు ఫోన్ నెంబర్ : 0866- 2846729

- **హైదరాబాద్** : ఉదయం 9.35, సాయంత్రం 5.20, 5.35, రాత్రి 9.55 (ప్రతి రోజు), మధ్యాహ్నం 1.20 (బుధవారం మినహా)
- **విశాఖపట్నం** : ఉదయం 10.55 (బుధవారం మినహా), మధ్యాహ్నం 3.35 (బుధవారం మాత్రమే)
- **బెంగళూరు** : ఉదయం 7.45, రాత్రి 8.00 (ప్రతిరోజు), మధ్యాహ్నం 2.00 (మంగళవారం మినహా)
- **ఢిల్లీ** : ఉదయం 9.05, సాయంత్రం 5.20 (హైదరాబాద్ మీదుగా), రాత్రి 8.40 (ప్రతిరోజు)
- **చెన్నై** : ఉదయం 7.55, సాయంత్రం 5.20 (ప్రతిరోజు)
- **తిరుపతి** : ఉదయం 7.55 (బుధవారం మినహా)

## దుర్గగుడిలో ఆర్జిత సేవలు



- తెల్లవారు జాము 3.00గంటలకు కవాట ఉద్ఘాటన. అనంతరం సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన, బాలభోగనివేదన, హారతి
- ఉదయం 6-7, 10.45-11.45, 4.45 నుంచి 5.45వరకు త్రికాలార్చన
- 4 గంటలకు సర్వదర్శనం, 5 గంటల వరకు ఖడ్గమాల పూజ
- 6.30గం. అమ్మవారికి నివేదన
- ఉదయం 7 - 9గంటల మధ్య రుద్రహోమం
- ఉదయం 9 - 12.00 మధ్య లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం
- 11 - 12 మధ్య సౌభాగ్య ప్రదాయనీ పూజ
- మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన
- సాయంత్రం 6- 6.30 గంటల మధ్య పంచహారతులు
- రాత్రి 10 గంటలకు ఆలయం మూసివేత

## శ్రీవారి సమాచారం



తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత సేవల వివరాలు (సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం) టీటీడీ కళ్యాణ మండపంలోని ఈ దర్శనం కౌంటర్‌లో...

**ప్రత్యేక దర్శనం :** జనవరి 22, 29, 30 తేదీలు, ఫిబ్రవరి1 నుంచి మార్చి 31 వరకు ఖాళీలు ఉన్నాయి.

**ఆర్జిత సేవలు:** కల్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, విశేషపూజ సేవలకు సంబంధించి మార్చి 6వ తేదీకి శుక్రవారం జారీ చేస్తారు.

**కాటేజీలు:** ఫిబ్రవరి 14, 15, 16 తేదీలు, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31వరకు ఖాళీలు ఉన్నాయి.

రూ.300 ప్రత్యేక దర్శకం టిక్కెట్లు ఒక్కరు ఎంత మందికైనా పొందవచ్చు. సేవాటిక్కెట్లు ఇద్దరికే జారీచేస్తారు. టిక్కెట్ల కోసం వెళ్లే భక్తులు ఆధార్‌కార్డు, టిక్కెట్లు ఎవరికి తీసుకుంటున్నారో వారి ఆధార్ కార్డులను తీసుకువెళ్లాలి. సేవా టిక్కెట్లు 60 రోజుల ముందుగా, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, కాటేజీలు 120 రోజుల ముందు జారీచేస్తారు.

**ఈదర్శన్ కౌంటర్లు పనిచేయు వేళలు :** సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు కేంద్రం పనిచేస్తుంది. ప్రతి మంగళవారం సెలవు.

- చిలకలూరిపేట టౌన్

## ముస్లిం, మైనార్టీలకు కంప్యూటర్ శిక్షణ

చిలకలూరిపేట టౌన్, జనవరి 4: ఏపీ ప్రభుత్వ ఉర్దూ అకాడమీ, మైనార్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నట్లు చిలకలూరిపేట ఉర్దూ అకాడమీ ఇన్‌ఛార్జి షేక్ అఫ్రోజ్ గురువారం తెలిపారు. పట్టణంలోని గుర్రాల చావిడీలో ఉన్న ఉర్దూ అకాడమీలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. పదో తరగతి పాసైన ముస్లిం యువతీ యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణులు ఉచిత శిక్షణకు అర్హులన్నారు. డీసీఏ, డీటీపీ, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్ వర్క్స్, ఫొటోషాప్, ఫొటో క్రియేషన్, ఆల్బమ్స్, పేజ్ మేకర్, కొరల్ డ్రా, విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ క్రియేషన్స్ నేర్పించి శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కోర్సు పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ముస్లిం, మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్ నం: 97042 41098, 92931 47622 లలో సంప్రదించాలని సూచించారు.

## డిగ్రీ తెలుగు పాఠ్యాంశంగా వటుడు నాటిక

చిలకలూరిపేట, జనవరి 4 : డిఆర్‌ఎన్ఎస్‌సివిఎస్ కళాశాల తెలుగు రీడర్ డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు రచించిన వటుడు నాటికను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ మూడవ సెమిస్టర్ తెలుగులో పాఠ్యాంశంగా ఉంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వటుడు నాటిక నంది నాటకోత్సవాలలో ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా నంది పురస్కారాన్ని పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నాటక పరిషత్తులలో ఉత్తమ ప్రదర్శన, రచన బహుమతులను పొందింది. ఈ సందర్భంగా డాక్టర్ సాంబశివరావుకు కళాశాల ప్రిన్సిపాల్ పొట్టి శ్రీరాములు అభినందనలు తెలిపారు.



## బ్రాయిలర్ ధరలు

అమరావతి

| | |
|---|---|
| బ్రాయిలర్ బర్డ్ | 89.00, 96.00, 106.00 |
| చికెన్ విత్ స్కిన్ | 172.00 |
| చికెన్ స్కిన్‌లెస్ | 182.00 |

## బ్రాయిలర్ ధరలు

వెన్‌కాబ్

| | |
|---|---|
| రైతు ధర | 86.00 |
| రిటైల్ లైవ్ | 108.00 |
| విత్‌స్కిన్ | 157.00 |
| స్కిన్‌లెస్ | 178.00 |

## జిల్లాలో నేటి వాతావరణం



గుంటూరు, జనవరి 4: జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండవచ్చు. గుంటూరులో పగలు అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి అత్యల్పంగా 13 డిగ్రీల సెల్సియస్. జిల్లాలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు. జంగమహేశ్వరపురం 32-13, తెనాలి 32-14, మాచర్ల 32-13, బాపట్ల 31-16, నరసరావుపేట 32-13 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చు.

## ఆర్టీసీ సమాచారం

గుంటూరు, జనవరి 4: స్థానిక ఎన్‌టీఆర్ బస్టాండ్ నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరు దూరప్రాంత సర్వీసుల సీట్ల ఖాళీల వివరాలను ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. రిజర్వేషన్ కోసం సెల్ నం: 99590 61597కు సంప్రదించాలని కోరారు. రాత్రి 11.00- గుంటూరు- కేపీహెచ్‌బీ-గరుడ(ఏసీ)-46, రాత్రి 10.50-గుంటూరు- కేపీహెచ్‌బీ- అమరావతి (ఏసీ)-40, రాత్రి 10.15-గుంటూరు- కేపీహెచ్‌బీ-ఇంద్ర (ఏసీ)-39, రాత్రి 9.45- గుంటూరు-కేపీహెచ్ బీ-ఇంద్ర (ఏసీ)-39, రాత్రి 8.30-గుంటూరు-చెన్నై-సూపర్ లగ్జరీ-34 అని తెలిపారు.

## సాగర్‌లో 539.80 అడుగుల నీటిమట్టం

విజయపురిసౌత్, జనవరి 4 :నాగార్జునసాగర్ నీటిమట్టం గురువారం నాటికి 539.80 అడుగులు ఉంది. ఇది 187.91 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్‌బీసీ ద్వారా 2200 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 9438 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7258 క్యూసెక్కులు, డైవర్షన్ టర్నల్ ద్వారా 10 క్యూసెక్కులు, రివర్స్‌బుల్ పంపు ద్వారా 257, లాసెస్ ద్వారా 184 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 19347 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 2444 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 869.60 అడుగులు ఉంది. ఇది 139.77 టీఎంసీలకు సమానం.

## పులిచింతలలో 5.23 టీఎంసీల నీటి నిల్వ

అచ్చంపేట, జనవరి 4: పులిచింతల ప్రాజెక్టులో గురువారం 5.23 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు పులిచింతల ప్రాజెక్టు ఏఈ జీవీవీ ప్రసాద్ తెలిపారు. ఎగువ నుంచి 198 క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతుందన్నారు. పులిచింతల వద్ద 2 వేల 107 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణకు స్లూయిజ్‌ల ద్వారా విడుదల చేస్తున్నామన్నారు.

## పశ్చిమ డెల్టాకు 1,016 క్యూసెక్కుల నీరు

దుగ్గిరాల, జనవరి 4: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 1016 క్యూసెక్కుల నీరు గురువారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 11.3 అడుగుల నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌డివిజన్ నుంచి కొమ్మమూరు కాల్వకు 600 క్యూసెక్కుల నీరు, రేపల్లె కాల్వకు 100 క్యూసెక్కుల నీరు, నిజాంపట్నం కాల్వకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

## 62,063 టిక్కీల మిర్చి విక్రయం

గుంటూరు, జనవరి 4: గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి గురువారం 61,513 మిర్చి టిక్కీలను రైతులు విక్రయానికి తీసుకొచ్చినట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. యార్డులో నిల్వవున్న వాటితో కలుపుకొని 62,063 టిక్కీలు విక్రయం జరగగా, ఇంకా 4,151 టిక్కీలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలైన నెంబర్. 334కి క్వింటాల్ ధర కనిష్ఠంగా రూ. 2,200, గరిష్ఠంగా రూ. 7,800, నెంబర్. 5కు రూ. 4,000, రూ. 9,000, నెంబర్. 273కి రూ. 4,500, రూ. 9,000, నెంబర్ 341కి రూ. 3,500, రూ. 9,700, సూపర్ 10కి రూ. 6,400, రూ. 6,400 ధర లభించింది. నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలైన తేజకు రూ. 4,000, రూ. 10,800, బ్యాడిగికి రూ. 2,500, రూ. 13,000, దేవనూరు డీలక్స్‌కి రూ. 3,000, రూ. 12,000, తెల్లకాయలు రూ. 1000, రూ. 5,000 ధర లభించింది. ఏసీ కామన్ వెరైటీలైన నెంబర్ 334కి రూ. 3,000, రూ. 7,200, నెంబర్. 5కి రూ. 3,500, రూ. 8,800, నెంబర్. 273కి రూ. 5,400,రూ. 6,500, నెంబర్ 341కి రూ. 4,000, రూ. 9,200, సూపర్ 10కి రూ. 6,600, రూ. 6,600 ధర లభించింది. ఏసీ స్పెషల్ వెరైటీలైన తేజకు రూ. 3,500, రూ. 9,200, బ్యాడిగికి రూ. 3,500, రూ. 8,100, దేవనూరు డీలక్స్‌కి రూ. 5,000, రూ. 10,000, తెల్లకాయలకు రూ. 1,500, రూ. 5,000 ధర లభించినట్లు తెలిపారు.

## 337 బస్తాల పసుపు విక్రయం

దుగ్గిరాల, జనవరి 4: స్థానిక పసుపుమార్కెట్ యార్డులో గురువారం ఈ-నామ్ ద్వారా జరిగిన కొనుగోళ్లలో రైతులు 337 బస్తాల పసుపును వ్యాపారులకు విక్రయించారు. కొమ్ములు క్వింటాలుకు కనిష్ఠధర రూ.2400, గరిష్ఠధర రూ. 6957, మోడల్‌ధర రూ. 6901 పలికాయి. కాయ క్వింటాలుకు కనిష్ఠధర రూ.2400, గరిష్ఠధర రూ. 6957, మోడల్‌ధర రూ. 6900 పలికాయి. పలికాయి.

## రాయపూడి నిమ్మ మార్కెట్ ధరలు

తుళ్లూరు, జనవరి 4: రాయపూడి నిమ్మకాయల మార్కెట్ గురువారం జరిగిన లావాదేవీలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చికాయ, లావురకం టిక్కీ రూ.450నుంచి 500 వరకు ఉంది. పండు కాయ, సన్నరకం రూ.300 నుంచి 400 వరకు ధరలు పలికాయి.

# వర్సిటీలో ఓడీఎఫ్ ర్యాలీ

ఏఎన్‌యూ, జనవరి 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో గురువారం బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) సమాజం కోసం ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ వర్సిటీలోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి బయలుదేరి వర్సిటీ ముఖద్వారం వరకు సాగింది. కార్యక్రమంలో సీడీసీ డీన్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఆచార్య ప్రమీలా రాణి, సీఎస్ఆర్ కో ఆర్డినేటర్ డాక్టర్ సరస్వతీరాజ్ అయ్యర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వెంకటరమణ, డాక్టర్ అశోక్‌కుమార్, వికాస నాయకులు రెడ్డి ప్రకాష్, టీఎన్‌టీయూసీ నాయకులు ఎన్.కోటేశ్వరరావు, ఎన్.ఎస్ఎస్, అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.



యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

## డిగ్రీ రీవాల్యుయేషన్
# గడువు పొడిగింపు

ఏఎన్‌యూ: విశ్వవిద్యాలయం పరిధిలో గతేడాది నవంబరులో జరిగిన డిగ్రీ ప్రథమ, తృతీయ, 5వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి భవనం ఆంజనేయరెడ్డి తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు ఫీజు గడువును పొడిగించామన్నారు. మార్చిలో జరిగే డిగ్రీ వన్‌టైం ఆపర్చ్యునిటీ పరీక్ష 2009 - 10 బ్యాచ్ విద్యార్థులు హాజరుకావచ్చన్నారు. ఫీజులు తదితర వివరాలను వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని కోరారు.

# నా సినిమాలో.. సందేశం ఉంటుంది

ప్రభాస్ మిర్చి సూపర్‌హిట్.. ఈ సినిమా కథ, మాటలు, దర్శకత్వం వహించింది కొరటాల శివ. మొదటి సినిమాకే గుంటూరు మిర్చి ఘాటు చూపించారు. ఆ వెంటనే మహేష్‌బాబు.. శ్రీమంతుడు.. సూపర్, డూపర్ హిట్.. ఇక మూడో సినిమా జూనియర్ ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్.. వరుసగా మూడు సినిమాలతో ముగ్గురు హీరోల ఇమేజ్ అమాంతం పెంచేసిన కొరటాల స్వస్థలం పెదకాకాని. తన బాల్యమిత్రులను, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు స్వగ్రామం విచ్చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన్ను 'ఆంధ్రజ్యోతి' కలిసింది. హ్యాట్రిక్ డైరెక్టర్ తన ప్రస్థానాన్ని చెప్పుకొచ్చారిలా...

- చిన్నప్పటి నుంచి అదే ధ్యాస
- పోసాని కృష్ణమురళి వద్ద పనిచేశా
- తాతయ్య కమ్యూనిస్టు నేత
- ఆంధ్రజ్యోతితో కొరటాల శివ



బాల్యమిత్రులతో సినీదర్శకుడు కొరటాల శివ

మా సొంతూరు పెదకాకాని. నాన్న (కొరటాల మోహనరావు) పెదకాకాని పంచాయతీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన మరణానంతరం అమ్మ (సుమతిదేవి) కూడా పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేశారు. వెనిగండ్ల పంచాయతీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. నా బాల్యం స్వగ్రామం పెదకాకాని, గుంటూరులో గడిచింది. ఇంటర్‌మీడియట్ వరకు గుంటూరులో చదివి తరువాత బళ్లారిలో బీటెక్ చేశా. చిన్నప్పటి నుంచి కూడా సినిమాలంటే అమితమైన ఇష్టం ఉండేది. సినిమాలకు మంచి కథలు రాయాలని ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి సినిమాలకు వెళుతుండేవాడ్ని. ఎప్పటికైనా మంచి కథలు రాసి సినీ రచయితగా గుర్తింపు పొందాలని, దర్శకుడిగానూ రాణించాలనే కోర్కె ఉండేది. అందుకే బీటెక్ పూర్తిచేయగానే 1997లో సినీపరిశ్రమలో అడుగుపెట్టా. నా మేనత్త కొడుకు పోసాని కృష్ణమురళి వద్ద అసిస్టెంట్ రైటర్‌గా చేరి ఐదు సంవత్సరాలు పనిచేశా. స్టోరీ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకున్నా. 2002లో కోరైటర్‌తో కలిసి గర్ల్‌ఫ్రెండ్‌కు రచయితగా పనిచేశా. భద్ర సినిమాకు రచయితగా పనిచేశా. ఆ తర్వాత మున్నా, బృందావనం, ఊసరవెల్లి సినిమాలకు కోరైటర్‌గా పనిచేశా. 2007లో వచ్చిన ఒక్కడున్నాడు సినిమాకు మాటలు రాశా. 2010లో వచ్చిన సింహాకు రచయితగా పనిచేశా.

### హ్యాట్రిక్...

కథ, మాటలు, దర్శకత్వం వహించిన తొలిసినిమా.. ప్రభాస్ మిర్చి. 2013లో విడుదలైన మిర్చి సినిమాతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కథ, మాటలు, దర్శకత్వం వహించిన మహేష్‌బాబు... శ్రీమంతుడు (2015), మూడో సినిమా జూనియర్ ఎన్టీఆర్... జనతాగ్యారేజ్ (2016) బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ మూడు సినిమాలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రస్తుతం నాలుగో సినిమా మళ్లీ మహేష్‌బాబుతో తీస్తున్నా. ఈ సినిమాలోనూ హాస్యం, కమర్షియల్, కొత్తదనంతోపాటు అనేక అంశాలను కలబోసి మంచి సందేశాత్మక చిత్రంగా మలుస్తున్నా. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

### కమర్షియల్, కొత్తదనం ఉండాలి

ప్రస్తుత సమాజంలో అన్నివర్గాల ప్రజలు సినిమాను ఆదరించాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు కొత్తదనం కూడా ఉండాలి. నేను దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించా. ప్రతి సినిమాలో సామాజిక అంశాలతో కూడిన మంచి సందేశం ఉండాలనేదే నా లక్ష్యం. ఆ దిశగానే ముున్ముందు సినిమాలు ఉంటాయి.

### ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతా..

చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువగా చదువుతుండేవాడిని, మంచి మంచి రచనలను నోట్ చేసుకొని వాటిని అనేక పర్యాయాలు పరిశీలిస్తుండేవాడిని. ఇప్పుడు కూడా షూటింగ్ లేని సమయంలో పుస్తకాలు చదవడం, రాయడం అంటే నాకు ఇష్టం.

*- గుంటూరు (కార్పొరేషన్)*



### తాతయ్య కమ్యూనిస్టు నాయకుడు

మా తాతయ్య కొరటాల సాంబయ్య సీపీఎంలో పనిచేశారు. ఆయనకు పెదకాకాని, పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా పేరు గడించారు. నాన్న ఉద్యోగరీత్యా పెదకాకానిలో స్థిరపడి పంచాయతీ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. మా అన్నయ్య రవీంద్రనాథ్ ప్రస్తుతం పెదకాకాని మండలం నంబూరు పంచాయతీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

# మహిళా సాధికారత లక్ష్యం

- సాధికార మిత్రలతో సంక్షేమ పథకాలు అమలు
- ఉగాదికి చంద్రన్న పెండ్లి కానుక
- ప్రజాసమస్యల పరిష్కార వేదిక.. జన్మభూమి
- మంత్రి పరిటాల సునీత

వేమూరు, జనవరి 4 : మహిళా సాధికారత కోసంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. గురువారం మండలంలోని జంపనిలో సర్పంచ్ గవిని అరుణారామకృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సునీత మాట్లాడుతూ, ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా సాధికారమిత్రలను ఏర్పాటుచేసి తద్వారా సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు పరిచేందుకు కృషి జరుగుతోందన్నారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి మరికొన్ని నిర్ణయాలతో మహిళాభ్యున్నతికి తోడ్పడేందుకు క్యాబినెట్‌లో చర్చిస్తున్నారని తెలిపారు. చంద్రన్న బీమా ఓ వరమని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఎంతో మేలు జరుగుతోందన్నారు. అన్న అమృతహస్తం ద్వారా 9మాసాల గర్భిణికి స్వయంగా ఇంటికే భోజనం పంపే ఏర్పాటు చేశామన్నారు. కిశోర వికాస పథకం అమలుపై శ్రద్ధ చూపుతున్నామన్నారు. చంద్రన్న పెండ్లి కానుకను ఉగాది కానుకగా ప్రారంభిస్తారన్నారు. మహిళలు చంద్రన్ననే నమ్ముతారు ఏ స్త్రీకైనా న్యాయం జరగాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం కాగలదన్నారు. 90లక్షల మంది మహిళల్లో చైతన్యం వచ్చేందుకు మరికొన్ని పథకాలు అమలు అవుతాయని పేర్కొన్నారు. 5వ విడత జన్మభూమి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమం ప్రజాసమస్యల పరిష్కార వేదికగా మారిందన్నారు. ప్రతిపక్ష నేత జగన్ అధికార వ్యామోహంతో అసాధ్యమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

### ఆనందబాబుకు పరిటాల కితాబు..

సభలో మంత్రి ఆనందబాబుకు మంత్రి పరిటాల సునీత కితాబిచ్చారు. ఎంతో మంచి వ్యక్తిగా తనకిచ్చిన మంత్రి పదవికి వన్నెతెస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టిలో కితాబు అందుకున్నారని సభా ముఖంగా పేర్కొన్నారు. ఇలాంటి మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు.

### అన్ని వర్గాల ప్రజలకు అండ

రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి మద్దతు పలకాలని కోరారు. సీఎం ఆలోచనకు అనుగుణంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామన్నారు. వేమూరు నియోజకవర్గం ఓడీఎఫ్‌గా గుర్తింపబడటం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. మంత్రి లోకేష్ గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టారని, ప్రతి గ్రామం అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీఇచ్చారు.

### రూ.97లక్షల లింకేజీ రుణాల పంపిణీ

ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాలకు రూ.97 లక్షల లింకేజీ రుణాలను మంత్రులు పంపిణీ చేశారు. ఉపాధి కూలీలకు పనిముట్లు, రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రంగవల్లుల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. అంగన్‌వాడీ స్టాళ్లను, డ్వాక్రా సంఘాల వంటలు, వైద్య శిబిరాలలను మంత్రులు సందర్శించారు. గర్భిణులకు సీమంతాలు చేసి చిన్నారులకు భోగిపళ్లు పోశారు. స్వచ్ఛ భారత్ సాధనలో భాగంగా చెంబు సంస్కృతికి స్వస్తి పలకాలంటూ అందరి చేత నీటి చెంబులను చెరువులో విసిరేయించారు.

సభలో ఆర్డీవో జి.నరసింహులు, ఏఎంసీ చైర్మన్ జె.విజయబాబు, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, ఎంపీపీ రాఘవరావు, ఎంపీటీసీలు రామకృష్ణప్రసాద్, మరియమ్మ, వీఎస్‌కే ప్రసాద్, గోగినేని కేశవరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జి.అనూరాధ, డీఆర్‌డీఏ పీడీ బాషా, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రత్నాకర్ జవహర్, పరిశీలకులు మల్లికార్జునరావు, ఇన్‌చార్జి ఎంపీడీవో సత్యకుమార్, ఇన్‌చార్జి తహసీల్దార్ నాగేశ్వరరావు, కార్యదర్శి ప్రసాద్, గాజుల కృష్ణమూర్తి, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.



డ్వాక్రా సంఘాలకు చెక్కు అందజేస్తున్న మంత్రులు సునీత, ఆనందబాబు

ఆంధ్రజ్యోతి
4
నరసరావుపేట
గుంటూరు । శుక్రవారం 5 జనవరి 2018
నరసరావుపేట । నకరికల్లు । రొంపిచర్ల । ఫిరంగిపురం

## పోలీసు స్టేషన్లో సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు

నరసరావుపేట లీగల్, జనవరి 4: రెండో పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం పట్టణానికి చెందిన వ్యాపారస్తులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఏ సురేంద్ర బాబు మాట్లాడుతూ చోరీల నివారణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు తోడ్పడుతుందన్నారు. చట్ట ప్రకారం ప్రతి వ్యాపారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోతే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన వ్యాపారులు, సిబ్బంది పాల్గొన్నారు.

## సంక్షిప్త వార్తలు

### జన్మభూమిలో ఆసక్తికరంగా ముగ్గుల పోటీలు

రొంపిచర్ల, జనవరి 4: మండలంలోని అన్నవరప్పాడు, అన్నవరం గ్రామాలలో జన్మభూమి, మా ఊరు కార్యక్రమం సందర్భంగా గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. అన్నవరంలో ఎమ్మెల్యే ఎస్‌ఏ పరీఫ్ ముగ్గుల పోటీలను తిలకించారు. అన్నవరప్పాడులో ఎంపీడీవో కే మాధ్యూబాబు, రొంపిచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పల్లెల నాగిరెడ్డి, సర్పంచ్ గోపు వెంకటేశ్వరరెడ్డి, పల్లెల శివారెడ్డిలు పరిశీలించారు. విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు.

### ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన గోపాలకృష్ణ

నరసరావుపేట లీగల్, జనవరి 4: మొదటి పట్టణ ఎస్ఐగా ఏ గోపాలకృష్ణ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని తెనాలికి చెందిన గోపాలకృష్ణ 40 సంవత్సరాల క్రితం సర్వీసులో చేరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 18 సంవత్సరాలు సేవలు అందించారు. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ఈ ఏడాది జూన్ నెలలో పదోన్నతిపై గుంటూరు వీఆర్‌కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీలో భాగంగా గోపాలకృష్ణ నరసరావుపేట మొదటి పట్టణ పోలీసు స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఐ ఏవీ శివ ప్రసాదును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి విధుల్లో చేరారు.

### కోర్టు ఆవరణలో క్యాలెండర్ ఆవిష్కరణ

నరసరావుపేట లీగల్, జనవరి 4: స్థానిక న్యాయ స్థానాల భవనాల ఆవరణలో గురువారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) నూతన సంవత్సర క్యాలెండర్‌ను 13వ అదనపు జిల్లా జడ్జి కే జయకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల్లో న్యాయశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించటంలో కాలానుగుణంగా చట్టాలపై అవగాహన కల్పించటంలో ఐలు కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సీహెచ్‌ఎల్ కాంతారావు, జే జయప్రకాష్, బీ సలీం, కే ఆనంద్ కుమార్, డీ ఉదయశ్రీ, ఏ వెంకటేశ్వర్లు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

# రుణమాఫీ బూటకం

### ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

రొంపిచర్ల, జనవరి 4: రుణ మాఫీ అంతా బూటకమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌ల్లో, రుణమాఫీ అయిన నగదు రైతుల ఖాతాలలోకి జమ కాకుండా ఉండటంపై ఆయన బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్ మేనేజర్లు గణేశ్వరరావు, రమణ కుమార్ నాయక్‌లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల నడ్డి విరిచారని, రెండు నెలల నుంచి సాగర్ కాలువల ద్వారా నీరు వృథాగా పోతుందన్నారు.నాగార్జున సాగర్ కాలువ పరిధిలోని రైతులకు నీరు ఇవ్వరు కాని రాయలసీమకు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. రుణ మాఫీ నగదు జమ కాక రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. బ్యాంక్ అధికారులు ఆరు నెలలకొక సారి వడ్డీ లెక్కిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 11.5 శాతం రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారన్నారు. అవి కూడా ఖాతాలకు రావటం లేదన్నారు. మూడో విడత నగదు విడుదల చేశామని చెప్పినా ఇంత వరకు రొంపిచర్ల ఎస్‌బీఐలో కేవలం రూ.3.20 లక్షలు వచ్చాయన్నారు. రూ.2.33 కోట్లు రైతుల ఖాతాలకు రావాల్సి ఉండగా కేవలం కొంత నగదు మాత్రమే జమ అయిందన్నారు. రొంపిచర్లలోని బ్యాంకులకు నగదు రైతుల ఖాతాలకు జమకాక పోవటంపై రీజనల్ మేనేజర్‌తో ఆయన మాట్లాడారు.



రొంపిచర్ల ఎస్‌బీఐలో బీఎం నుంచి రుణ మాఫీ వివరాలు సేకరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఈ కార్యక్రమంలో పచ్చవ రవీంద్రబాబు, అన్నెం పున్నారెడ్డి, పిల్లి ఓబులరెడ్డి, గెల్లి వెంకటరెడ్డి, కల్లి పిచ్చిరెడ్డి, వివిధ గ్రామాల వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

# దయనీయంగా జన్మభూమి తీరు

### ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట టౌన్, జనవరి 4: ప్రజల స్పందన లేక జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న తీరు చాలా దయనీయంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలు కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరు చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులను ఇంతవరకు పరిశీలించకుండా, పరిష్కారం చేయకుండా ఐదో విడత జన్మభూమి చేయటం ఏ విధంగా సమర్థనీయమో అర్థం కావటం లేదన్నారు. నరసరావుపేటలో గృహ నిర్మాణాలు చేస్తామని మూడుసార్లు శంకుస్థాపనలు చేసి దరఖాస్తులు తీసుకున్నారని, ఇంతవరకు ప్రారంభించ లేదన్నారు. కొత్త పింఛన్లు ఉగాదికి ఇస్తామని, ఆగస్టులో ఇస్తామని అనేక రకాలుగా అధికారులు చెపుతున్నారన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఆగస్టు, సెప్టెంబరులలో నోటిఫికేషన్ వస్తుందని, ఏ విధంగా సమస్యలు పరిష్కరిస్తారో అర్థం కావటం లేదన్నారు. అదేవిధంగా వచ్చిన ప్రజలు సమస్యలు చెప్పుకుంటుంటే మీరు చెప్పాల్సిన పని లేదని, మేము చేసింది చెప్పుకోవటానికే ఈ కార్యక్రమం అనటం సమంజసం కాదన్నారు.

### స్పీకర్ తీరు సరికాదు

రాజ్యాంగ పదవిలో ఉండి స్పీకర్ టీడీపీ గెలుస్తుందని, మరలా టీడీపీని గెలిపించాలని, ఓటేయమని మాట్లాడటం సరి కాదన్నారు. కుమారుడు, కుమార్తె అభివృద్ధి కోసమే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. వేల కోట్లు రుణమాఫీకి విడుదల చేశామని వ్యవసాయశాఖ మంత్రి చెప్పిన ఆరు నెలలకు కూడా రైతుల ఖాతాలలో జమ కాలేదని చెప్పారు. రొంపిచర్ల మండలంలో ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌ల్లో అధికారులతో మాట్లాడామన్నారు.

ఎస్‌బీఐలో 2,325 ఖాతాలు ఉంటే కేవలం 22 ఖాతాలకే మూడో విడత రుణ మాఫీ జమ చేశారని చెప్పారు. మిగిలిన 2300 ఖాతాలకు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా జమకాని పరిస్థితి ఉందన్నారు. ఆంధ్రా బ్యాంక్‌లో ఉన్న మూడు వందల రైతుల ఖాతాల్లో ఒక్కదానికి కూడా రుణ మాఫీ అమలు కాలేదని చెప్పారు. కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసి రూ.25 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. నరసరావుపేట నియోజకవర్గంలో తొమ్మిది వందల ఖాతాలకు రెన్యూవల్ జరగక రుణ మాఫీ కాలేదని చెప్పారు. ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసి రైతులను ముద్దాయిలుగా చూసే పరిస్థితికి తెచ్చిందన్నారు. వ్యవస్థలు నాశనం కావటానికి కారణం టీడీపీ తీసుకున్న రుణమాఫీ నిర్ణయం అన్నారు.

సమావేశంలో గేరా ధర్మారావు, కారుమంచి మీరావలి, మాడిశెట్టి మోహన్, ఎస్‌కే రెహ్మాన్, బత్తుల రవి తదితరులు పాల్గొన్నారు.

## పీఎన్‌సీ కేఆర్‌లో ఏపీఎస్‌ఎస్‌డీసీ వర్క్‌షాపు ప్రారంభం

నరసరావుపేట టౌన్, జనవరి 4: స్థానిక పీఎన్‌సీ కేఆర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గురువారం స్వయం ఉపాధి అధ్యయన వర్క్‌షాపు ప్రారంభించింది. స్వయం ఉపాధి అవకాశాలు, బ్యాంక్ రుణ సదుపాయం పొందే విధానం, స్వీయ పరిశ్రమ ఏర్పాటు చేసే విధానం గురించి ట్రైనీలు విష్ణు వర్ధన్, లలిత వివరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ అజేష్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పి శ్రీనివాస ప్రసాదు, పీజీ ప్రిన్సిపల్ కేపీ కౌసిక్, జిల్లా కో-ఆర్డినేటర్ వీసీహెచ్ రామాంజనేయులు, రాధాకృష్ణ పాల్గొన్నారు.

## గుండ్లపల్లి సమీపంలో లారీ బోల్తా

నకరికల్లు, జనవరి 4: మండలంలోని గుండ్లపల్లి వద్ద బైక్‌ను తప్పించబోయి నూలు లోడు లారీ పొలాల్లోకి పడిపోయిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నూలు లోడుతో చిలకలూరిపేట నుంచి ముంబై వెళ్తున్న లారీ గుండ్లపల్లి సమీపాన ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పడిపోయిన నూలును వేరే వాహనంలో లోడ్ చేసి పంపారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.



మోటారుబైక్‌ను తప్పించబోయి పొలాల్లో పడిన లారీ

# వేర్వేరు కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష

నరసరావుపేట లీగల్, జనవరి 4: వివిధ కేసుల్లో నేరం రుజువవ్వటంతో వేర్వేరు కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష, ఒకరికి జరిమానా విధిస్తూ స్థానిక మొదటి అదనపు మునిసిపల్ మెజిస్ట్రేట్ ఎస్‌పీడీ వెన్నెల గురువారం తీర్పు వెలువరించారు. పట్టణానికి చెందిన మణికంఠ 2016 జూన్ 15న స్వల్ప వివాదం నేపథ్యంలో శ్రీనివాసరావుపై వేడి టీ పోయటంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువవ్వటంతో రూ.7 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

కాగా చెల్లని చెక్కు కేసులో నేరం రుజువవ్వటంతో పట్టణానికి చెందిన రెహ్మాన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు రెహ్మాన్ పట్టణానికి చెందిన బీ శంకరరావు వద్ద 2012 మార్చి 19న రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లింపుల్లో భాగంగా 2014 సెప్టెంబరు 27న చెక్కు ఇచ్చాడు. శంకరరావు దానిని తన బ్యాంక్ ఖాతాలో వసూలుకు వేసుకున్నాడు. సరిపడ నిధులు లేక అది చెల్లలేదు. ఈ మేరకు ఆయన కోర్టులో కేసు దాఖలు చేసుకున్నాడు. విచారణలో నేరం రుజువైంది.

కాగా మరొక చెల్లని చెక్కు కేసులో నేరం రుజువవ్వటంతో నిందితుడు అచ్చంపేటకు చెందిన ఎం తిరుమలరావుకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పట్టణానికి చెందిన ఎస్ రమేష్ వద్ద నిందితుడు 2012 మార్చి 3న రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లింపుల్లో భాగంగా అదే ఏడాది డిసెంబర్ 8న చెక్కు ఇచ్చాడు. దానిని రమేష్ తన బ్యాంక్ ఖాతాలో వసూలుకు వేసుకున్నాడు. సరిపడ నిధులు లేక అది చెల్లలేదు. ఈ మేరకు ఆయన కోర్టులో కేసు దాఖలు చేసుకున్నాడు. విచారణలో నేరం రుజువవ్వటంతో పైవిధంగా కోర్టు తీర్పు వెలువడింది.

## హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవి కాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

**సమయం:** ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య **సెల్ నెంబర్:** 9985411239

## సినిమా గైడ్

| | |
|---|---|
| ఈశ్వరమహల్ | జవాన్ |
| విజేత | ఎంసీఏ |
| చిత్రాలయ | 2 కంట్రీస్ |
| శారదాంబ | ఒక్క క్షణం |
| రవికళామందిర్ | హలో |
| లక్ష్మీనరసింహ | ప్రోజెక్ట్ జెడ్ |

## నరసరావుపేట

కూరగాయల ధరలు 1 కిలో రూపాయల్లో

టమోటా:10, బెండ:30, గోరుచిక్కుళ్లు:30, వంకాయలు:30, బీర:40, పచ్చిమిర్చి:30, క్యారెట్:50, బంగాళదుంప:25, దోస:25, దొండ:25, క్యాబేజీ:30, కాకర:30, బీట్‌రూట్:50, పెద్ద చిక్కుళ్లు:50, క్యాలీఫ్లవర్:20, కీరదోస:30, సొరకాయ(1):10, ములక్కాయ(1):రూ.8

# ఊరు బాగు కోసం అందరూ కలసి రావాలి

## స్పీకర్ కోడెల శివప్రసాదరావు

నకరికల్లు, జనవరి4: ఊరు బాగు కోసం అందరూ కలిసి నడవాలని, మీకు అండగా నేనుంటానని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేసే అవకాశం తమకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తాను పేదలు, రైతుల, మహిళల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామన్నారు. రూపెనగుంట్లలో జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్న సభాపతి డాక్టర్ కోడెల మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకోసం పని చేసే ప్రభుత్వమన్నారు. రూ.13 కోట్లతో రూపెనగుంట్ల గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు వరి పండే భూముల్లో మాత్రమే సాగు చేసుకోవాలని తాను సూచించి ఆ ప్రకారం నీటినిచ్చామని పేర్కొన్నారు. శాంతినగర్‌లో అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించాలని, సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేయాలని, నీటిని సాయంత్రం విడుదల చేయాలని డాక్టర్ కోడెలను మహిళలు కోరారు. తగు చర్యలు తీసుకుంటామని కోడెల మహిళలకు హామీ ఇచ్చారు. శాంతినగర్‌లో, రూపెనగుంట్లలో సీసీ రోడ్లను సభాపతి డాక్టర్ కోడెల ప్రారంభించారు. శాంతి నగర్‌లో మహిళలు సీసీ రోడ్డుపై ముగ్గులు వేసి పూలతో ఘనస్వాగతం పలికారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఐదు కోట్ల మేర రుణాలిచ్చినట్లు డాక్టర్ కోడెల తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి రామమోహన్‌రావు, మండల ప్రత్యేకాధికారి చావా ఆషారాణి, తహసీల్దార్ ఎంఎల్ సంజీవకుమారి, ఎంపీడీవో ఎ శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ కేవీఆర్ విజయ్‌కుమార్, డాక్టర్ కే మురళీకృష్ణ, కొండవీటి మరియదాసయ్య, సీహెచ్ షేక్ ఫకీర్ అహ్మద్, ఎంపీపీ కొర్రా లక్ష్మీబాయి, కంకణంపాటి వీరయ్య, దానియేలు, పుల్లయ్య, చిన్నబ్బాయి, కే వెంకటప్పయ్య, ఇర్లా శ్రీహరి, సంగుల కొండలు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. తురకపాలెంలో తొలుత జన్మభూమి-మావూరు గ్రామసభను అధికారులు నిర్వహించారు. ఆర్‌సీఎం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.



రూపెనగుంట్ల శివారు శాంతినగర్‌లో సీసీ రోడ్డును ప్రారంభించిన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు

### రొంపిచర్ల మండలంలో...

రొంపిచర్ల, జనవరి 4: రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మండలంలోని పరగటిచర్ల గ్రామంలో గురువారం జన్మభూమి, మా ఊరు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించిన, నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పట్టిసీమ, పోలవరం, సచివాలయం, 24 గంటల విద్యుత్ సరఫరా, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం జరిగిందన్నారు. రూ.24 వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గతంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారన్నారు. ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన యువతుల వివాహానికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి చంద్రమోహన్, ఎంపీపీ మొండితోక రామారావు, సర్పంచ్ కొమ్ముల ప్రభావతి, యార్డు చైర్మన్ లింగా వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మెట్టు వెంకటేశ్వరరెడ్డి, చిరుమామిళ్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

## సంక్షిప్త వార్తలు

### నకరికల్లులో పరిశుభ్రత దినోత్సవ ర్యాలీ

నకరికల్లు, జనవరి 4: ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంలో భాగంగా గురువారం నకరికల్లు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పరిశుభ్రతే సేవ అంటూ ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్రత ఆవశ్యకతను ప్రధానోపాధ్యాయురాలు కే రంగాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి, సీహెచ్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

### లారీని ఢీకొన్న బైక్: ఒకరికి గాయాలు

నకరికల్లు, జనవరి 4: కంటైనర్‌ను బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నరసింగపాడుకు చెందిన ఆవుల నరసింహారెడ్డికి గాయాలైన ఘటన గురువారం నకరికల్లు వై జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పిడుగురాళ్ల వైపు నుంచి వస్తున్న కంటైనర్, నకరికల్లు నుంచి నరసింగపాడువైపు బైక్‌పై రోడ్డుదాటుతున్న నరసింహారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని నరసరావుపేటలోని వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ జీ అనిల్‌కుమార్ తెలిపారు.

### ఎన్ఈసీలో ఫౌండర్స్ కాంక్లేవ్ 2018

నరసరావుపేట రూరల్, జనవరి 4: నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఫౌండర్స్ కాంక్లేవ్-2018 కార్యక్రమాన్ని ప్రారంభించామని వైస్ చైర్మన్ ఎంఎస్ చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మోహనబాబు యువతలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారి ఆలోచనలను, వినూత్న విధానాలను పారిశ్రామికరంగం వైపు ఎలా మళ్లించాలో చెప్పారు. రెడ్‌మ్యాంగ్ కాంక్లేవ్ ఫౌండర్ మాధవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మిలేష్, హార్దిక్ గ్రూపు ఎంటర్‌ప్రైజెస్ సీఈవో ఏడీ రావు, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే పొన్నారి లక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

### జన్మభూమి కార్యక్రమ వివరాలు

నరసరావుపేట రూరల్, జనవరి 4: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో జీ శివప్రసాదరావు గురువారం తెలిపారు. 6న కేసానుపల్లి, యలమంద, గోనెపూడి, 8న కొత్తపాలెం, గురవాయపాలెం, చింతలపాలెం, 9న కాకాని, ఉప్పలపాడు, 10న అర్వపల్లి, పెట్లూరివారిపాలెం, కొండకావూరు 11న పమిడిపాడు, ఇస్సపాలెం, కేవం అగ్రహారం గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతుందన్నారు.

### ముగ్గుల పోటీలు

రొంపిచర్ల, జనవరి 4: మండలంలోని అన్నవరప్పాడులో జన్మభూమి సందర్భంగా ముగ్గుల పోటీలు జరిగాయి. ఎంపీడీవో మాధ్యూబాబు విజేతలకు బహుమతులను అందజేశారు.

# జన్మభూమి అవగాహన ర్యాలీలు

నరసరావుపేట రూరల్, జనవరి 4: మండలంలోని పెట్లూరివారిపాలెంలో ఏఎం రెడ్డి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు గురువారం జన్మభూమి మా ఊరు కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి అట్లూరి శాంతి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఏఎంఎస్ సుధాకర్ బాబు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు స్వయంగా కళాశాల పరిసరాలను శుభ్రం చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రామకృష్ణ, కళాశాల అధ్యక్షుడు గున్నం చంద్రశేఖరరెడ్డి, బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ మోహనరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

### కేఆర్ విద్యార్థుల...

కాగా కొత్త రఘు రామయ్య జూనియర్ కళాశాల విద్యార్థులు జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా 9, 18, 19 వార్డులలో ఆరు బయట మల మూత్ర విసర్జన బహిష్కరించాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ డాక్టర్ కోడెలతో విద్యార్థులు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్ రాధాకృష్ణ, జీ ఐసన్ హోవర్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

### సాయి తిరుమల ...

జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా సాయి తిరుమల ఎన్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మండలంలోని జొన్నలగడ్డలో ప్రత్యేక శ్రమదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్, డైరెక్టర్ బీ శౌరిరాజు, అధ్యాపకులు కే మురళీకృష్ణ, ఎన్ సీసీ కో-ఆర్డినేటర్ బీ రాజేంద్ర బాబు, వాలంటీర్లు పాల్గొన్నారు.

### ఎస్ఎస్ఎన్...

ఎస్ఎస్ఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ - 4 ఆధ్వర్యంలో అల్లూరివారి పాలెం, రావిపాడులలో సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఓడీఎఫ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పీపీఎస్ పాల్ కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారులు పీవీ శంకరరెడ్డి, ఎస్ కోటేశ్వరరావు, డాక్టర్ ఎస్ నరసింహారెడ్డి, 150 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. సేవా శిబిరాన్ని ఎంఎల్‌సీ షరీఫ్, ఎంపీపీ కే ప్రభాకరరావు, తహసీల్దార్ సీహెచ్ విజయ జ్యోతి కుమారి, గ్రామ సర్పంచ్ కన్నదార మానస, సెక్రటరీ కే భార్గవ్ శ్యామ్, ఎంపీటీసీ సభ్యులు సందర్శించారు.

### ఎస్‌కేఆర్‌బీఆర్ ...

కాసు రాఘవమ్మ, బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరుగు దొడ్లు, వినియోగంపై అవగాహన ర్యాలీ పట్టణంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పీజే చంద్రశేఖరబాబు, సీహెచ్ సురేష్ కుమార్, 31వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే మీరావలి, విద్యార్థులు పాల్గొన్నారు.

### ప్రభుత్వ కార్యక్రమాలపై బుర్రకథ

రొంపిచర్ల, జనవరి 4: మండలంలోని అన్నవరం గ్రామంలో జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో భాగంగా తెనాలికి చెందిన నటరాజ బుర్రకథ బృందం గురువారం ప్రచారం నిర్వహించింది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిశుభ్రతపై బుర్రకథను ప్రదర్శించారు.

### అన్నవరంలో చెంబు శవ యాత్ర

రొంపిచర్ల, జనవరి 4: మండలంలోని అన్నవరం గ్రామంలో జన్మభూమి, మా ఊరు కార్యక్రమం సందర్భంగా గురువారం చెంబుకు శవయాత్ర నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను జన్మభూమి - మా ఊరులో నిర్వహించాల్సి ఉంది. పంచాయతీ కార్యాలయం నుంచి గ్రామంలో ఈ కార్యక్రమం కొనసాగింది. స్థానిక పాఠశాల విద్యార్థులు మరుగుదొడ్డి వాడకంపై నినాదాలు చేశారు.

# డీలర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఫిరంగిపురం, జనవరి 4: పేదలకు బియ్యం ఇవ్వలేని ఉద్యోగాలెందుకు, చౌక డిపో డీలర్లెందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఫిరంగిపురం సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో జరిగిన జన్మభూమి - మా ఊరు సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. గ్రామంలోని ఒకటో వార్డులోని ఎస్సీ కాలనీ మహిళలు ఏడాది నుంచి రేషన్‌ను డీలర్ ఇవ్వటం లేదని ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే స్పందించి వేలి ముద్రలు పడకుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిరుపేదలకు లబ్ది చేకూర్చకుండా మీ పైశాచిక ఆనందం ఏమిటని? తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రూ.15 కోట్లు తాగునీటి కోసం వెచ్చించినా పూర్తి ఫలితం రాలేదన్నారు. అల్లంవారిపాలెం చెరువుకు వెంటనే ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆరోగ్య నగర్ కాలనీ రోడ్ల నిర్మాణాలకు రూ 50 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. వసంత నగర్‌కు కూడా రోడ్లు నిర్మిస్తామన్నారు. అంగన్‌వాడీల ఆధ్వర్యంలో జరిగిన సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని జడ్పీటీసీ నన్నం సునీత, ఎంపీపీ వీ అన్నమ్మ, సర్పంచ్ పీ వసుంధరాదేవి, ఏసీడీపీవో మాణిక్యరావు చీర, పూలు పంపిణీ చేశారు. ఫిరంగిపురంలో గురువారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. శ్రీ దివ్యమాత స్కూల్ బాలికలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అమీనాబాద్ సెయింట్ పాల్స్ హైస్కూల్ బాలుర కబడ్డీ, ఖోఖో ఆటలు ఆడారు. ఎన్‌సీసీ, అంగన్‌వాడీలు, విద్యార్థినీ విద్యార్థులు, అధికారులు చేసిన జన్మభూమి ర్యాలీలో కవాతు, గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. సభలో ఉపకార వేతనాలు, డ్వాక్రా రుణాలు, చంద్రన్న బీమా చెక్కులు, సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి పీ లక్ష్మీ నరసింహం, ఎంపీపీ వీ అన్నమ్మ, చైర్మన్ షేక్ మహమ్మద్ యాకూబ్, కొత్తపల్లి కోటేశ్వరరావు, పసల థామస్, మానుకొండ ఆంజనేయులు, కోటా వెంకట శేషారావు, ఎంపీడీవో బీ శ్యామలాదేవి తదితర అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.



ఫిరంగిపురంలో జన్మభూమి - మా ఊరు సభలో అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

## అబ్బరాజుపాలెంలో 'జన్మభూమి- మా ఊరు'పై ర్యాలీ

పెదకూరపాడు, జనవరి 4 : మండలంలోని అబ్బరాజుపాలెంలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమంపై స్థానిక కాకతీయ కళాశాలకు చెందిన జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాశాల ప్రిన్సిపాల్ ఈ అశోక్, ఎంపీడీవో కావూరి గీతారాణి, బెల్లంకొండ రామగోపాలరావు, మాజీ ఎంపీపీ గల్లా బాబూరావు, మండల నేతలు బాష్యం ఆంజనేయులు, వడ్లమూడి అప్పారావు, వట్టికూటి శివరామకృష్ణయ్య, కొండవీటి శ్రీనివాసరావు, కాకతీయ కళాశాల జాతీయ సేవా పథకం విద్యార్థులు పాల్గొన్నారు.



### వార్తలు

## వైద్య శిబిరాలు

పెదకూరపాడు, జనవరి 4 : మండలంలోని జలాలపురం, అబ్బరాజుపాలెం పాటిబండ్ల గ్రామాల్లో 75 తాళ్ళూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మేడికొండ అంబేద్కర్, హెల్త్ సూపర్‌వైజర్లు సయ్యద్ బేగం, శివుడు, ఆరోగ్య కార్యకర్తలు కోటేశ్వరి, రమాదేవి, శివపార్వతి వైద్యసేవలు అందించారు.

## ఎమ్మార్పీఎస్ రాస్తారోకో

క్రోసూరు, జనవరి 4: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం క్రోసూరులో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. కృష్ణమాదిగను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రధాన వీధి గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నందిగం దేవదాసు మాదిగ, కొడవటి కృపాకర్ మాదిగ, నాగరాజు మాదిగ, కొమ్మవరపు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

## పెదకూరపాడులో..

పెదకూరపాడు, జనవరి 4 : సీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ పెదకూరపాడులోని ఆర్అండ్‌బీ రోడ్డుపై గురువారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నల్లపాటి సునీల్, వేమవరపు జీవన్‌లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు ఉద్యమాలు చేస్తామని వారు అన్నారు.

## వైసీపీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం మృతి

అచ్చంపేట, జనవరి 4: మండల కేంద్రమైన అచ్చంపేట వైసీపీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం (65) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన అచ్చంపేటలోని హైదారాబాద్ వెళ్లేందుకు సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లగా రైల్వేస్టేషన్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన బంధువులు సత్యం మృతదేహాన్ని అచ్చంపేటలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆయనకు భార్య రత్నకుమారి, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.

సందెపోగు సత్యం మృతదేహానికి పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు టీడీపీ నాయకులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. నియోజకవర్గ కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు సత్యం మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

# అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు



పాటిబండ్ల జన్మభూమి- గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్

- గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
- ప్రజలకు సేవకుడిగా ఉంటాను
- అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తా..
- ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్

పెదకూరపాడు, జనవరి 4 : అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. మండలంలోని పాటిబండ్లలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో రైతులకు తైవాన్ ఇంజన్లు, టార్పాలిన్ పట్టాలు, చిన్నారులకు స్కాలర్‌షిప్పులు, పొదుపు సంఘాల మహిళలకు డ్వాక్రా రుణమాఫీ పత్రాలు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంక్ రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వివాహ సమయంలో చేయూత, చంద్రన్న బీమా, ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ద్వారా రుణం పొందిన ఆటోను కొమ్మాలపాటి ప్రారంభించారు.

### ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా..

ప్రతి ఇంట్లో చంద్రబాబునాయుడు పెద్ద కొడుకులా బాధ్యతలు తీసుకొని ప్రభుత్వ రంగా చేయూతనిస్తున్నారని కొమ్మాలపాటి అన్నారు. పాటిబండ్లలోని కోటి రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధిని మూడున్నరేళ్లలోనే చేసి చూపించిన మనత సీఎం చంద్రబాబునాయుడకే దక్కుతుందన్నారు. రైతులకు మూడో విడత రుణమాఫీ, పొదుపు సంఘాల మహిళలకు వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి 10 వేలు జమ చేస్తామన్నారు. పాటు ప్రజల సమస్యలను మరింతగా తెలుసుకునేందుకు సాధికార మిత్రలను కూడా నియమించిందన్నారు. రైతులు రెండు పంటలు వేసేందుకు సాగునీరు అందిస్తామన్నారు.

### ప్రభుత్వాస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. మండలంలోని అబ్బరాజుపాలెం, జలాలపురం, పాటిబండ్ల గ్రామాల్లో గురువారం జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరి అయిన వారికి ఎన్టీఆర్ బేబి కిట్లను అందించారు.

కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఎన్‌వీ వీఎస్ వరప్రసాద్, పఠాన్ నూర్జహాన్, బెల్లంకొండ రామగోపాలరావు, ఎంపీపీ పాటిబండ్ల శివమ్మ, జడ్పీటీసీ షేక్ మస్తాన్ షరీఫ్, తహసీల్దార్ ఎస్వీ శ్రీనివాసులు, ఎంపీడీవో కావూరి గీతారాణి, బాష్యం ఆంజనేయులు, గల్లా బాబురావు, ఏరువ బాలిరెడ్డి, వేగుంట రాణి, పి.యోహాన్, వి.శివరామకృష్ణయ్య, షేక్ మాబు పాల్గొన్నారు.

### అచ్చంపేట మండలంలో..

అచ్చంపేట, జనవరి 4 : మండలంలోని చెరుకుంపాలెం, చింతపల్లి గ్రామాల్లో గురువారం జన్మభూమి- మా ఊరు కార్యక్రమం జరిగింది. చెరుకుంపాలెంలో జరిగిన గ్రామ సభకు సర్పంచ్ చిలుకా ఆరోగ్యమ్మ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ మురికివాడలేని గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. 90 శాతానికి పైగా పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. అర్హులందరికి సీఎం రిలీఫ్‌ఫండ్ అందజేస్తున్నామని, చెరుకుంపాలెం గ్రామాభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నామన్నారు. అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.

### శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

చెరుకుంపాలెంలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొమ్మాలపాటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కాలనీలోని సీసీ రోడ్డు ఏర్పాటుకు రూ.15 లక్షల అంచనాలతో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అదే పాఠశాలలో రూ.68 వేలతో సిస్టం ట్యాంకుకు శంకుస్థాపన చేసి ఓసీ ఏరియాలో రూ.6 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ఏఈ, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ గుడేటి మార్తమ్మ, జడ్పీటీసీ నల్లమేకల వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి మురళి, తహసీల్దార్ జి.కరుణకుమార్, ఎంపీడీవో డీజీ నాయక్, బత్తుల శ్రీనివాసరావు, పొన్నెకంటి రామారావు, రాయిడి విశ్వేశ్వరరావు, ఈవోపీఆర్డీ ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.




బాలింతకు ఎన్టీఆర్ బేబీకిట్‌ను పంపిణీ చేస్తున్న, తైవాన్ ఇంజన్లు పంపిణీ చేస్తున్న, చెరుకుంపాలెంలోని జన్మభూమి- మా ఊరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి

## నాయీ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి

క్రోసూరు, జనవరి 4 : అన్ని పార్టీల వారు నాయీ బ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా పరిగణించటం శోచనీయమని రాష్ట్ర నందనాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీనంద విమర్శించారు. గురువారం ఆయన స్థానిక నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో క్రోసూరులో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో 25 లక్షల జనాభా గల నాయీ బ్రాహ్మణులకు రాజకీయ పార్టీల వారు ప్రాధాన్యం కల్పించకపోవటం శోచనీయమన్నారు. వచ్చే ఎన్నికలలో తమ కులానికి రెండు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తమకు ప్రాధాన్యం కల్పించే పార్టీకే మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. నాయీ బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండి తమ సత్తా నిరూపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు పోతుగంటి వెంకటేశ్వరరావు, అమరేశ్వరపు కోటేశ్వరరావు, గుంటుపల్లి వేద్రాద్రి, పోతుగంటి శివుడు, వెంకటేశ్వర్లు, బాలయ్య, పోతుగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో క్రోసూరులో జరిగిన ర్యాలీ

## 'పల్నాడు అభివృద్ధిలో లక్ష్మయ్య కీలకం'

నారాయణపురం (దాచేపల్లి), జనవరి 4 : పల్నాడు ప్రాంత అభివృద్ధిలో పెద్దాయనగా పిలుచుకునే దివంగతనేత యరపతినేని లక్ష్మయ్యది చెరగని ముద్ర అని సీపీఐ సీనియర్ నాయకుడు తెలనాకుల సత్యనారాయణ అన్నారు. గురువారం దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కొవ్వొత్తులతో లక్ష్మయ్యకు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ మాట్లాడు తూ బుగ్గవాగు రిజర్వాయర్ ఏర్పాటుకు ఆయన కృషి పల్నాడు ప్రజలు మరు వ లేనిదన్నారు. వేలాది మంది ప్రజలు అభివృద్ధికి ప్రభుత్వ నుంచి నిధులు రప్పించారని తెలిపారు. హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రి లో ఉచితంగా వైద్యసేవలం దించారని వివరించారు. ఎంపీటీసీ తోట రజని, శ్రీనివాసరావులు మాట్లాడుతూ లక్ష్మయ్య మృతి తెలుగుదేశం పార్టీకే తీరనిలోటన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. బుల్లెయ్య మాట్లాడుతూ యరపతినేని లక్ష్మయ్య పల్నాడులో విద్యా సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కార్యక్రమంలో టంటం శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

## నాగిరెడ్డిపాలెంలో వైద్యపరీక్షలు

బెల్లంకొండ, జనవరి 4: మండలంలోని నాగిరెడ్డిపాలెంలో గురువారం వైద్య పరీక్షలను నిర్వహించినట్లు మండల ఆయుర్వేద వైద్యులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు.

## యువకుడి మృతిపై కేసు నమోదు

పెదకూరపాడు, జనవరి 4 : మండలంలోని రామాపురంలోని బంకా జోజియ్య (33) సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడ్డాడు. జోజియ్య కు మూడు రోజుల నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ 3వతేదీ రాత్రి 10 గంటల వేళ గుండె నొప్పిగా ఉందనడంతో భార్య పుష్పరాణి, తండ్రి కోటేశ్వరావు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వవైద్యశాలకు తీసుకెళ్లారు. అయితే జోజియ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా ఎస్‌ఐ జి.నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

# సమస్యల పరిష్కారానికే జన్మభూమి

### జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వరప్రసాద్


అబ్బరాజుపాలెంలో జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడుతున్న జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వరప్రసాద్

పెదకూరపాడు, జనవరి 4: సమస్యల పరిష్కారానికే జన్మభూమి- మా ఊరు కార్యక్రమం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను గ్రామసభకు విన్నవించవచ్చని జీడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఎన్‌వీవీఎస్ వరప్రసాద్ అన్నారు. మండలంలోని అబ్బరాజుపాలెంలో గురువారం జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎంపీడీవో కావూరి గీతారాణి అధ్యక్షత వహించారు. వరప్రసాద్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్లు నిర్మించని వారు ఎవరైనా ఉన్నా తప్పనిసరిగా మరుగుదొడ్లను నిర్మించుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఐ వెంకటేశ్వరెడ్డి, సర్పంచ్ పలకల రాము, మాజీ సర్పంచ్ కొండవీటి శ్రీను, మండల తెలుగురైతు అధ్యక్షులు వట్టికూటి శివరామకృష్ణయ్య, గంగినేని లీలావతి, మద్దిరాల గంగాధర్, బొబ్బా సునీత, ఏకుల ప్రసాదరావు, ఇందూరి ఓబుల్‌రెడ్డి, పి.శిరీష, వేమవరపు సుమలత, కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ ఈ అశోక్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పరుచూరి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

### పేదలను ఆదుకునేందుకే..

పేదల కష్టాలను తెలుసుకొని వారిని ఆదుకునేందుకే జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని జలాలపురం గ్రామసర్పంచ్ అత్తోట శ్రీలక్ష్మి, లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని జలాలపురంలో గురువారం జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. కంభంపాడు ఎంపీటీసీ అర్తిమళ్ళ పద్మావతి వెంకటకృష్ణ, మాజీ సర్పంచ్ గర్నెనేని సాంబశివరావులు మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలు, రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో పలుశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.

### జలసిరి పథకంతో ప్రయోజనం

క్రోసూరు, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన జలసిరి పథకంతో


అందుకూరులో సోలార్ పంపుసెట్టు ప్రారంభిస్తున్న ఎంపీడీవో అనురాధ

రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని ఎంపీడీవో అనురాధ అన్నారు. గురువారం అందుకూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నెం ఆదినారాయణ, తుమ్మా సాంబయ్యలకు జలసిరి పథకం కింద మంజూరైన సోలార్ పంపుసెట్లను ఆమె అందజేశారు. ఒక్కొక్కటి 3 లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే ఈ పథకం కోసం రైతులు 25 వేలు చెల్లిస్తే సరిపోతుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా జన్మభూమి గ్రామసభలో ఆమె 24 మందికి కొత్తగా రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి 10 మంది మహిళలకు బహుమతులు అందజేశారు. గ్రామంలో జరిగిన జన్మభూమి ర్యాలీలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అందుకూరు సర్పంచి తాళ్ళూరి శ్రీనివాసరావు, దిగుమర్తి అప్పారావు, వెంకటగిరి, మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి మురళీ, జన్మభూమి కమిటీ సభ్యులు చావా మురళీ, ఎంపీటీసీ సిద్ధల రజని, మార్కెట్‌యార్డు ఛైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు, ఎంపీపీ వల్లాల సుభాషిణి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

### ప్రజా సమస్యల పరిష్కారానికే..

ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించటానికే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నలజాల సదాశివరావు అన్నారు. మండలంలోని బాలెమర్రు గ్రామంలో గురువారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా మంజూరైన పింఛన్లు, ఎన్‌టీఆర్ వైద్యసేవ పత్రాలు, రేషన్‌కార్డు లు, సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. గ్రామసర్పంచి చంద్ర సుశీల కుమారి ఆధ్వర్యంలో మహిళలకు సీమంతాలు జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొబ్బా వెంకటేశ్వర్లు, తాళ్ళూరి లక్ష్మీనారాయణ, ధర్మారావు, మాజీ ఎంపీపీ దిగుమర్తి అప్పారావు, తహసీల్దార్ దుర్గేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

## చంద్రన్న బీమా నగదు అందజేత


చంద్రన్న బీమా నగదు అందజేస్తున్న బీమామిత్ర వెంకటరమణ

క్రోసూరు, జనవరి 4: మండలంలోని పెరికపాడులో మరణించిన దారా నాగేంద్రం కుటుంబసభ్యులకు చంద్రన్న బీమా నగదును గురువారం బీమామిత్ర రమణ అందజేశారు. వారికి తక్షణ సాయంగా 5 వేలు అందించారు. పంపిణీ చేసిన వారిలో ఎంపీటీసీ జడా ఇస్మాయిల్, టీడీపీ నాయకుడు వసంతరావు ఉన్నారు.

## స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై ర్యాలీ


లింగంగుంట్లలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

పెదకూరపాడు, జనవరి 4: జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా గురువారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మరుగుదొడ్లు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మరుగుదొడ్లు నిర్మించాలి వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## జన్మభూమి విజయవంతం కావాలంటూ ర్యాలీ



జన్మభూమి - మా ఊరు ర్యాలీలో పాల్గొన్న జూనియర్ కళాశాల విద్యార్థులు

అచ్చంపేట, జనవరి 4 : అచ్చంపేటలో జన్మభూమి- మాఊరు కార్యక్రమం విజయవంతం చేయాలంటూ స్థానిక జూనియర్ కళాశాల విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల నుంచి ఎన్‌టీఆర్ విగ్రహం వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాలనీలలో ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, ఉపాధ్యాయులు సంగీతరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

# రేపు పాటిబండ్లలో తిరునాళ్ల


విద్యుత్ దీపాలతో అలంకరించిన ముగ్గురురాజుల దేవాలయం

పెదకూరపాడు, జనవరి 4: మండలంలోని పాటిబండ్ల ముగ్గురు రాజుల దేవాలయ తిరునాళ్లను పురస్కరించుకొని ఈ నెల 6 తేదీన నిర్వహించేందుకు దేవాలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ముగ్గురు రాజుల తిరునాళ్ల మహోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ప్రతి ఏడాది 6వ తేదీన జరిగే ఈ ఉత్సవానికి పాటిబండ్లకు చెంది వివిధ ప్రాంతాల్లో స్థిర నివాసం ఉన్నవారు సైతం ఈ తిరునాళ్ల మహోత్సవానికి హాజరవుతుంటారు. ఉదయం నుంచే దేవాలయంలో ప్రత్యేక పూజాబలిని స్థానిక చర్చి విచారణ గురువులు, సహాయ గురువులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ తిరునాళ్ల మహోత్సవం ప్రాంగణంలో జెయింట్‌వీల్, బ్రేక్ డ్యాన్స్ తదితర రంగుల రాట్నాలను, అంగడిలను ఇప్పటికే ఏర్పాటుచేశారు. ముగ్గురు రాజుల దేవాలయానికి ప్రత్యేక రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరణలు చేస్తున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు.

ఈ దేవాలయంలో ప్రతిరోజూ ఉదయం విచారణ గురువు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామానికి చెందిన పలువురు మతకన్యలు, విచారణ గురువులు, రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర దేశాలలో కూడా దేవుని పరిచర్యలు చేస్తున్నారు. ఆర్‌సీఎం మాజీ పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలీ కూడా ఈ గ్రామానికి చెందినవారే.

## విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలను పరిష్కరించాలి

బెల్లంకొండ, జనవరి 4: పిడుగురాళ్ల సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంకొండ, రాజుపాలెం, మాచవరం తదితర పట్టణాలకు చెందిన విద్యుత్ మీటర్ రీడర్స్‌ల సమస్యలను పరిష్కరించాలని సెక్రెటరీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన బెల్లంకొండలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ విద్యుత్ మీటర్ల రీడర్స్ పలు సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరం తిరుపతిలో ఉన్న పీఎండీని కలిసి సమస్యను వివరించగా.. 2016వ సంవత్సరం నుంచి బిల్లులను రెమ్యూనరేషన్ చేస్తున్న వర్కర్లకు మీటరుకు రూ.2.30 పైసల చొప్పున ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కానీ కాంట్రాక్టర్లు ఉత్తర్వులను అమ లు చేయటంలేదని వాపోయారు. అంతేకాకుండా జీతాలు సక్రమంగా ఇవ్వటంలేదంటూ ధ్వజమెత్తారు. జనవరి 12వ తేదీ లోపు సమస్య పరిష్కారం కానియడల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.

## జిల్లా బేస్‌బాల్ జట్టుకు కరుణకుమార్

**● *19న కాకినాడలో రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు***

పెదకూరపాడు, జనవరి 4: గుంటూరుజిల్లా బేస్‌బాల్ సీనియర్స్ విభాగంలో పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎంపికైనట్లు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్‌ఎస్ ప్రభావతి గురువారం తెలిపారు. అమరావతిలో గురువారం జరిగిన సీనియర్స్ బేస్‌బాల్ పోటీల్లో ఈ విద్యార్థి ఎంపికయ్యాడని, ఈ నెల 19న కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని ఆమె వివరించారు. ఈ సందర్భంగా పీఈటి నజీర్ కూడా అభినందించారు.


బేస్‌బాల్ పోటీల్లో జిల్లాకు ఎంపికైన విద్యార్థిని అభినందిస్తున్న హెచ్‌ఎం ప్రభావతి

## క్రికెట్ టీమ్‌కు సెయింట్ మేరీస్ విద్యార్థి ఎంపిక

చేబ్రోలు, జనవరి 4: సౌత్‌జోన్ అంతర్ వర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌కు జేఎన్‌టీయూకే క్రికెట్ టీమ్‌కు మండలంలోని సెయింట్ మేరీస్ కళాశాల ఎంబీఏ విద్యార్థి బి.శివరామకృష్ణ ఎంపికైనట్లు గురువారం కళాశాల డైరెక్టర్ బి.పెంచలయ్య తెలిపారు. ఈ సందర్భంగా బి.శివరామకృష్ణను కళాశాల ఇన్‌ఛార్జి డైరెక్టర్ వై.రాఘవ, ఫిజికల్ డైరెక్టర్లు షేక్ రషీద్, యు.శివ శంకర్ అభినందించారు.


విద్యార్థిని అభినందిస్తున్న అధ్యాపకులు

## సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి


గ్రామసభలో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి మురళి

పొన్నూరుటౌన్, జనవరి 4: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల దరి చేర్చటానికే ప్రభుత్వం జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జన్మభూమి కార్యక్రమ ప్రత్యేకాధికారి జె.మురళి అన్నారు. మండల పరిధిలోని వెల్లలూరు, పచ్చలతాడిపర్రు, మునిపల్లె గ్రామాల్లో గురువారం జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చలతాడిపర్రు గ్రామంలో జరిగిన గ్రామసభలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి మురళి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందచేస్తామని తెలిపారు. ఈ గ్రామసభల్లో ఎంపీపీ బొర్రు సీతమ్మ, మండల జన్మభూమి కమిటీ సభ్యుడు బొర్రు రామారావు, ఎంపీడీవో టి.శ్రీనివాసరావు, తహసీల్దార్ ఆర్‌వీ రమణానాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

# రైతులకు విస్తృత సేవలు అందిస్తాం

### అవగాహన సదస్సులో ఎమ్మెల్యే నరేంద్రకుమార్


రైతు సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేంద్రకుమార్

పొన్నూరుటౌన్, జనవరి 4: మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు విస్తృత సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో గురువారం రైతు సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నరేంద్రకుమార్ మాట్లాడుతూ మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కేవలం ధాన్యం కొనుగోలుచేసుకునే వెసులుబాటునే కాకుండా రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు, గ్రామాల్లో రైతులకు అవసరమైన లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గోదాముల నిల్వల సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతాంగ సమస్యలకు అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. గతంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే రైతుల పంటలకు పరిహారం అందించేవారమన్నారు. గత ఏడాది తలమాడు తెగులు వల్ల మినుము నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం అందించినట్లు గుర్తుచేశారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలను పాటించి సాగు మెలకువలను తెలుసుకుని అధిక దిగుబడులు సాధించుకోవాలని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ నన్నపనేని ప్రభాకరరావు మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను డీసీఎంఎస్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సెస్ ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం నిధులు రూ. 4 కోట్లతో మార్కెట్ యార్డు పరిధిలోని మండలాల్లో లింకురోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించినట్లు చెప్పారు. లాంఫాం సీనియర్ శాస్త్రవేత్తలు మద్దినేని ఆదినారాయణ, మొక్కజొన్న, పెసర మినుము పంటల్లో వచ్చే తెగుళ్ళు, పురుగుల నివారణ గురించి రైతులకు అవగాహన కల్పించారు. మరో శాస్త్రవేత్త ఈదర వెంకటేశ్వర్లు మొక్కజొన్నలో కలుపు నివారణ పద్ధతుల గురించి తెలిపారు. ఈ రైతు సదస్సులో ఏఎంసీ వైస్‌చైర్మన్ బండ్లమూడి బాబురావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, ఏడీఏ సీహెచ్.తిరుమలాదేవి, మార్కెట్ యార్డు పాలక వర్గ సభ్యులు, వివిధ గ్రామాల రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

## గ్రామాల్లో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

చేబ్రోలు, జనవరి 4: గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్న మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గృహ విజ్ఞాన కళాశాల విద్యార్థులు గురువారం మండలంలోని వేజండ్ల గ్రామంలో ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం, డ్వాక్రా సంఘాల బలోపేతం, సబల మహిళా పథకం వినియోగించుకోవాలని వివరించారు. కార్యక్రమంలో గృహ విజ్ఞాన కళాశాల విద్యార్థులు మేఘన, కావ్య, నిహారిక, డ్వాక్రా సంఘాల సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

## నాదస్వర విద్వాంసుడు శేషయ్య మృతి

పొన్నూరుటౌన్, జనవరి 4: ప్రముఖ నాదస్వర విద్వాంసుడు, టీవీ, రేడియో ఆర్టిస్టు కొమ్మూరు శేషయ్య (60) గురువారం ఆకస్మికంగా మృతిచెందారు. పట్టణంలోని పాతపొన్నూరుకు చెందిన కొమ్మూరు శేషయ్య ప్రముఖ నాదస్వర విద్వాంసుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. రేడియో, టెలివిజన్ రంగంలో దశాబ్దాలుగా నాదస్వర విద్వాంసుడిగా సేవలందించారు. 1992 నుంచి శ్రీసహస్ర లింగేశ్వరస్వామి, శ్రీవీరాంజనేయస్వామి, శ్రీసాక్షిభావన్నారయణస్వామి ఆలయాల్లో నాదస్వర విద్వాంసులుగా శేషయ్య సేవలందించారు. శేషయ్యకు ప్రభుత్వం, పలు సంస్థలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందజేశారు. శేషయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శేషయ్య మృతివార్త తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, కళాభిమానులు సంతాపాన్ని ప్రకటించారు. దేవాదాయ శాఖ అధికారులు శేషయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

# స్వయం ఉపాధి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలి

### చైర్‌పర్సన్ డాక్టర్ హేమలత


బ్యాంక్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత

పొన్నూరు, జనవరి 4: పురపాలక సంఘం పరిధిలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి వివిధ వర్గాలకు మంజూరుచేసిన బ్యాంక్ రుణాల లబ్ధిదారులకు ఈ నెల 11 తేదీలోగా యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత అన్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన బ్యాంక్ అధికారుల సమీక్షా సమావేశంలో చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని 712 మంది నిరుపేదలకు వివిధ కార్పొరేషన్‌ల కింద లబ్ధిదారులను ఎంపిక చేయటం జరిగిందన్నారు. ఇప్పటివరకు 282 మందికి సబ్సిడీ విడుదనా ఇప్పటివరకు ఒక్కయూనిట్ కూడా గ్రౌండింగ్ కాలేదన్నారు. పట్టణంలోని నిరుపేదల కోసం ప్రభుత్వం రూ. 8 కోట్లు రుణాలను 811 మందికి మంజూరు చేసిందని, దీనిలో రూ. 4.25 కోట్లు సబ్సిడీగా అందజేసిందన్నారు. మున్సిపల్ కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 712 మంది లబ్ధిదారుల్లో 340 మంది వ్యక్తిగత ఖాతాలు ప్రారంభించాల్సి ఉందన్నారు. పట్టణంలోని బ్యాంక్‌ల వారీగా కమిషనర్ సమీక్షించారు. సమావేశంలో పలు బ్యాంక్‌ల అధికారులు మాట్లాడుతూ లబ్ధిదారులు సకాలంలో పూర్తిసమాచారం అందించలేకపోతున్నారని, దీనివల్ల కూడా యూనిట్ల గ్రౌండింగ్‌లో జాప్యం జరుగుతోందన్నారు. పనిఒత్తిడి పెరగటం వల్ల జాప్యానికి మరొక కారణంగా చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ పి.వీరాంజనేయులు, సీనియర్ అసిస్టెంట్ షేక్ ఇమామ్, నిడుబ్రోలు ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, జీడీసీసీబి మేనేజర్ నాగేశ్వరరావు, ఇండియన్ ఓవర్‌సీస్‌బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీదేవి, శ్రీ చైతన్య గ్రామీణ బ్యాంక్ బ్రాంచి మేనేజర్ రఘునందన్, జీబీసీ రోడ్డు ఎస్‌బిఐ మేనేజర్ శ్రీమన్నారాయణ, కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు, ఇండియన్‌బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణవేణి, హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచి మేనేజర్ శివప్రసాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ ఆఫీసర్ డేవిడ్, పొన్నూరు ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ దయారత్నం తదితరులు పాల్గొన్నారు.


పాండ్రపాడులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ నక్కల శైలజ

## సమస్యల పరిష్కార వేదిక జన్మభూమి

కాకుమాను, జనవరి 4: జన్మభూమి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని ఎంపీపీ నక్కల శైలజ అన్నారు. మండల పరిధిలోని పాండ్రపాడులో పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం 5వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం జరిగింది. సర్పంచి కట్టా రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే జన్మభూమి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగన్మోహన్‌రావు, ఉప ఎంపీపీ యండ్రాతి శివనాగులు, పీహెచ్‌సీ చైర్మన్ అగస్టీన్, కొల్లా వీరయ్యచౌదరి, ఎంఈవో కెన్నడీ, ఏఈ ఆనందరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

## అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

చేబ్రోలు, జనవరి 4: గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చేబ్రోలు మండల పరిషత్ అధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాషా అన్నారు. మండలంలోని శ్రీరంగపురం, తోట్లపాలెం, మంచాల గ్రామాల్లో ఐదో విడత జన్మభూమి కార్యక్రమం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద గురువారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో తొలుత జన్మభూమి ప్రతిజ్ఞ చదివి వినిపించారు. గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో బి.శివనారాయణ, తహసీల్దార్ శివరామ్‌ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ఏఈ వరప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సాంబశివరావు, పంచాయతీ రాజ్ ఏఈ మోషే, వ్యవసాయ అధికారిణి సంధ్యారాణి, ఎం ఈవో రామనరసింహారావు, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ కె.లలిత, సర్పంచులు మండలనేని ధనలక్ష్మి, కొడాలి విజయలక్ష్మి, బొనిగల ఎలీషమ్మ, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

### నేడు సుద్దపల్లిలో జన్మభూమి

మండలంలోని సుద్దపల్లిలో శుక్రవారం ఎంపీపీ పాఠశాల ఆవరణలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బి.శివనారాయణ, గురువారం తెలిపారు.

### సినిమా గైడ్

| | |
|---|---|
| శ్రీలక్ష్మి | హలో |
| పీవీఎస్ | ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి |
| శ్రీనివాస | టు కంట్రీస్ |
| సుబ్బరాయ | ఒక క్షణం |

## సుభాష్ పాలేకర్‌తో యడ్లపల్లి భేటీ



సుభాష్ పాలేకర్‌తో చర్చిస్తున్న యడ్లపల్లి వెంకటేశ్వరరావు

వట్టిచెరుకూరు, జనవరి 4 : పెట్టుబడి లేని వ్యవసాయం సృష్టికర్త సుభాష్ పాలేకర్‌తో వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకు చెందిన రైతు నేస్తం సంస్థ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో గురువారం వెంకటేశ్వరరావు పెట్టుబడి లేని సేద్యంపై చర్చించారు. కొర్నెపాడులో తాను రెండేళ్ల నుంచి ప్రతి ఆదివారం దీని పై రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వెంకటేశ్వరరావును సుభాష్ పాలేకర్ అభినందించారు.

## మౌలిక వసతుల కల్పనకే జన్మభూమి

వట్టిచెరుకూరు, జనవరి 4 : మౌలిక వసతులను మెరుగు పరచడానికే జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు వట్టిచెరుకూరు మండల ప్రత్యేక అధికారి రజని ప్రియ తెలిపారు. పల్లపాడు, సౌపాడు గ్రామాల్లో గురువారం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు.

# చంద్రబాబుతోనే పారదర్శక పాలన

## పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్

పొన్నూరు, జనవరి 4: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే, సంగండెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ కితాబిచ్చారు. ఐదో విడత జన్మభూమి - మా ఊరు సభ నిడుబ్రోలులోని 11 వార్డులో మహిళా స్వశక్తి భవన్‌లో గురువారం నిర్వహించారు. ఈ సభకు మున్సిపల్ కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి జన్మభూమి వేదికగా మారిందన్నారు. పట్టణంలోని దళిత వాడల్లో రూ. 13 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధి నిర్మాణం చేపడుతున్నామన్నారు. పట్టణంలోని పేదలకు వ్యక్తిగత గృహ నిర్మాణం, హౌస్‌ఫర్ ఆల్ పథకం కింద పెద్దఎత్తున నిధు లు మంజూరయ్యాయన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సేవలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్ళేందుకు టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాగా ఐదవ వార్డు కొండముది రోడ్డు నిడుబ్రోలులోని మున్సిపల్ హైస్కూల్‌లో 12, 13 వార్డుల్లో జరిగిన జన్మభూమి - మా ఊరు సభలో ఎమ్మెల్యే, సంగండెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, ఛైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత పాల్గొని మాట్లాడారు. ఈ సభకు మున్సిపల్ డీఈఈ టీమ్‌లీడర్ పాములపాటి సాంబశివరావుచౌదరి అధ్యక్షత వహించారు. అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకలు, కొత్త రేషన్‌కార్డులు, చంద్రన్న బీమా బాండ్లు, లింకేజీ రుణాలు కొత్త గ్రూపులకు పొదుపు రుణాలతో పాటు పలు సంక్షేమ పథకాల పత్రాలను ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, ఛైర్‌పర్సన్ హేమలత లబ్ధిదారులకు అందచేశారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు జన్మదిన వేడుకలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఈ గ్రామసభల్లో స్థానిక ప్రభుత్వ వైద్యశాల డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రత్నరాజు పర్యవేక్షణలో వలభరావు పాలెం ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ డాక్టర్ ఈశ్వర్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి ఉచితంగా మం దులు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు ఏర్పాటుచేసిన పౌష్టికాహారం స్టాల్స్‌ను వారు పరిశీలించారు. ఈ జన్మభూమిలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆకుల సాంబశివరావు, పట్టణ టీడీపీ, యువత అధ్యక్షు డు అహ్మద్‌ఖాన్, తోట ప్రసాద్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి టి.లక్ష్మీనారాయణచౌదరి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ఆరె వరప్రసాద్‌రావు, వార్డు కౌన్సిలర్లు దాసరి శ్రీనివాసరావు, పాములపాటి శ్రీలత, ఎం.కమలమ్మ, కోఆప్షన్ సభ్యులు నన్నపనేని మధుకర్, శ్రీగంగాపార్వతి సమేత చౌడేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ సుఖవాసి, సుధీర్‌చంద్, టీడీపీ నాయకులు చెన్నుపాటి భాస్కర్, తమనం రవి, కల్వకుర్తి బాబు, షేక్ ఖాజీ సాహెబ్ మాజీ కౌన్సిలర్ ఎద్దు సోంబాబు, నీటిసంఘం అధ్య క్షుడు పొన్నగంటి వెంకటసుబ్బారావు, హౌసింగ్ డీఈఈ రమేష్, నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రి వెటర్నరీ ఏడీ డాక్టర్ ఆలపాటి మురళీకృష్ణ, పబ్లిక్ హెల్త్ డీఈఈ నాగేశ్వరరావు, పాతపొన్నూరు ప్రభుత్వ పశువైద్యాధికారిణి డాక్టర్ శైలజ, ఏఎస్‌డబ్లువో కె.శోభారాణి, డీఎస్‌డీటీ సుబ్బారావు, మున్సిపల్ ఏఈఈ టి.రాజాఫణీంద్ర, పట్టణ ఎలక్ట్రిసిటీ ఏఈ చిట్టిబాబు, మెప్మా సీవో వనజ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు భాను, జ్యోతి, వీఆర్వోలు క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



జన్మభూమి సభలో చంద్రన్న బీమా బాండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే నరేంద్రకుమార్

## బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి పలకాలి

పొన్నూరు, జనవరి 4: బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి పలికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై శ్రద్ధ వహించాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత కోరారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని నిడుబ్రోలు కొండముది రోడ్డు ఐదవ వార్డు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన చెంబు శవయాత్ర కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ హేమలత హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఓడిఎఫ్ పథకంలో పొన్నూరు పట్టణాన్ని చేర్చేందుకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లు, మున్సిపల్ డీఈఈ, జన్మభూమి - మా ఊరు టీమ్‌లీడర్ పాములపాటి సాంబశివరావు చౌదరి, మున్సిపల్ ఏఈ కె.రాజాఫణీంద్ర, మున్సిపల్ హైస్కూల్ హెచ్‌ఎం పాలమాని రంగారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వీఆర్వోలు క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

## కొండేపాడులో స్వచ్ఛత ర్యాలీ

ప్రత్తిపాడు, జనవరి 4 : జన్మభూమి - మా ఊరు కార్యక్రమం సందర్భంగా గ్రామంలో అధికారులు స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ప్రజలు ఆరోగ్యంగా వుండాలంటే తప్పకుండా పరిశరాల పరిశుభ్రత పాటించాలని, ఇంటి ముందు శుభ్రంగా నీరు నిల్వ వుంచుకోకుండా చూడాలంటూ ప్రజలకు తెలియజేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

## సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలు ఎడ్ల పందాలు : మంత్రి ప్రత్తిపాటి



సబ్ జూనియర్స్ ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు

ప్రత్తిపాడు, జనవరి 4 : మన సంస్కృతి సంప్రదాయాలకు ఎడ్ల పందాలు ప్రతిబింబాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రత్తిపాడులో మూడు రోజులుగా జరుగుతున్న గింజుపల్లి బాపయ్య మెమోరియల్ ఎద్దుల బండలాగుడు పోటీలను ఆయన గురువారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. వ్యవసాయ విభాగానికి సంబంధించి మంత్రి ప్రత్తిపాటి బహుమతులు అందజేశారు. అలాగే సబ్ జూనియర్స్ విభాగం పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు లు వ్యవసాయంతోపాటు పశు పోషణపై కూడా మక్కువ చూడాలన్నారు. మిర్చియార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ రైతుల కోసం ఈ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అందులో బాగంగానే ఎద్దుల పందాలను పునరుద్దరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ కుడి కాలువ కమిటీ ఛైర్మన్ గుంటుపల్లి వీరభుజంగ రాయల్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు, జీడీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ కుర్రి సుబ్బారెడ్డి, ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, జడ్పీటీసీ డక్కుమళ్ల భాగ్యారావు, నూతలపాటి పరమేశ్వరరావు, శివ పాల్గొన్నారు.

### వ్యవసాయ విభాగంలో కృష్ణాజిల్లా ఎద్దులు ముందంజ

ప్రత్తిపాడులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలలో కృష్ణా జిల్లా ఎద్దులు ముందంజలో వున్నాయి. గత మూడు రోజులుగా ఎద్దుల బండలాగుడు పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. గురువారం వ్యవసాయ విభాగంలో పోటీలు ముగిసాయి. ఇందులో కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, కానూరు కు చెందిన దేవభక్తుని సుబ్బారావు ఎద్దులు 4684 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. అలాగే కృష్ణాజిల్లా ఘంటసాలపాలెంనకు చెందిన మేకా కృష్ణ మోహన్ ఎద్దులు 4346 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పోపూరి శ్రీనివాసరావుకు చెందిన ఎద్దులు 3526.4 అడుగులు లాగి నాల్గో స్థానంలో, వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలం, తెల్లపాడు గ్రామానికి చెందిన వద్దెపోగు జయన్న ఎద్దులు 3565.4 అడుగులు లాగి ఐదో స్థానంలో నిలిచాయి. వీరికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబులు బహుమతులను అందజేశారు.

## మిట్టపల్లిలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

ప్రత్తిపాడు, జనవరి 4 మండల పరిధిలోని మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 29 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ మిట్టపల్లి సత్యనారాయణ తెలిపారు. కళాశాలలో హిందుస్థాన్ గ్లోబెల్ సర్వీసెస్ కంపెనీ ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇందులో మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 19 మంది, మిట్టపల్లి మహిళా కళాశాల విద్యార్థులు 10 మంది ఎంపికయ్యారు. వీరిని కళాశాల సెక్రటరీ మిట్టపల్లి సత్యనారాయణ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఏవీ భాస్కరరావు, పీ బాలమురళీకృష్ణలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏవో సీహెచ్ శ్రీనివాసరావు, ప్లేస్ మెంట్ ఆధికారులు ఎం నాగేశ్వరరావు, జీ మంత్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.

## సంక్షేమ పథకాలకు పెద్దపీట : ఎమ్మెల్యే రావెల



రైతులకు యంత్ర పరికరాలు అందజేస్తున్న ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు

పెదనందిపాడు, జనవరి 4: తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అన్నారు. మండల పరిధిలోని రావిపాడు కట్రపాడులలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. జన్మభూమి ద్వారా అధికారులను ప్రజలకు చేరువ చేసేందుకు పథకాలను చేరవేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. నల్లమడ అభివృద్ధికి రూ. 350 కోట్లు మంజూరు చేయటం జరిగిందని త్వరలో పనులను ప్రారంభించనున్నామని తెలిపారు. గుంటూరు ఛానల్ పొడిగింపుపై అసెంబ్లీలో చర్చ జరిగిందని తెలిపారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు రేషన్, చంద్రన్న సంక్రాంతి పథకాలు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ అందించిన యంత్ర పరికరాలను రైతులకు అందించారు. రావిపాడులో గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు వినతిపత్రాలు అందచేశారు. గుంటూరు ఛానల్ పొడిగించాలని కోరుతూ రైతులు అర్జీ అందచేశారు. అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాల్‌ను పరిశీలించి చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. ఆరోగ్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. తొలుత యడవల్లి నాగేంద్ర కళా జాతర బృందం జన్మభూమి పాటలు పాడారు. అధికారులు రావిపాడులో చెంబు శవయాత్ర నిర్వహించి బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దన నగరాజకుమారి, జడ్పీటీసీ బత్తిని శారద, సర్పంచులు మాదినేని శౌరిబాబు, సికా పాపారాణి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి సత్యకుమార్, మండల ప్రత్యేక అధికారి నాగమణి, తహశీల్దార్ కె.మోహన్‌రావు, ఎంపీడీవో షేక్ ఖాజాబీ, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, హౌసింగ్ డిఇ వీరారావు, మండల పార్టీ అధ్యక్షుడు విక్రయాల సుబ్బారావు, సిడిపివో నూరాణి, పలు శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి
రేపల్లె
17
గుంటూరు । శుక్రవారం 5 జనవరి 2018
రేపల్లె । భట్టిప్రోలు । నగరం । చెరుకుపల్లి । నిజాంపట్నం

## భర్త అదృశ్యంపై ఫిర్యాదు

నిజాంపట్నం, జనవరి 4: మండల కేంద్రం సమీపంలో గోకర్ణమఠం గ్రామానికి చెందిన బొమ్మిడి అరుణ అనే మహిళ తన భర్త ఒకటవ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు నిజాంపట్నం ఎస్ఐ సాయేశ్వరరావు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం బొమ్మిడి గోపి(30) అనే వ్యక్తి కనిపించటం లేదని భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గోపికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, అయితే భార్యభర్తల మధ్య గొడవల కారణంగా గత 20 నెలల నుంచి విడిగా ఉంటున్నట్లు ఎస్ఐ తెలిపారు.

# పట్టిసీమతో రైతులకు అధిక రాబడి

## ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్



రైతులకు రేషన్ కార్డులు అందచేస్తున్న ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, నియోజకవర్గ స్పెషలాఫీసర్ ఉజాలా

రేపల్లె, జనవరి 4: పట్టిసీమ నీటి ద్వారానే తీరప్రాంతంలో ఎకరాకు ఎన్నడూ లేనివిధంగా 35 నుంచి 40 బస్తాలు దిగుబడి సాధించారని, అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుణ్యమేనని, ప్రతి రైతు ఆయనకు రుణపడి ఉండాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని చెన్నుపల్లివారిపాలె గ్రామంలో 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వచ్ఛ పరిరక్షణలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని, నిర్మాణం చేసుకున్న వారికి రెండు విడతలుగా రూ.15 వేలు రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందన్నారు. నియోజకవర్గంలో 45 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేయటం జరిగిందని వాటిల్లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా కాపులను బీసీల్లో చేరుస్తామన్న మాటకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టుబడి కాపులను బీసీల్లో చేర్చి 5 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. పిరాట్లంక, చెన్నుపల్లివారిపాలెంలో రహదారులు, మంచినీటి సౌకర్యం కల్పించాలని తన దృష్టికి తీసుకురావటంతో తక్షణమే సంబంధిత అధికారులకు ఆయా రోడ్లకు, మంచినీటి కుళాయిలకు ఎస్టిమేషన్లు వేస్తే అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ, డ్వాక్రా గ్రూపులో ఉన్న సభ్యుల పిల్లలకు చదువులకు ఉపకార వేతనాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అదేవిధంగా అర్హులైన వారికి పింఛన్లు, ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర కల్పించటంతోపాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవటం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని కొంతమంది రైతులు గత సంవత్సరం మినుము పంట నష్టపరిహారం అందలేదని తమ దృష్టికి తీసుకువచ్చారని ఆవివరాలను వ్యవసాయ శాఖాధికారులకు తెలియచేస్తే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై వచ్చిన రైతు రథం ట్రాక్టర్‌ను సంబంధిత రైతుకు అందచేశారు.

కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషలాఫీసర్ ఉజాల, ధనుంజయరావు, సాయి ప్రసాద్, జడ్పీటీసీ కాగితాల సుబ్బారావు, మార్కెట్‌యార్డు చైర్మన్ పంతాని మురళీదర్, మండల పార్టీ అధ్యక్షుడు కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, చేనేత రాష్ట్ర నాయకులు జీవీ నాగేశ్వరరావు, తహసీల్దార్ రమణకుమారి, ఎంఈవో నవీన్‌కుమార్, ఈవోపీఆర్‌ఆర్డీ శివశంకరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనూష తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని బొర్రావారిపాలెంలో ఎంపీడీవో శోభారాణి ఆధ్వర్యంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండ్రెడ్డి రాజకిషోర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్మన్ తాడివాక, వైస్ చైర్మన్ టీకేవీ గుప్త

## పట్టణాన్ని తీర్చిదిద్దుదాం

### చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు

రేపల్లె, జనవరి 4: పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు అన్నారు. గురువారం 7, 8, 9 వార్డులో 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఖాళీ స్థలం ఉండి గృహాలు కట్టుకునే వారు ఎన్టీఆర్ గృహకల్పకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన వికలాంగులు, వితంతువులు పెన్షన్‌లకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సహకారంతో 50 కోట్లతో పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడుగు, బలహీనవర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మంజూరైన రేషన్‌కార్డులు, స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో వైస్‌చైర్మన్ టీకేవీ గుప్త, కమిషనర్ మారుతీ దివాకర్, కౌన్సిలర్లు మద్దుల నాంచారమ్మ, అంతిరాజు యశోధ, గుర్రం విజయలక్ష్మి, నాయకులు మద్దుల అంకాలు, గుర్రం మురహరిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

## దేవాలయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే అనగాని

రేపల్లె, జనవరి 4: తీర ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. గురువారం ఇసుకపల్లిలోని భ్రమరాంబ చెన్నమల్లేశ్వరస్వామి దేవాలయంలో కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భారీ షెడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పది కోట్ల రూపాయలతో 23 దేవాలయాలకు వెళ్ళే రహదారులను అభివృద్ధి చేశామన్నారు. ఈ సంవత్సరం శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను ట్రస్ట్‌బోర్డు చైర్మన్ యలవర్తిదేవయ్య, ఈవో కొత్త దుర్గా ప్రసాద్ దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు వైయానాదిరావు, కే సాంబశివరావు, బి శశికుమార్, కే రుక్మిణి, ఆరాధ్యుల శివసత్యనారాయణ, జి నాగేశ్వరరావు, సంగం డెయిరీ డైరెక్టర జి ధనుంజయ, మార్కెట్ యార్డు డైరెక్టర్ ఎన్ అజయ్‌కుమార్, అర్చకులు కే కృష్ణ ప్రసాద్, పవన్‌కుమార్, కౌన్సిలర్ ఎ గంగమ్మలు పాల్గొన్నారు.

## నిజాంపట్నం మండలంలో జన్మభూమి

నిజాంపట్నం, జనవరి 4 : ప్రతి ఒక్క పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. గురువారం ప్రజ్ఞం పంచాయతీలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి 37 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రజ్ఞం ఉన్నత పాఠశాలకు 28 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, తాగునీరు సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. చంద్రన్న బీమా కింద సహజ మరణం పొందిన సాంబయ్య, వినయ్‌కుమార్ కుటుంబాలకు పరిహార పత్రాలను అందించారు. అదేవిధంగా బావోజీపాలెం పంచాయతీలో ఎంపీడీవో పృధ్వీరాజ్ అధ్యక్షతన జన్మభూమి సభ నిర్వహించారు. సమస్యలపై అర్జీలను స్వీకరించారు.

కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ వహిద్, స్పెషలాఫీసర్ ధనుంజయ్, సీడీపీవో అరుణ, సర్పంచ్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.



చంద్రన్న విద్యాజ్యోతి పుస్తకాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అనగాని

## ఎస్‌వీఆర్‌ఎంలో నూతన కోర్సులు

### కళాశాల ఉపాధ్యక్షుడు ఎస్ఆర్‌కే ప్రసాద్



నగరం, జనవరి 4: సమాజం అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరం కళాశాలలో కొత్త విద్యాకోర్సులను ప్రారంభిస్తున్నామని స్థానిక ఎస్‌వీఆర్‌ఎం కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ఆర్‌కే ప్రసాద్ అన్నారు. గురువారం కళాశాల పాలకవర్గ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రానున్న విద్యాసంవత్సరంలో ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. కళాశాలలో పాశ్చాత్య విశ్వవిద్యాలయాల నుంచి శాస్త్ర సాంకేతిక రంగంలో నిష్ణాతులైన ఆచార్యులతో గెస్ట్ లెక్చర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కళాశాల ప్రాంగణంలో ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. 2018-19 విద్యా సంవత్సరంలో ఇంగ్లీషు మీడియం స్కూల్ పని చేయటం ప్రారంభిస్తుందన్నారు. మారుమూల ప్రాంతమైన నగరం పరిసర యువతకు ఉత్తమ శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు.

సమావేశంలో ప్రిన్సిపల్ మాగంటి సుధాకరరావు, పీజీ విభాగం అధిపతి డాక్టర్ కేసన సురేంద్రబాబు, వెలగపూడి శ్రీమన్నారాయణ, వల్లభనేని బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.

## పరిశుభ్రతపై అవగాహనకు విద్యార్థుల ర్యాలీ



రేపల్లె, జనవరి 4: జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగగా మల విసర్జనకు వ్యతిరేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ మల విసర్జన అరికడదాం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి.కనకసుందరరావు, అధ్యాపకులు పి.విజయవర్ధన్, పి.సుధాకర్‌రావు, వైదాసు, జి.రామచంద్రరావు, కోటిలింగేశ్వరరావు, నరసింహారావు, బుజ్జిరాజు, శివరామిరెడ్డి, ప్రమోద్ పాల్గొన్నారు.

## తుమ్మలపాలెం గ్రామ సభలో 53 అర్జీలు

చెరుకుపల్లి, జనవరి 4: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని తుమ్మలపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంపీడీవో సుభాని అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల ప్రత్యేక అధికారి టి.శ్రీనివాస్ మాట్లాడుతూ జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించటం జరుగుతుందన్నారు. గ్రామసభలో వివిధ సమస్యలకు సంబంధించి 53 అర్జీలు అందాయని, పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు దూరంగా ఉండటంతో వైర్లు తక్కువ ఎత్తులో ఉండి ఇబ్బంది పడుతున్నట్లు రైతులు అర్జీ అందించారు.

కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శేషకుమార్, సర్పంచ్ అద్దంకి తులసీ పార్వతి, ఎంపీటీసీ ఎ.కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సినిమా గైడ్

| | |
|---|---|
| శ్రీకృషా | ఎంసీఏ |
| రాజ్యలక్ష్మి | హలో |

## నేడు గుజ్జర్లపూడిలో జన్మభూమి - మా ఊరు గ్రామసభ

సత్తెనపల్లిరూరల్, జనవరి 4: మండలంలోని గుజ్జర్లపూడి, పణిదం, గోరంట్ల గ్రామాల్లో ఈ నెల 5వ తేదీ శుక్రవారం జన్మభూమి- మా ఊరు గ్రామసభలు జరుగుతాయి. ఉదయం 11 గంటలకు గుజ్జర్లపూడి గ్రామసభలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గొంటారని మండల టీడీపీ అధ్యక్షుడు మక్కెనపాటి రామచంద్రరావు గురువారం తెలిపారు. ఈ సందర్భంలో గ్రామంలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును స్పీకర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.

ఆఫీసర్స్ వాయిస్

## శాంతిభద్రతల పరిరక్షణకు కృషి

### పట్టణ నూతన ఎస్ఐ శేషాచార్యులు



సత్తెనపల్లి, జనవరి 4: పట్టణ ఎస్ఐగా శేషాచార్యులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో పట్టణ పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రజలంతా అందుకు సహకరించాలన్నారు. అనంతరం ఆయన డీఎస్పీ కాళేషావలిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీఆర్ నుంచి ఆయన పట్టణ ఎస్ఐగా నియమించబడ్డారు.

# సమస్యల పరిష్కారానికే జన్మభూమి

### స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు

సత్తెనపల్లి, జనవరి 4: ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టిందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పట్టణంలోని 13వ వార్డులో గురువారం రాత్రి వార్డు కౌన్సిలర్ పోట్ల ప్రవంతి అధ్యక్షతన జరిగిన సభలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతిఒక్కరికి పింఛన్లు, రుణాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళలకు నెలకు 10 వేలు రూపాయలు ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 970 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 13వ వార్డులోనే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం, రహదారుల అభివృద్ధిరైతు బజారుల ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి రేషన్‌కార్డు మంజూరు పత్రాలను స్పీకర్ అందించారు. సంక్రాంతి కానుకలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ యెల్లినేడి రామస్వామి, కమిషనర్ శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి మోహన్‌రావు, కౌన్సిలర్లు గద్దం వెంకటేశ్వర్‌రావు, మార్కెట్ రాజు, పోట్ల ఆంజనేయులు, చౌటా శ్రీనివాసరావు, నేతలు పెద్దింటి వెంకటేశ్వర్లు, మస్తాన్‌వలి, కంభాల వెంకటేశ్వర్‌రావు, బచ్చు మనోహర్, నాగరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, టీపీవో వెంకటేశ్వర్లు, టీపీఎస్ అనురాధ, ఆర్వో రంగారావు, పూజల వెంకటకోటయ్య, సయ్యద్ పెదకరిముల్లా, మక్కెనపాటి రామచంద్రరావు, పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.



13 వార్డులో జరిగిన జన్మభూమి వార్డుసభలో విజేతలకు బహుమతులు అందజేస్తున్న స్పీకర్ డాక్టర్ కోడెల

## నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

సత్తెనపల్లి, జనవరి 4: జేఎంజే సాంఘిక సేవా సంస్థ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని హోలీఫ్యామిలీ టీబీ శానిటోరియంలో నిరుద్యోగ యువతీయువకులకు హోం నర్సింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ఇన్‌ఛార్జ్ సిస్టర్ డెనిన్ గురువారం తెలిపారు. 10వ తరగతి పాసై 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు అర్హులన్నారు. ఉత్సాహం ఉన్న యువతీ యువకులు 10 తరగతి మార్కులిస్టు, ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్‌లు, మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలు తీసుకొని హోలీ ఫ్యామిలీ టీబీ ఆసుపత్రిలో సంప్రదించవచ్చన్నారు. బీకాం పాసైన యువతీయువకులకు అకౌంట్స్, ట్యాలీలో ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం 9848305448, 9703703631 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

# తాగునీటి సమస్య పరిష్కరించండి

### జన్మభూమి అధికారులకు గర్నెపూడి వాసుల వినతి



బహిరంగ మలవిసర్జన వద్దంటూ రెంటపాళ్ళలో వినూత్నరీతిలో చెంబులకు శవయాత్ర నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

సత్తెనపల్లిరూరల్, జనవరి 4: ఫిల్టర్ బెడ్లు పాడైపోయి నాలుగేళ్ళు దాటినా నేటికీ మరమ్మతులు చేయలేదని ఎంపీటీసీ సభ్యులు కాశిమాల ఓబయ్య, ఎస్సీ కాలనీవాసులు జన్మభూమిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని గర్నెపూడి, రెంటపాళ్ళ, గోగులపాడు గ్రామాల్లో గురువారం జన్మభూమి- మా ఊరు గ్రామసభలు జరిగాయి. గర్నెపూడిలో జరిగిన సభలో ఎంపీటీసీ ఓబయ్య మాట్లాడుతూ ఫిల్టర్‌బెడ్లు, అధ్వాన్నంగా ఉన్న చెరువు, మంచినీటి సమస్యను మండల పరిషత్ సమావేశంలో ఎన్నిసార్లు ప్రస్తావించినా పరిష్కరించలేదన్నారు. గ్రామంలోని ఆర్వో ప్లాంట్ నీటిలో ఎక్కువ కెమికల్స్ కలపటం వల్ల కాళ్ళ నొప్పులు వస్తున్నాయని ప్రజలు గ్రామసభలో అధికారుల ఎదుట వాపోయారు. పెదమక్కెన నుంచి గర్నెపూడి, గర్నెపూడి నుంచి సిరిపురం వెళ్ళే రోడ్డు కూడా అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ఆర్వో ప్లాంట్ బదులు గర్నెపూడి రోడ్డులో ఉన్న మంచినీటి బావి నుంచి గ్రామానికి పైపులైను ద్వారా నీటి సరఫరా చేస్తే తమకు రోగాలబెడద ఉండదని అధికారులను కోరారు. సమస్యను శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి తీసుకెళతామని తహసీల్దార్ శంకరబాబు చెప్పారు. రెంటపాళ్ళలో జరిగిన గ్రామసభలో జన్మభూమి స్టేట్ కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ కజారియా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ మలవిసర్జన చేయరాదంటూ చెంబులు, వాటర్ బాటిళ్లతో అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలో శవయాత్ర నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, చంద్రన్నబీమా బాండ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. మూడు గ్రామాలలో వివిధ సమస్యల పరిష్కారం కోసం, రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు కోరుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జన్మభూమి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మక్కెనపాటి రామచంద్రరావు, ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు, సర్పంచ్‌లు మక్కెనపాటి శ్యామల భాస్కరరావు, వేదులాపురపు అన్నపూర్ణమ్మ వెంకటపూర్ణచంద్రరావు, ఎంపిటిసి కోట విజయకుమారి వీరాంజనేయులు, ఎంపిడిఓ పద్మాకర్, ఏఓ నరేంద్రబాబు, వడ్లెంపూడి ఉమామహేశ్వరరావు, మండలస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

## స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవంతానికి సహకరించాలి




స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీలో మాట్లాడుతున్న నియోజకవర్గ ప్రత్యేక అధికారి మోహన్‌రావు

సత్తెనపల్లి, జనవరి 4: స్వచ్ఛ సర్వేక్షణ్ -2018 కార్యక్రమాన్ని పట్టణంలోని ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధి కారి మోహన్‌రావు పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగం గా బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధంపై అవగాహన కల్పిస్తూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాలూకా సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా, మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ యెల్లినేడి రామస్వామి మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, పట్టణ సీఐ సురేష్‌బాబు, ఆర్వో రంగారావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చౌటా శ్రీనివాసరావు, కార్యదర్శి మస్తాన్‌వలి, రాజవరపు నరసింహారావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రగతి స్కూల్, అమరావతి పబ్లిక్ స్కూల్, ప్రగతి జూనియర్ కాలేజి విద్యార్థులు పాల్గొన్నారు.

## కూరగాయల ధరలు

టమాటా : 8 వంకాయ-26 బెండకాయ-22, బీరకాయ - 29, కాకరకాయ -23 పచ్చిమిర్చి -29, క్యారెట్ - 50, క్యాబేజీ-18 గోరు చిక్కుడు-24, దోసకాయ -22, పొట్లకాయ-19, క్యాలీఫ్లవర్-20, బీట్‌రూట్ -31, కీరదోస -20 క్యాప్సికం- 48 బీన్స్ - 38, దొండకాయ- 28, సొరకాయ-10 చిక్కుడుకాయలు- 41, ఉల్లిగడ్డలు - 42, అరటికాయ- 5-6, మునగకాయ-10-15

## సినిమా గైడ్

| | |
|---|---|
| శ్రీలక్ష్మీ టాకీస్ | ఒక్క క్షణం |
| ఈశ్వరసాయి | ప్రాజెక్ట్ |
| శ్రీనివాసా | ఎంసీఏ |
| సాయికృష్ణ | హలో |
| నాజ్(పేరేచర్ల) | ఒక్క క్షణం |

## గుండెపోటుతో సత్యం మృతి



మృతుడు సందెపోగు సత్యం

సత్తెనపల్లి, జనవరి 4: అచ్చంపేట మండల వైసీపీ కన్వీనర్ సందెపోగు సత్యం (65) గురువారం ఉదయం సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌లో గుండెపోటుతో మృతిచెందారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు ఆయన సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చి మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న అచ్చంపేట మండల వైసీపీ నేతలు, ఆయన కుటుంబసభ్యులు సత్తెనపల్లి వచ్చి మృతదేహాన్ని అచ్చంపేటకు తీసుకెళ్ళారు. వైసీపీ సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గ కన్వీనర్లు ఏ రాంబాబు, కావటి మనోహర్‌నాయుడు, పలువురు వైసీపీ నేతలు ఆయన మృతదేహాన్ని సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌లో సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

## స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై విద్యార్థుల ర్యాలీ

రామకృష్ణాపురం(సత్తెనపల్లిరూరల్), జనవరి 4: జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై మండలంలోని రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతిఒక్కరూ మరుగుదొడ్లు వాడుకోవాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ర్యాలీలో నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలిపే ప్లేకార్డులు చేతబూని ర్యాలీలో నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలోని భీమవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (డిపిఈపి)లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

## క్యాలెండర్ ఆవిష్కరణ

సత్తెనపల్లి, జనవరి 4 : స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కార్యాలయంలో గురువారం సాయంత్రం నూతన సంవత్సర క్యాలెండర్‌ను మున్సిపల్ ఛైర్మన్ యెల్లినేడి రామస్వామి, పార్టీ నేతలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి, రాజుపాలెం మార్కెట్‌యార్డు కమిటీ ఛైర్మన్లు సయ్యద్ పెదకరిముల్లా, పూజల వెంకటకోటయ్య, ఎంపిపిలు ఉమాదేవి, సంధ్యారాణి, టీడీపి పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు చౌటా శ్రీనివాసరావు, మక్కపాటి రామచంద్రరావు, నేతలు ఆళ్ళ సాంబయ్య, పెద్దింటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

# జన్మభూమిని సద్వినియోగం చేసుకోండి

సత్తెనపల్లి, జనవరి 4: ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే ప్రభుత్వం జన్మభూమి- వార్డుసభలను ఏర్పాటు చేసిందని మున్సిపల్ ఛైర్మన్ యెల్లినేడి రామస్వామి అన్నారు. పట్టణంలోని 3, 23 వార్డుల్లో గురువారం ఆయా వార్డుల కౌన్సిలర్ల అధ్యక్షతన జన్మభూమి వార్డుసభలు జరిగాయి. సభల్లో పాల్గొన్న రామస్వామి మాట్లాడుతూ అర్హులైన వారికి ప్రభుత్వం పించన్లు, రేషన్‌కార్డులు, రుణాలు అందిస్తుందన్నారు. పక్కా గృహాలను కూడా నిర్మిస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు రామస్వామి బహుమతులను అందించారు. అర్హులైన వారికి పించన్లు, రేషన్‌కార్డుల మంజూరు పత్రాలను ఆయన అందించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని మున్సిపల్ ఉద్యోగులు చదివి వినిపించారు. సత్తెనపల్లి పిపి యూనిట్ ఆధ్వర్యంలో డాక్టర్లు రమ్య, రమాదేవిలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలను అందించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గూడా సాయిలీల, చౌదరి లక్ష్మీపద్మావతి, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డీఈ వెంకటేశ్వరరావు, ఆర్వో రంగారావు, టీపీవో వెంకటేశ్వర్లు, టీపీఎస్ అనురాధ, టీడీపి పట్టణ అధ్యక్షుడు చౌటా శ్రీనివాసరావు, కార్యదర్శి మస్తాన్‌వలి, పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



జన్మభూమి వార్డు సభలో మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్మన్ యెల్లినేడి రామస్వామి, తదితరులు

### సంక్షేమ పథకాలతో లబ్ధిపొందండి

ముప్పాళ్ళ, జనవరి 4: ప్రభుత్వం ప్రజల కొరకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పొంది లబ్ధి పొందాలని నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ కజూరియా అన్నారు. మండలంలోని లంకెలకూరపాడులో గురువారం జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సదరన్ సర్టిఫికెట్లు లేక పించన్ రావటంలేదని సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళితే పట్టించుకోవటంలేదని, ముప్పాళ్ళలో సదరన్ క్యాంపు ఏర్పాటు చేయాలని పలువురు వికలాంగులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు రావటంలేదని, ఆటోలలో ప్రయాణించాలంటే భయంగా ఉందని ఆర్టీసి బస్సు సర్వీసును నడపాలని గ్రామస్తులు కోరారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. తురకపాలెంలో జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామసభలో ఎంపీపీ సీహెచ్ ఉమాదేవి పాల్గొన్నారు.



లంకెలకూరపాడులో గర్భిణులకు సీమంతాలు చేస్తున్న దృశ్యం

గ్రామాలలో బహిరంగ మలవిసర్జన చేయరాదని తెలుపుతూ చెంబుకు శవయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఉప ఎంపీపీ రావిపాటి మధుబాబు, ఎంపీడీవో ఉషారాణి, తహసీల్దార్ జి సుజాత, పలుశాఖల అధికారులు, నాయకులు, తెలుగు యువత అధ్యక్షుడు గంగారాం ఖాసిం, బత్తుల నాగేశ్వరరావు, మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, క్రిస్టిపాటి సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, యద్ధనపల్లి రాయన్న, ఉపసర్పంచ్ బెల్లంకొండ తోమాసయ్య, బెల్లంకొండ శ్యాం తదితరులు పాల్గొన్నారు.

## 7న నియోజకవర్గస్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు

సత్తెనపల్లి, జనవరి 4: స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు డాక్టర్ కోడెల శివరాం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఉదయం తాలూకా సెంటర్‌లో నియోజకవర్గస్థాయిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరుగుతాయని టీడీపీ మహిళా నేతలు గురువారం సాయంత్రం తెలిపారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముగ్గుల పోటీలతో తాడు ఆట, మ్యూజికల్ ఛైర్స్, లెమన్ స్పూన్, పిండివంటలు పోటీలు కూడా జరుగుతాయన్నారు. అదేరోజు విజేతలకు బహుమతులు అందించటం జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనదలచినవారు ముగ్గులు, రంగులు తెచ్చుకోవాలన్నారు. నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, తెలుగు మహిళలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో టీడీపీ మహిళా నేత భీమినేని వందనాదేవి, ఎంపీపీలు సీహెచ్ ఉమాదేవి, నర్రా సంధ్యారాణి, కొర్రా లక్ష్మీబాయి, నేతలు సుధారాణి, అంకమ్మ, గద్దె అనురాధ, అనుమాయమ్మ ఉన్నారు.

## అంధులు, టీబీ పేషెంట్లకు నిత్యావసరాలు, దుస్తుల పంపిణీ

సత్తెనపల్లిరూరల్, జనవరి 4: ఏఎంజీ ఇంటర్నేషనల్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో గురువారం అంధులు, టీబీ పేషెంట్లు, కుష్టు వ్యాధిగ్రస్థులకు నిత్యావసర సరుకులు, దుస్తులను ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మంత్రూనాయక్ పంపిణీ చేశారు. 154 మందికి దుస్తులు, సరుకులు పంపిణీ చేశారు.

## సీసీ రోడ్ల నిర్మాణ పనులు పరిశీలన



ముప్పాళ్ళ, జనవరి 4 : మండలంలోని తురకపాలెంలో 14వ ఆర్థిక సంఘం నిధులు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణాలను బుధవారం వర్క్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు యద్ధనపల్లి రాయన్నలు పరిశీలించారు.

## దుర్గ గుడిలో తాంత్రిక పూజలపై విచారణ జరపాలి

సత్తెనపల్లి, జనవరి 4: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన తాంత్రిక పూజలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ ఏ రాంబాబు తెలిపారు. గురువారం సాయంత్రం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విచారణ జరిపిస్తే పూర్తి వివరాలు అందిస్తామన్నారు. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని తెలిసినా, ప్రభుత్వం, దేవాదాయశాఖ పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సమావేశంలో వైసీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు, నాయకులు సయ్యద్ మాబు, కళ్ళం వీరభాస్కరరెడ్డి, కట్టా సాంబయ్య, అచ్యుత శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

## పేద విద్యార్థికి ఫీజుల చెల్లింపు

సత్తెనపల్లి, జనవరి 4: పదో తరగతి చదువుతున్న ఆర్యవైశ్య పేద విద్యార్థికి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ఫీజులు చెల్లించారు. పట్టణంలోని విద్యాకేంద్రం హైస్కూల్‌లో జి నందవిహార్‌కు ఫీజులను యువజన సంఘం ఆధ్వర్యంలో చెల్లించారు. కార్యక్రమంలో కొత్త రామకృష్ణ, కొల్లా హరనాథ్, వేమా ప్రసాద్, మణి, దొడ్ల తరుణ్, స్వామిప్రసాద్, చిలకల రాఘవేంద్ర, బచ్చు సందీప్, కొత్తూరి మణికంఠ తదితరులు ఉన్నారు.

## నేడు పోస్టుమాస్టర్ నిమ్మయ్యకు సన్మానం

ముప్పాళ్ళ, జనవరి 4: మండలంలోని పలుదేవర్లపాడు పోస్టాఫీసులో 40 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్‌గా సేవలు అందించిన నేలపాటి నిమ్మయ్య ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయనను ఘనంగా సన్మానించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోస్టుమాస్టర్ గా గ్రామంలో ఆయన అన్నివర్గాల ప్రజల మన్ననలను పొందారు.

## 'ఈదర' కుటుంబ సభ్యులకు స్పీకర్ పరామర్శ



సత్తెనపల్లి, జనవరి 4: ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్ ఈదర కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఈదర కోటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

## విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

మాచర్లటౌన్, జనవరి 4: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని విజయపురి సౌత్ ఏపీఆర్‌జేసీ కళాశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి సూచించారు. పట్టణంలోని ఎస్‌కేబీఆర్ జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పూర్వ విద్యార్థులు సంఘటితమై కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మరో అతిథి ఆర్ఐవో జడ్‌ఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

## చిత్ర సమాచారం



టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, శ్రావణ్‌కుమార్ దంపతులు రూ.లక్ష విరాళం ప్రకటించారు. అత్తోటలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్‌కు చెక్కును గురువారం అందజేశారు. - **తెనాలి అర్బన్**



రేషన్ డీలర్స్ రాష్ట్ర అసోసియేషన్ 2018 క్యాలెండర్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఆవిష్కరించారు. అత్తోటలో రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలా మాధవరావు, ప్రతినిధులు పాల్గొన్నారు. - **తెనాలి అర్బన్**

## ఓడీఎఫ్‌పై అవగాహన ర్యాలీ



**ర్యాలీలో కమిషనర్ శకుంతల, ఎంహెచ్‌వో తదితరులు**

తెనాలి టౌన్, జనవరి 4 : స్వచ్ఛ సర్వేక్షన్-2018లో భాగంగా గురువారం పురపాలక సంఘ ఆధ్వర్యంలో బహిరంగ మల, మూత్ర విసర్జన అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ బాలుర, ప్రభుత్వ పాఠశాల నుంచి ర్యాలీలో కమిషనర్ కె.శకుంతల, ఎంహెచ్‌వో డాక్టర్ బీవీ రమణ, పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బుర్రిపాలెంరోడ్డు మీదుగా హెచ్కో కాలనీ వరకు ర్యాలీలో విద్యార్థులు నినాదాలు చేశారు. కమిషనర్ కె.శకుంతల మాట్లాడుతూ తెనాలి ఓడీఎఫ్ పట్టణంగా గుర్తించేందుకు అందరూ సహకరించాలని కోరారు. పట్టణంలో అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రధాన కూడళ్లలో కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించినట్లు వివరించారు.కార్యక్రమంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బీవీ రమణ, స్కూల్స్ సూపర్‌వైజర్ బషీర్ అహ్మద్, ప్రధానోపాధ్యాయులు వెలగా శరత్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

# 'జన్మభూమి'ని సద్వినియోగం చేసుకోండి

### మున్సిపల్ చైర్మన్ వెంకట్రావు



**జన్మభూమి సభలో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్మన్ వెంకట్రావు**

తెనాలి టౌన్, జనవరి 4 : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించేందుకు జన్మభూమి-మా ఊరు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు కోరారు. స్థానిక 9, 10, 11, 12 వార్డులలో గురువారం జన్మభూమి -మా ఊరులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ జన్మభూమి సభల తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గ్రామ సభల వద్ద వైద్య శిబిరాలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార ప్రదర్శనతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కె.శకుంతల మాట్లాడుతూ స్వచ్ఛతే లక్ష్యంగా ప్రభుత్వం ఓడీఎఫ్‌పై అవగాహనకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అనంతరం చిత్రలేఖనం పోటీలలో విజేతలకు బహుమతులు, రేషన్, పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణ మంజూరు పత్రాలు, చంద్రన్న బీమా కార్డులు అందజేశారు. ఆయా వార్డుల్లో కొందరు గతంలో కూడా రేషన్‌కార్డులు, పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నా రాలేదని అధికారుల దృష్టికి తెచ్చారు. అనంతరం 9వ వార్డులోని తంగెళ్ల సుబ్బమ్మ అనే వృద్ధురాలు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నా రాకపోవడంతో జన్మభూమి కమిటీ తక్షణం పెన్షన్ మంజూరు చేసినట్లు ప్రకటించింది. ఆ వృద్ధురాలి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కార్యక్రమంలో కౌన్సిలర్లు దంతాల ప్రేమ్‌కుమార్, యడ్లపల్లి శైలజ, గుమ్మడి మారి, ముదిగొండ శాంతకు రాంబాబు, డీఈ మన్నె నరసింహారావు, అసిస్టెంట్ కమిషనర్ విజయసారధి, ఎంహెచ్‌వో బీవీ రమణ, కంభం రామారావు, దానబోయిన పుల్లారావు, మాదల కోటేశ్వరరావు, ముదిగొండ ప్రసాద్, సాంబయ్య, చెన్ను కళ్యాణి, రిహన, దాసరి శిరీష తదితరులు పాల్గొన్నారు.

## వృద్ధులకు అన్నదానం

తెనాలి కొత్తపేట, జనవరి 4 : లయన్స్ క్లబ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో గురువారం అన్నదానం చేశారు. కార్యక్రమంలో కంభం రామారావు, ముద్దాభక్తుని రమణయ్య, వజ్రాల రామలింగాచారి, కాకరపర్తి సుబ్రహ్మణ్యం, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

## దాడులను అరికట్టాలి




తెనాలి క్రైం, జనవరి 4 : దళితులు, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను నిలువరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని కేవీపీఎస్ డివిజన్ కార్యదర్శి బొనిగల అగస్టీన్ ఆరోపించారు. మహారాష్ట్రలోను, గుంటూరు జిల్లా గొట్టిపాడులో దళితులపై జరిగిన దాడులకు నిరసనగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు జోనేష్, లక్ష్మణరావు, మోహనరావు, మంగళగిరి వెంకటేశ్వర్లు, పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

## సంపూర్ణ ఓడీఎఫ్‌కు ప్రజలు సహకరించాలి



**కొల్లూరులో చెంబు శవయాత్ర నిర్వహిస్తున్న తహసీల్దార్**

కొల్లూరు, జనవరి 4 : బహిరంగ మల విసర్జన లేని మండలంగా కొల్లూరును తీర్చిదిద్దాలని తహసీల్దార్ శ్రీకాంత్ కేదార్‌నాథ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని బొద్దులూరుపాడు చెంబు చచ్చింది అనే నినాదంతో శవయాత్రను అధికారులు నిర్వహించారు. నూటికి నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మల విసర్జనకు ప్రజలు స్వస్తి పలకాలని తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మల్లికార్జున, ఏవో ప్రేమ్‌సాగర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

### బహిరంగ మల విసర్జన గ్రామానికే అవమానం..

చుండూరు, జనవరి 4 : ఆరోగ్యవంతమైన పరిసరాలు, సంపూర్ణ ఓడీఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దడంలో ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరుతూ మండూరులో గురువారం విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. బహిరంగ మల విసర్జన గ్రామానికే అవమానం అంటూ నినాదాలు చేస్తూ చెంబుకి పాడెగట్టి మోసుకుంటూ విద్యార్థులు ముందుకు రాగా వీధులల్లో ఈ శవయాత్ర నిర్వహించారు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జడ్పీ స్కూల్ హెచ్ఎం మధుసూదనరావు, వెంకటేశ్వరరావు, కార్యదర్శి శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు

## స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం



తెనాలి అర్బన్, జనవరి 4 : విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ శిరీష చెప్పారు. బుర్రిపాలెం రోడ్డులోని చైతన్య స్కూల్లో గురువారం స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. జంక్ ఫుడ్ తినడం వలన కలిగే ఇబ్బందులను విద్యార్థులకు వివరించారు. ఎదిగే వయసులో ఆహారంలో ఉండాల్సిన విటమిన్లు, మినరల్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీపతి, డీన్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## అధిక బరువుపై సదస్సు

తెనాలి అర్బన్, జనవరి 4 : స్థానిక శ్రీ వాసవీ ఆలయంలో అధిక బరువుపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడకు చెందిన డాక్టర్ వీరమాచనేని రామకృష్ణ ఒబేసిటీ, డయాబెటిస్, బీపీ నియంత్రణలను వివరించారు. మందులు వాడకుండా, వ్యాయాయం చేయకుండా, ఆహార నియమాలతో ఆరోగ్యవంతులు కావడానికి సూచనలు చేశారు. కార్యక్రమంలో కె.ప్రసాద్, అశోక్, కమిటీ అధ్యక్షుడు నూకల వేణుగోపాలరావు, కార్యదర్శి కొణిజేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

## ఎమ్మార్పీఎస్ దీక్షలు

తెనాలి క్రైం, జనవరి 4 : శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపేటలో చేపట్టిన రిలే దీక్షా శిబిరం గురువారం రెండో రోజు కొనసాగింది. నగర సంఘ కార్యదర్శి తాడిశెట్టి వెంకటేశ్వరరావు, టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ సంఘీభావం తెలిపారు.

## ఉద్యోగ మేళా రేపు

తెనాలి టౌన్, జనవరి 4 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రాజెక్టు మేనేజర్ పి.అజేష్‌చౌదరి తెలిపారు. మంగళగిరిలోని వీజె జూనియర్ కళాశాలలో జరిగే ఈ జాబ్‌మేళాలో మిత్ర ఆటో ఏజెన్సీస్, ఆర్‌ఎంసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొంటాయని అన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఎంబీఏ చదివిన పురుష అభ్యర్థులు హాజరు కావచ్చని చెప్పారు. ఇతర వివరాలకు 9398600922లో సంప్రదించాలని ఆయన కోరారు.



## వైకుంఠపురంలో నేటి కార్యక్రమాలు

**తెనాలి:** వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 5.00 గంటలకు అభిషేకం, 5.30 గంటలకు స్వామి వారికి బిందె తీర్థం సమర్పించి 6 గంటలకు బాల భోగం, నివేదన చేస్తారు. ఉదయం 10 గంటలకు శాంతి కల్యాణం నిర్వహిస్తారు. 11.30 గంటలకు 50 మందికి అన్నదానం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన అనంతరం ఒంటి గంటకు ద్వార బంధన చేస్తారు. తిరిగి 3.50 గంటలకు ఆలయం తలుపులు తెరిచి రాత్రి 7.30 గంటలకు బాల భోగం, 8 గంటలకు ద్వార బంధనం నిర్వహిస్తారు.

## తెనాలి సినిమా గైడ్

**పెమ్మసాని**- టు కంట్రీస్, **స్వరాజ్**- గృహం, **వీనస్**- టెన్, **గెయిటీ** - ఆక్సిజన్, **ప్రియ**- ఎంసీఏ, **శ్రీప్రియ** - హలో, **అలంకార్** - పటాస్, **లక్ష్మి** - ఎంసీఏ, **శ్రీలక్ష్మి** - ఒక్క క్షణం, **సంగమేశ్వర**- అమెజాన్ అడ్వెంచర్, **మినీ సంగమేశ్వర**- జుమాంజి

## హలో... ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవి కాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్‌చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

**సమయం :** ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
**ఫోన్ నెంబర్** : 08644-225900

## రైతు బజారులో

**కూరగాయల ధరలు : కిలో రూపాయల్లో**

టమోటా 9 వంకాయ 20, బెండ 24, మిర్చి 26, కాకర 20, బీర 36, క్యాబేజి 15, క్యారెట్ 48, దొండ 22, బంగాళాదుంప 15, ఉల్లిపాయలు 46, గోరుచిక్కుడు 26, దోస 22, పొట్ల 10, సొర 10, అరటి(1) 5, పెద్దచిక్కుడు 28, చామ 34, ములక్కాయ 12, ఆకుకూర-కట్ట 3, బీట్ రూట్ 26, కీర 18, బీన్స్ 36, క్యాప్సికం 44, నిమ్మకాయలు (డజను) 10

# సంక్రాంతి సంబరాలను మరిపించిన జన్మభూమి



డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను పరిశీలిస్తున్న మంత్రి లోకేష్

అత్తోట(కొల్లిపర ), జనవరి 4 : గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జన్మభూమి-మా ఊరు సంక్రాంతి సంబరాలను మరిపించింది. పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ గురువారం హాజరయ్యారు. క్రీడా ప్రాంగణంలో మహిళలు ముగ్గులు వేశారు. గంగిరెద్దులు, హరిదాసులు కీర్తనలు, విద్యార్థుల నృత్యప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆటల పోటీలను తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మంత్రులు ఆనం దబాబు, ప్రతిపాటి పుల్లారావు తిలకించారు. గంగిరెద్దు విన్యాసాలను చూసిన లోకేష్ సంక్రాంతి పండుగను తలపించినట్లు ఉందని, ఏర్పాటు బాగున్నాయని ఆలపాటిని అభినందించారు. అంగన్‌వాడీ కార్యకర్తల సీమంతాల కార్యక్రమంలో గర్భిణులను దీవించి దుస్తులను పంపిణీ చేశారు. రైతులకు సబ్సిడీపై అందజేసిన ట్రాక్టర్లను ఆయన ప్రారంభించారు. పలు శాఖల స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో సర్పంచ్ డానియేల్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ రామకృష్ణ, జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, జిల్లా కలెక్టర్ కోనా శశిధర్, జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్ వెంకటరమణమూర్తి, ప్రత్యేక అధికారి బ్రహ్మయ్య, పీడీ సుఖజీవన్‌బాబు, ఎంపీడీవో విజయాలక్ష్మణ్, టీడీపీ మండల అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, దుగ్గిరాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వంగా సాంబిరెడ్డి, తెనాలి జడ్పీటీసీ జయలక్ష్మి, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆళ్ళ వీరారెడ్డి, వేమూరు డీసీ చైర్మన్ కొల్లి రాఘవరెడ్డి, అత్తోట సొసైటీ అధ్యక్షుడు కొఠారు వరప్రసాద్, జడ్పీ మాజీ చైర్మన్ కూచిపూడి విజయ, ఉప సర్పంచ్ వరికూటి సోమయ్య, టీడీపీ నాయకులు చందు సాయిబాబు, కంచర్ల అమృతరాజు, దాసరి నరసయ్య, తుంగల వీరరాఘవులు తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

# పిచ్చిదుంపలు తిని విద్యార్థులకు అస్వస్థత



కడుపులో మంటతో విలపిస్తున్న విద్యార్థి

అమృతలూరు, జనవరి 4 : స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పిచ్చి దుంపలు తిని అస్వస్థతకు గురైన సంఘటన గురు వారం చోటు చేసుకుంది. పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థులు వై. గోపి, పి.పవన్‌కుమార్, నాగరాజులు ఇంటర్‌వెల్ సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వచ్చారు. రోడ్డు వెంట పిచ్చి దుంపలను తీసుకుని తిన్నారు. దీంతో కొద్దిసేపటికి వారి కడుపు, నోటిలో మంట రావడంతో విలపిస్తూ ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే ఉపాధ్యాయులు స్థానిక ప్రాథమిక వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో వైద్య సిబ్బంది విద్యార్థులను పరిశీలించారు. చికిత్స నిమిత్తం వెంటనే 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెనాలి ప్రభుత్వ వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.

## లీలాకృష్ణకు అపస్మా అవార్డు

వేమూరు, జనవరి 3 : ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్-2017 (అపస్మా) ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్ర అవార్డుకు జంపనికి చెందిన ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. సూర్య తేజా విద్యానికేతన్‌లో లెక్కల ఉపాధ్యాయునిగా పని చేస్తున్న మల్లెల లీలాకృష్ణను అవార్డుకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు పోతురెడ్డి గురువారం తెలిపారు. ఈ నెల 20వ తేదీన కర్నూలులో సీఎం చంద్రబాబునాయుడు అవార్డు ప్రదానం చేయనున్నారు.



## చిత్ర సమాచారం



తెనాలి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఫైబర్ నెట్ బాక్సును హెచ్‌సీవీ చైర్మన్ కరణం వెంకటేశ్వరరావుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ గురువారం అందజేశారు. నెట్ సేవలను ప్రజలకు త్వరితగతిన అందించాలని కోరారు. **- తెనాలి అర్బన్**



ఉపాధ్యాయుల ఈ-హాజరులో మండలం జిల్లాలో ప్రథమ స్థానం నిలిచింది. గురువారం జన్మభూమిలో ఎంఈవో చీకటి రవికాంత్‌కు మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ ప్రశంసాపత్రం అందజేశారు. ఎంపీడీవో శ్రీనివాసులు పాల్గొన్నారు. **- అమృతలూరు**



సీసీ రోడ్డును పాలకేంద్రం అధ్యక్షుడు ఘంటా కోటేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఎన్నారై కన్నెగంటి సునీల్ శ్మశాన మార్గానికి సీసీ రోడ్డు వేయడానికి రూ.1.25 లక్షలు విరాళం అందించారు. జడ్పీటీసీ కోసూరి అప్పయ్య, నర్రా అప్పారావు పాల్గొన్నారు. **- కొల్లూరు**



మొసలిపాడు జన్మభూమి సభలో గర్భిణులకు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సీమంతం జరిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీవీ సత్యనారాయణ చీర, సారె అందజేశారు. సూపర్‌వైజర్ దానమ్మ, ఆర్ఐ ప్రమీలాదేవి తదితరులు పాల్గొన్నారు. **- కొల్లూరు**



ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదనప్రసాద్, జడ్పీటీసీ కోసూరి అప్పయ్య గురువారం నాలుగు గ్రామాల్లో జన్మభూమి మా ఊరులో పాల్గొన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఉపకార వేతనాలు, రుణ మాఫీ పత్రాలు అందజేశారు. **- కొల్లూరు**

# సమస్యల పరిష్కార వేదిక జన్మభూమి





**కోరుతాడిపర్రులో సీమంతం చేస్తున్న ఎంపీపీ నాగమల్లేశ్వరి, అధికారులు, ఓలేరులో రేషన్‌కార్డులు అందిస్తున్న ఎంపీపీ సుధ, ప్రత్యేక అధికారి మల్లికార్జునరావు**

చుండూరు, జనవరి 4 : ప్రజాసమస్యల పరిష్కారంలో జన్మభూమి గ్రామ సభలు చక్కటి వేదికని తహసీల్దార్ ఎడ్వర్డ్ తెలిపారు. గురువారం చినపరిమి, చినగాదెలవర్రులో జన్మభూమి నిర్వహించారు. జడ్పీటీసీ కొండా పార్వతమ్మ మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి మరింత కృషి జరగాలని, అధికారులు సమన్వయంతో కృషి చేస్తే ఫలితాలు వేగవంతం అవుతాయన్నారు. ఎండీపీవో శ్రీదేవి, సర్పంచ్‌లు పీలా శకుంతల, అయినంపూడి అనిల్ చౌదరి, ఎంపీటీసీ అవుతు బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



**చింతలపూడి జన్మభూమి-మాఊరులో మాట్లాడుతున్న నోడల్ అధికారి మురళి**

### సమస్యలు పరిష్కరించాలని నిరసన..

పెదపూడి(అమృతలూరు), జనవరి 4 : తమ కాలనీలో ఎన్నో ఏళ్లుగా సమస్యలను తీర్చాలంటూ కాలనీవాసులు అధికారులను నిలదీశారు. గురువారం మండలంలోని పెదపూడి, కోరుతాడిపర్రుల్లో జన్మభూమి-మా ఊరు నిర్వహించారు. పెదపూడి గ్రామసభలో బీఎస్ఎఫ్ పాఠశాల సమీపంలోని కాలనీవాసులు ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా తమ కాలనీ సమస్యలు పరిష్కరించలేదంటూ అధికారులను నిలదీశారు. సభకు సర్పంచ్ పెదపూడి సమాధానం అధ్యక్షత వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ అర్హులందరికి ప్రభుత్వ పథకాలను అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు భోగి పండ్లు పోశారు. రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. కోరుతాడిపర్రులో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పశువైద్య శిబిరాన్ని ఎంపీపీ నాగమల్లేశ్వరి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ అజయ్‌కుమార్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ నాంచారయ్యపాల్గొన్నారు.

### కేసులు పెడతా.. ప్రత్యేక అధికారి ఆగ్రహం

పెదపూడి గ్రామసభలో ఎస్సీ కాలనీలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ కాలనీవాసులు అధికారులను నిలదీశారు. సమస్య పరిష్కారం చేస్తామని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ సూచించారు. పలుమార్లు అర్జీలు అందించినా పరిష్కరించలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల ప్రత్యేక అధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు పెడతా అంటూ కాలనీవాసులను హెచ్చరించారు. కొంత సేపటికి అధికారులు సర్ది చెప్పడంతో శాంతించారు.

### సమస్యలకు పరిష్కారం పొందవచ్చు..

దుగ్గిరాల, జనవరి 4:: ప్రజలు తమ సమస్యలను జన్మభూమిలో అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం పొందవచ్చని నోడల్ అధికారి కేంద్ర సహకార శాఖ కమిషనర్ జె.మురళి పేర్కొన్నారు. మండలంలోని చింతలపూడి జన్మభూమిలో మురళి మాట్లాడారు. అర్హులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నదే జన్మభూమి ఉద్దేశమన్నారు. జడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి మాట్లాడుతూ గృహ నిర్మాణాల బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతున్నందున కొందరు లబ్ధిదారులు ముందుకు రావడం లేదన్నారు. ఎంపీపీ చల్లపల్లి భారతీదేవి, సర్పంచ్ బి.కోటేశ్వర రావు, ఎంపీటీసీ తాడిబోయిన రాజేశ్వరి, కార్యదర్శి ప్రసన్నకుమారి, ఆర్ఐ ఫణికుమార్, వీఆర్వోలు, వివిధ శాఖల ఏఈలు, ఏవోలు పాల్గొన్నారు. పేరుకలపూడి జన్మభూమిలో సర్పంచ్ గడ్డం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ తాడిబోయిన రాజగోపాల్, తహసీల్దార్ ఎం. స్వర్ణలత, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

### ప్రజాసంక్షేమానికే జన్మభూమి..

భట్టిప్రోలు, జనవరి 4: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం జన్మభూమి-మా ఊరు సభలను నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ వాకా సుధ తెలిపారు. గ్రామసభలలో భాగంగా గురువారం మండలంలోని ఓలేరు, కన్నెగంటివారిపాలెం పంచాయతీలలో సభలు నిర్వహించారు. మండల స్పెషలాఫీసర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ గ్రామసభ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓలేరు సర్పంచ్ వేముపల్లి చెంచయ్య మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు సహకారంతో గ్రామంలో రూ.2.70 కోట్లతో సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, బస్సు షెల్టర్ తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్ కేవీఎల్ ప్రసాద్, ఈవోపీఆర్డీ పి.సునీత, ఎంపీటీసీ శ్రీనివాసరావు, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

## చెక్కు అందజేత

వేమూరు, జనవరి 4 : వేమూరుకు చెందిన రాయల గీతికకు గొంతు వ్యాధి చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి రూ.30 వేలు మంజూరైంది. సంబంధిత చెక్కును గురువారం మంత్రి నక్కా ఆనందబాబు గీతిక తండ్రి వినయ్‌కుమార్‌కు అందజేశారు.

## ధనుర్మాసోత్సవాలు

అమృతలూరు, జనవరి 4: స్థానిక శ్రీభావన్నారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాజ్యలక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. రంగురంగుల గాజులతో సుందరంగా అలంకరించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.



# కనుల పండువగా సీతారామ కల్యాణం

భట్టిప్రోలు, జనవరి 4: రామకోటి ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీసీతారామ కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అద్దేపల్లిలోని రామనామక్షేత్రం ఆవరణలో కోదండరామస్వామికి సహస్రనామార్చన, నగరోత్సవం నిర్వహించారు. సీతారామ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. గానకోకిల, నాట్యమయూరి బిరుదాంకితులు ఏలూరుకు చెందిన ఎస్.భారతి భాగవతారిణి హరికథాగానం భక్తులను ఆకట్టుకుంది. జై మార్కండేయ భజన సమాజం ఆర్గనైజర్ మురుగుడు భావనారుషి ఆధ్వర్యంలో భజనా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలను కొన్నిపాటి భాస్కరరావు, కాగిత దుర్గాప్రసాద్, కాగిత ఆంజనేయులు పర్యవేక్షించారు.



**కల్యాణమూర్తులైన సీతారామస్వాములు**

## నేడు సీఐటీయూ నిరసన

తెనాలి కొత్తపేట, జనవరి 4 : మోటారు వాహన చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం నిరసన ప్రదర్శన చేయనున్నట్లు సీఐటీయూ అధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. డ్రైవర్ల పాలిట ఈ బిల్లు శాపంగా మారుతున్న బిల్లును దృష్టిలో ఉంచుకుని అన్ని మోటారు వాహనాల కార్మికులు ఆందోళనలో పాల్గొనాలని కోరారు. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో వాయిదా వేశారని శుక్రవారం ప్రవేశ పెట్టబోయే బిల్లును ఆమోదం పొందకుండా చూడాలని వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు కోరారు.

## చెంబు శవయాత్ర

శావల్యాపురం, జనవరి 4 : ప్రతిఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకొని బహిర్భూమికి వెళ్లకూడదంటూ స్థానిక జడ్పీ పాఠశాల విద్యార్థులతో అధికారులు గురువారం గ్రామంలో చెంబు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటికీ మరుగుదొడ్లను నిర్మించుకోనివారికి రేషన్ సరుకులను నిలిపివేయాలంటూ అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ ఫిరోజ్‌ఖాన్, వీఆర్వో పేరిరెడ్డి, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యశాస్త్రి, సాంబశివరావు, చెరుకూరి చౌదరి, పాలడుగు సత్యనారాయణ, మదార్‌వలి తదితరులు పాల్గొన్నారు.

# స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం

● ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ, జనవరి 4: వినుకొండను స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 7,8,9 వార్డుల్లో 5వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 63 అర్జీలు వచ్చాయి. ఆయా వార్డుల్లో చంద్రన్నకానుకలు, మంజూరైన నూతన రేషన్‌కార్డులు, పెన్షన్లు ఎమ్మెల్యే జీవీ అందజేశారు. చంద్రన్న విద్యాజ్యోతి మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పరిపాలనలో పేదవాళ్లందరూ పండుగ చేసుకుంటున్నారని అన్నారు. జన్మభూమి-మాఊరు డివిజనల్ ప్రత్యేకాధికారి పి.ఎన్.ఎన్.మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకొని సమస్యలను అధికారులకు తెలియజేయాలన్నారు. అంగన్‌వాడీ ఆధ్వర్యంలో మహిళలకు శ్రీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఎమ్మెల్యే జీవీ ఆశీర్వదించారు. యువతకు ఖోఖోపోటీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమీరాఖానమ్, టీడీపీ నాయకులు షమీమ్‌ఖాన్, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు ఖోఖో ఆడి ఉత్సాహాన్ని నింపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి విద్యార్థులతో నిర్వహించిన స్వచ్ఛత ర్యాలీని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు.



చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

### మండలంలో...

వినుకొండరూరల్, జనవరి 4: మండలంలోని కొప్పుకొండ గ్రామంలో ఎంపీడీవో రాధాకృష్ణ, నాగులవరంలో తహసీల్దార్ షేక్ గౌస్ బుడేసాహెబ్, హస్సన్నాయునిపాలెంలో ఈవోపీఆర్డీ లిల్లీపుష్పం ఆధ్వర్యంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత ర్యాలీలను విద్యార్థులతో కలిసి అధికారులు నిర్వహించారు. ప్రతిఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు. కొప్పుకొండలో 54 దరఖాస్తులు, నాగులవరం గ్రామంలో 63 దరఖాస్తులు, హస్సన్నాయుపాలెంలో 20 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాగులవరంలో చిన్నారులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. అంగన్‌వాడీ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు, సంక్రాంతి సందర్భంగా పిల్లలను భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామపెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

### సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

ఈపూరు, జనవరి4: ప్రజాసంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మండలంలోని అంగలూరు, ఈపూరు పంచాయతీల్లో జన్మభూమి-మా ఊరు గ్రామసభలు నిర్వహించారు. ముందుగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే అంగలూరు సొసైటీ ఆధ్వర్యంలో రూ2.50లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను, రూ2లక్షలతో నిర్మించిన ప్రహరీని ప్రారంభించారు. అలాగే, కూచినపల్లి, యర్రబాలెం గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్నవారందరికీ పార్టీలకతీతంగా అర్హులకు పింఛన్లు, గృహాలు, మరుగుదొడ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ రాయితీని సంఘాల సభ్యులకు అందజేశారు. గ్రామ సభల్లో విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వ దించారు. మహిళలు వేసిన వివిధ రకాల ముగ్గులు చూపరులు ఆకట్టుకున్నాయి. వైద్యశిబిరాలలో రోగులకు వివిధ పరీక్షలు నిర్వహించారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో సర్పంచ్‌లు గోగుల సుబ్బయ్య, పతకమూరి పుల్లమ్మ, ఈపూరు వ్యవసాయ మార్కెయార్డు చైర్మన్ గన్నమనేని వెంకయ్య, ఎంపీపీ రాపర్ల రామాంజమ్మ, జెడ్‌పీటీసీ బందెల కన్నయ్య, టీడీపీ మండలాధ్యక్షుడు రాపర్ల జగ్గారావు, డీసీ చైర్మన్ కట్టా కోటయ్య, ఈపూరు, అంగలూరు సొసైటీల అధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు, ఏ శ్రీనివాసరావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు కాకుమాను రామకోటేశ్వరరావు, కట్టా వలరాజు, కోంద్రు నారాయణ, చాపల మల్లయ్య, బొల్లా సుబ్బారావు, ఎం కోటేశ్వరరావు మద్దం గోవిందు, వెంకట్రావు, తహసీల్దారు టీ ప్రంశాంతి, ఎంపీడీవో బూసిరెడ్డి, ఏసీ హనుమానాయక్, ఏపీఎం సతీష్, సీడీపీవో ప్రవీణ, ఎంఈవో గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.

### శావల్యాపురంలో..

శావల్యాపురం, జనవరి 4: మండలంలోని గుంటుపాలెం, వయ్యకల్లు గ్రామాల్లో గురువారం జన్మభూమి-మాఊరు కార్యక్రమాలు జరిగాయి. ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి, ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు వినిపించారు. నూతనంగా మంజూరైన రేషన్‌కార్డులు, వెలుగు ద్వారా ఉపకారవేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ యరమాసు అనంతమ్మ కోటేశ్వరరావు, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ కోటేశ్వరరావు, మండల జన్మభూమి కమిటీ సభ్యులు యరమాసు కోటేశ్వరరావు, బోడెపూడి ప్రసాద్, గడిపూడి విశ్వనాథం, డీసీ కోటినారాయణ, పారా హైమారావు, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోరంట్ల హనుమంతరావు, సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

### సంక్షేమ పథకాలే అభివృద్ధి..

బొల్లాపల్లి, జనవరి 4: సంక్షేమ పథకాలే అభివృద్ధి అని జన్మభూమి-మాఊరు మండల ప్రత్యేకాధికారి రమేష్‌బాబు అన్నారు. మండలంలోని గండిగనుమల, పలుకూరు గ్రామాల్లో జన్మభూమి-మాఊరు కార్యక్రమాలను తహసీల్దార్ కె.సాంబశివరావు, ఎంపీడీవో ఎం.అశోక్‌బాబు నిర్వహించారు. ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం చందన్నకానుకలు, నూతన రేషన్‌కార్డులు, పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ పట్రా కోటేశ్వరరావు, జడ్పీటీసీ కిన్నెర సంతోషమ్మ, సర్పంచ్ వి.కోటానాయక్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.



ఈపూరు: డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే జీవీ

## వార్తలు

### గంటా లింగయ్యకు నివాళి

ఈపూరు, జనవరి 4: మాజీ ఎంపీటీసీ గంటా లింగయ్య(85) మృతదేహాన్ని వైసీపీ వినుకొండ నియోజకవర్గం కన్వీనర్ బొల్లాబ్రహ్మనాయుడు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సందర్శించి నివాళిలర్పించారు. అదే విధంగా ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గన్నమనేని వెంకయ్య, టీడీపీ మండలాధ్యక్షుడు రాపర్ల జగ్గారావు, చాపల మల్లయ్య, మీసాల ప్రసాదు, మాజీ ఎంపీటీసీదూలం శ్రీనివాసరావు నివాళిలర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

### సావిత్రిబాయిపూలే జయంతి

వినుకొండ, జనవరి 4: సావిత్రిబాయి పూలే 187వ జయంతి వారోత్సవాలను జైభీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంఘిక బాలికల వసతిగృహంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీహెచ్. షమీమ్‌ఖాన్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముట్లూరి ఎలీషాబాబు మాట్లాడుతూ సావిత్రిబాయిపూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని బాలికలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం వార్డెన్ శ్యామలాదేవి, బహుజన రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సాబిర్‌హుసేన్, న్యాయవాది సంఘం ఉపాధ్యక్షులు గంధం హరిప్రసాద్, ఇన్సాఫ్ జాతీయ కమిటీ సభ్యుడు ఎం.ఎ.సాలార్ తదితరులు పాల్గొన్నారు.

### స్వచ్ఛతే సేవ

నూజెండ్ల, జనవరి 4: బహిరంగ మలమూత్ర విసర్జన లేని గ్రామాలుగా మార్చేందుకు అపరిశుభ్రతపై యుద్ధం ప్రకటించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ఎన్.ఎన్.మూర్తి అన్నారు. మండలంలోని పాత ఉప్పలపాడులో ఎంపీడీవో టి.రవికుమార్, ముతరాసువారిపాలెంలో తహసీల్దార్ సీహెచ్. పద్మాదేవి, తలార్లపల్లిలో ఈవోపీఆర్డీ పి.శ్రీనివాస్‌లు జన్మభూమి-మాఊరు కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పలపాడు సోషల్‌వెల్ఫేర్ పాఠశాల విద్యార్థినులు స్వచ్ఛత ర్యాలీ, చెంబుకు శవయాత్ర నిర్వహించారు. వైద్య, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మండల స్పెషలాఫీసర్ ఆదినారాయణరావు, ఎంపీపీ నంబుల అంజమ్మ, జడ్పీటీసీ మురుగుల ఆదెమ్మ, ఉప్పలపాడు సర్పంచ్ రొడ్డా నాగిరెడ్డి, మండలస్థాయి అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

### యోగయ్యస్వామి తిరునాళ్ల

నూజెండ్ల, జనవరి 4 :రామయోగయ్య స్వామి తిరునాళ్ల గురువారం జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామి పాదులకు జలాభిషేకాలు చేశారు. నాలుగు భారీ విద్యుత్ ప్రభలను నిర్మించి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. రూరల్ సీఐ బి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐనవోలు, బొల్లాపల్లి ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు.

## వార్తలు

### పశు వైద్యశిబిరం

ఈపూరు, జనవరి 4: జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా ఈపూరులో గురువారం పశువైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పతకమూరి పుల్లమ్మ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ ఏడీఏ మాధవరావు, మండల పశువైద్యాధికారిని భవ్యశాంతి, ఈపూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అబ్బూరి గోవిందరాజులు, గోపాలమిత్రలు ఉన్నారు.

### విద్యాజ్యోతి ద్వారా ఉత్తమ ఫలితాలు: జడ్పీటీసీ

శావల్యాపురం, జనవరి 4: 10వ తరగతి విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చంద్రన్న విద్యాజ్యోతి మెటీరియల్‌ను అందజేస్తుందని జడ్పీటీసీ రవికుమార్ అన్నారు. మండలంలోని కారుమంచి జెడ్పీ పాఠశాలలో గురువారం 10వ తరగతి విద్యార్థులకు ఎంపీపీ యరమాసు అనంతమ్మకోటేశ్వరరావు, జడ్పీటీసీ రవికుమార్ చంద్రన్నవిద్యాజ్యోతి పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ కార్యక్రమంలో సర్పంచ్ ముట్లూరి నాగమ్మఏసయ్య, హెచ్ఎం రంగారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

### మోసం చేస్తున్న ఎమ్మెల్యే
#### వైసీపీ నేత బ్రహ్మనాయుడు

ఈపూరు, జనవరి4: పథకాల పేరుతో పేదలను ఎమ్మెల్యే జీవీ మోసం చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గం కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈపూరులో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ జన్మభూమి సభలు ఒక షో అని, సభలలో పాల్గొనే వాళ్ళంతా మహా నటులని విమర్శించారు. పార్టీలకతీతంగా పథకాలు అందజేస్తామని ప్రచారం చేయించిన ఎమ్మెల్యే తన గెస్ట్‌హౌస్‌కు టీడీపీ నాయకులను పిలిచి పింఛన్లు మంజూరు చేయడం దారుణమన్నారు. అన్యాయాన్ని ప్రజలు నిలదీస్తారనే భయంతో పోలీసులను ఉపయోగించుకొని సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు శాఖమూరి బుచ్చయ్య, గోనుగుంట్ల వెంకటహనుమయ్య, కోపెల దేవరాజు, కుమ్మెత శ్రీనివాసరెడ్డి, ఆదిరెడ్డి, తుర్లపాటి చౌదయ్య, అమరేశం గోవిందు,సారధి, కోటేశ్వరరావు, వేజెండ్ల ఏడుకొండలు, మేడిబోయిన లక్ష్మమ్మ,అంజమ్మ,తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న బ్రహ్మనాయుడు

## కంటి వైద్యశిబిరాలు

నూజెండ్ల, జనవరి 4: మండలంలోని పాత కొత్తపాలెం, కొత్త కొత్త పాలెం గ్రామాల్లో గురువారం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరాలను నిర్వహించారు. 221మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించినట్లు ఫౌండేషన్ మేనేజర్ జీవీ రమణారావు తెలిపారు. టీడీపీ నాయకులు దిరిశాల నాగేశ్వరరావు, కుంటా కోటిరెడ్డి, జి. వెంకటేశ్వర్లు, కె.సత్యనారాయణ, పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు.

[redacted] వార్తలు

## మెటీరియల్ పంపిణీ

నూజెండ్ల, జనవరి 4: నూజెండ్ల, కంభంపాడు జెడ్పీ పాఠశాలల్లో జడ్పీటీసీ మురుగుల ఆదెమ్మ, ఎంపీపీ నంబుల అంజమ్మ పదో తరగతి విద్యార్థులకు గురువారం విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం స్టడీమెటీరియల్‌ను అందజేస్తుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గంగినేని వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ ఛైర్మన్ గంగినేని వీరయ్య, పాఠశాలల హెచ్ఎంలు ఎస్.అన్నపూర్ణమ్మ, ఎన్.సిహెచ్. లక్ష్మి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

## స్వచ్ఛ భారత్ ర్యాలీ

ఈపూరు, జనవరి4: మండల కేంద్రమైన ఈపూరులో గురువారం స్వచ్ఛా వారోత్సవాలలో బాగంగా ర్యాలీ నిరంవహించారు. ర్యాలీలో పాల్గొన్న అధికారులు,విద్యార్థులు,ఉపాధ్యాయులు స్వచ్ఛభారత్ నినాదాలు చేశారు. ప్లేకార్డులు చేబూని వీదులలో తిరిగారు.

## ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రారంభం

వినుకొండ, జనవరి 4: స్థానిక సీతయ్యనగర్‌లో ది కాలేజీ ఆఫ్ బైబిల్ టెక్నాలజీని ఏఐటీసీసీ ఉమెన్స్ ప్రెసిడెంట్ ఈ. మాలతి బాబూరావు ప్రారంభించారు.

## గ్రామబహిష్కరణ దారుణం

వినుకొండ, జనవరి 4: కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నామాలదిన్నెలో దళితులను వెట్టిపని చేయలేదని గ్రామబహిష్కరణ చేయడం దుర్మార్గమైన చర్య అని ఎస్సీ, ఎస్టీ సంక్షేమసంఘం నరసరావుపేట డివిజన్ అధ్యక్షులు కొటికల చంద్రశేఖర్ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం వినుకొండ అధ్యక్షులు పి.సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

# పేదల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు: ముప్పాళ్ల

వినుకొండ, జనవరి 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పేదల సంక్షేమం పట్టదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సీపీఐ పట్టణ 24వ మహాసభ స్థానిక షాధీఖానాలో గురువారం జరిగింది. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు, రుణాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు పెట్టుబడిదార్లకు ఊడిగం చేస్తున్నాయన్నారు. జిల్లా ప్రధానకార్యదర్శి కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ గతంలో కన్నా ఎన్‌డీఏ హయాంలో దేశ , రాష్ట్ర ప్రజలపై ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, బీజేపీ దళాల పైశాచికత్వం విచ్చలవిడిగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ముప్పాళ్ల, జంగాలను సీపీఐ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి ఎ.మారుతివరప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఖాజీపూర్ జాన్‌బీ, సీపీఐ నాయకులు సంద్రపాటి సైదా, షేక్ శిలార్, కె.శివరామకృష్ణ, పఠాన్ లాల్‌ఖాన్, యు.రాము, బూదాల శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.సుబ్బారావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బూదాల సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.



సభలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల

## ఓటు అడిగే హక్కు ఆర్థిక నేరగాళ్ళకు లేదు : కొల్లా

బాపట్లటౌన్ జనవరి 4: ప్రజలను ఓట్లు అడిగే హక్కు అవినీతి కేసులలో ముద్దాయిగా కొనసాగుతున్న జగన్‌కు లేదని సంగం డెయిరీ మాజీచైర్మన్ కొల్లా వీరయ్య చౌదరి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలకోట్ల ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో పరిగెత్తిస్తూ, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన చంద్రబాబును పాదయాత్రలో విమర్శించే హక్కు జగన్‌కు లేదన్నారు. రైతులకు 24 వేల కోట్ల రుణమాఫీ చేసి, ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేస్తున్న కృషి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థతకు నిదర్శనమని అన్నారు.

## సంక్షిప్త సమాచారం..

### 7న 5కే రన్

బాపట్ల టౌన్ జనవరి 4 : ఈనెల 7వ తేదిన 5కే రన్ కార్యక్రమం ఉదయం 6 నుంచి 7గంటల వరకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 5కెరన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ కళాశాల వరకు రన్ నిర్వహించబడుతుందని తెలిపారు.

### అంధ బాలబాలికలను ఆదుకుంటా : ఎమ్మెల్సీ

కర్లపాలెం జనవరి 4 : పేదకుటుంబంలో బాలబాలికలు ఇద్దరు అంధులుగా జన్మించటం తీవ్ర బాధాకరమైన విషయమని ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ప్రభాకర్ అన్నారు. మండలంలోని నక్కలవారిపాలెంకు చెందిన మరకా బాలమురళీకృష్ణ, సామ్రాజ్యం దంపతులకు నాగజ్యోతి, శివమణికంఠ అనే ఇద్దరు చిన్నారులు అంధులుగా జన్మించారని వారిని ఆదుకోవాలని పెదగొల్లపాలెం ఎంపీటీసీ పందరబోయిన సుబ్బారావు ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ను కోరారు. వారిని కలసిన అన్నం సతీష్ చలించిపోయారు. మెరుగైన చికిత్సకు ఆర్థిక సహకారం అందజేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఎంతోమందికి వైద్యసేవలు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 6 కోట్లకు పైగా చెక్కులు అందజేశానన్నారు. ఈ బిడ్డలకు కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి తప్పక సహాయం అందేలా చూస్తానన్నారు.

# పంచాయతీలపై అదనపు భారం

- అంగన్‌వాడీల నిర్వహణ బాధ్యత పంచాయతీలకు అప్పగింత
- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న సర్పంచ్‌లు

పిట్టలవానిపాలెం జనవరి 4 : పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల అదనపు భారం మోపింది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగించింది. కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించటం, బిల్లులు చెల్లింపు బాధ్యత సర్పంచ్‌లదేనని ఆదేశాలు ఇచ్చింది.. శాశ్విత అంగన్‌వాడీ భవనాలకు నీటివసతి, విద్యుత్, లైట్లు, ఫ్యాన్లు, కూర్చీలు, వంటసామాగ్రి మౌలిక వసతులు కల్పించేందుకు ఆర్థికసంఘ నిధులు వాడుకోవాలని సూచించింది. ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఎంపీడీవోలు సర్పంచ్‌లను కోరారు. దీంతో సర్పంచ్‌లు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ సమావేశంలో ఇదే విషయంపై సర్పంచ్‌లంతా ఎంపీడీవోలను ప్రశ్నించటం జరిగింది. పిట్టలవానిపాలెం మండల పరిధిలోని 53 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.5వేల రూపాయల వంతున 2లక్షల 65 వేలు మెయింటెన్స్ ఖర్చులకు చెల్లించినట్లు సర్పంచ్‌లు తెలిపారు. ఇది పంచాయతీలకు అదనపు భారమని అంటున్నారు.

### పిట్టలవానిపాలెం ప్రాజెక్ట్‌పరిధిలో ఇలా..

పిట్టలవానిపాలెం మండలం ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌పరిధిలో 53 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 18 శాశ్విత భవనాలు, 7 అద్దె భవనాలు, 28 అద్దెరహిత భవనాలలో అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు కేటగిరి -7ఎ కింద దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన ద్వారా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చులు పంచాయతీలే భరించాలి. గదులలో ఎల్‌ఈడీ బల్బులు, ఫ్యాన్లు ఏర్పాటే చేయాలి. విద్యుత్‌మీటరు సదుపాయం కల్పించాలి. ప్రతినెల విద్యుత్‌బిల్లులు పంచాయతీ నుంచి చెల్లించాలి.




గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం

| పిట్టలవానిపాలెం మండలం ఐసీడీఎస్‌లో | |
|---|---|
| అంగన్‌వాడీ కేంద్రాలు | 53 |
| శాశ్వత భవనాలు | 18 |
| అద్దె భవనాలు | 7 |
| అద్దె రహిత భవనాలు | 28 |

### రాష్ట్ర ప్రభుత్వ నిధులేవి?

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఎటువంటి ప్రత్యేక నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్న పనులను తనివిగా ప్రచారం చేసుకుంటోంది. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులను కూడా తన ఖాతాలో వేసుకుంటుంది. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకానికి ఖర్చుచేసే నిధులు కూడా ఉపాధిహామీ నిధులతో ముడిపెట్టటం జరిగింది. పంచాయతీలకు మంజూరయ్యే కేంద్ర, ఆర్థిక సంఘ నిధులతో తాజాగా అంగన్‌వాడీ కేంద్రాలకు సదుపాయలను ముడిపెట్టి మరింతగా అదనపు భారం మోపింది.



### నిధులు బిల్లులకే సరిపోతోంది

**-బడుగు ప్రకాష్, సర్పంచ్ అల్లూరు**

కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘ నిధులలో సంగం విద్యుత్ బిల్లులకే సరిపోతున్నాయి. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి ఇతర చెల్లింపులకు నిధులు చాలటంలేదు. దీనికి తోడు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ భారమవుతోంది.

### వెంటనే నిధులు ఇవ్వాలి

**-రబ్బగుండు శివశంకర్, సర్పంచ్, సంగుపాలెం**



పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్ ఇవ్వలేదు. నిధుల కొరతతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. చివరిదశలోనైనా పంచాయతీలకు నిధులివ్వాలి.అంగన్‌వాడీ బాధ్యతలను సర్పంచ్‌లకు మూడిపెట్టటం చాలా విడ్డూరంగా ఉంది.

## 'అర్హులందరికీ సంక్షేమ ఫలాలు'



జన్మభూమిలో ప్రతిజ్ఞ చేస్తున్న మండల అధికారులు

అలకాపురం (పిట్టలవానిపాలెం) జనవరి 4: అర్హులైన ప్రతి కుటుంబానికి జన్మభూమి ద్వారా సంక్షేమ ఫలాలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ బొలగాని వెంకట సులోచన అన్నారు. మండలంలోని అలకాపురంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జన్మభూమి, మాఊరు గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు, పక్కా గృహాలు మంజూరు చేస్తుందన్నారు. నూతనంగా మంజూరైన రేషన్‌కార్డులు, డ్వాక్రారుణాలు, స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సుజాత, ఏపీఎమ్ సుజాత, సర్పంచ్ దాసరి కమలమ్మ, అచ్యుత రామరాజు, బాషా, సాంబయ్య, ఆర్ఐ స్వప్న, వీఆర్వో జ్యోతి, సూపర్‌వైజర్ అన్నపూర్ణ, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

### ప్రజాసమస్యలు పరిష్కరించేందుకే జన్మభూమి

కొత్తపాలెం (పిట్టలవానిపాలెం) జనవరి 4 : ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే ప్రభుత్వం జన్మభూమి- మాఊరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తహసీల్దార్ సీహెచ్.సుధారాణి తెలిపారు. మండలంలోని కొత్తపాలెంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జన్మభూమి సమావేశంలో గ్రామసర్పంచ్ వల్లూరిపార్వతి, వ్యవసాయాధికారిణి లోకేశ్వరి, ఎంఈవో ఉయ్యూరి వెంకటేశ్వరరావు, విద్యుత్‌శాఖ ఏఈ పెరుగు శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, సూపర్‌వైజర్ సుబ్బమ్మ, దోమా నాగేశ్వరరెడ్డి, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

## అయ్యప్ప ఆలయంలో పూజలు

**అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్**

కర్లపాలెం జనవరి 4 : కర్లపాలెం మండలంలోని అయ్యప్ప స్వాములకు మండల కాలం పాటు అన్నదానం చేయటం పుణ్య కార్యక్రమని ఎమ్మెల్సీ అన్నంసతీష్ ప్రభాకర్ అన్నారు. కర్లపాలెంలోని అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం అన్నం సతీష్ ప్రభాకర్ మహాఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నంసతీష్ ప్రభాకర్‌కు ఘనసన్మానం చేశారు. కార్యక్రమంలో వేగేశనఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్రవర్మ, ఎంపీపీ మాడా వెంకటరత్నం, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నక్కల వెంకటస్వామి, ఆలయ కమిటీ పెనుమెత్స ఆంజనేయ రాజు, గాజుల శ్రీనివాసరావు, నాయుడు వెంకటనారాయణ, తూనుగుంట్ల వెంకటసుబ్బారావు, పరిమి ఉమామహేశ్వర దత్తాత్రేయశర్మ, ఆట్ల వేణుమోహనరెడ్డి, మెడతాటి శేషగిరి, గానకోకిల కొండలస్వామి, కర్లపాలెం పిచ్చయ్య (ప్రసాద్), కన్నా నాగరాజు, మంతెన నాగరాజు, దొప్పలపూడి రాజశేఖర్, బుల్లియ్య, స్టాలిన్, లక్ష్మీపతిరాజు, మాడా శ్రీనివాసరావు, ఎంపీటీసీ కట్టాసుజాత, మల్లారపువీరయ్య, అణిశెట్టి బసవయ్య, లక్ష్మీపతిరాజు తదితరులు పాల్గొన్నారు.



అన్నదానం చేస్తున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్

### సినిమా గైడ్

| | |
|---|---|
| విజయకృష్ణ (ఏసీ) | -ఎంసీఏ |
| అన్నపూర్ణ | - ఒక్క క్షణం |
| శ్రీనివాస | -గృహం |
| అలంకార్ | - వివేకం |
| తిరుమల పిక్చర్ ప్యాలెస్ (కర్లపాలెం) | - అదిరింది |
| విజయలక్ష్మి (ఖాజీపాలెం) | - 10(టెన్) |
| వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ (పిట్టలవానిపాలెం) | - జైలవకుశ |

### బాపట్ల కూరగాయల ధరలు (రూ.) 1 కిలో

వంకాయలు:30, బీర:40, బెండ:35, టమోట:10 దొండ:20, దోస:20, పెద్ద కాకర:20, చిన్న కాకర:35, క్యారెట్:50, క్యాబేజి:16, పచ్చిమిర్చి:20, చేమ:35, బంగాళదుంప:16, ములక్కాయ:10, సొరకాయ:15, కీరదోస:25, గోరుచిక్కుడు:20, పెద్దచిక్కుడు: 30.

# అందరికీ లబ్ధి చేకూర్చటమే అంతిమ లక్ష్యం

## జన్మభూమి సభలో ఎమ్మెల్సీ అన్నం సతీష్

బాపట్ల జనవరి 4 : వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చటమే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ స్పష్టం చేశారు. పట్టణంలోని 3వవార్డు రెల్లీకాలనీలో గురువారం నిర్వహించిన జన్మభూమి, మాఊరు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమీషనర్ టి.వెంకటకృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ అన్నంసతీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హతగల ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జన్మభూమి ద్వారా వార్డులలో మిగిలిన పనులను గుర్తించటమే కాకుండా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు అన్ని శాఖల అధికారుల మీ ముందుకొచ్చారని చెప్పారు. అనంతరం 44మంది లబ్ధిదారులకు నూతనంగా రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుకను అందజేశారు. అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తోట మల్లేశ్వరి, వార్డు కౌన్సిలర్ పేరం రామ్మోహనరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి తోట నారాయణరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు చల్లా .దనలక్ష్మీ, కౌన్సిలర్‌లు చాటకొండ సాయిరాం, యార్లగడ్డ పార్వతి, పరిశా రమేష్‌గౌడ్, నెమలికంటి హనుమంతరావు, వై.నాగరాజు, చింతాదేవసహాయం, నాయకులు కూచిపూడి శ్యామ్‌సుందర్, సుబాషణరావు, జి.గిరిజారాణి, మున్సిపల్ డీఈ ఎం.సీతారామారావు, మేనేజర్ చంద్రమోహన్, మెప్మా టీఎంసీ ఎం.ఎంజోత్స్న, సీవో సిహెచ్.రావమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే 15, 16, 21, 26 వార్డులలో కూడా జన్మభూమి మాఊరు కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో మున్సిపల్ వైస్‌చైర్మన్ లేళ్ళ రాంబాబు, కౌన్సిలర్‌లు తిరుమలశెట్టిరాజ్యలక్ష్మీ, కోటికలపూడి రత్నకుమారి, శీలం సుగుణ, నెమలికంటి హనుమంతరావు , అధికారులు పాల్గొన్నారు.





రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ సతీష్‌ప్రభాకర్, చుండూరుపల్లిలో చంద్రన్న సంక్రాంతి కానుకను అందజేస్తున్న ఎంపీపీ విజేత

### కర్లపాలెంలో..

కర్లపాలెం జనవరి 4 : రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జన్మభూమి, మాఊరి కార్యక్రమం నిర్వహించటం ప్రజలకు వరమని నోడల్ ఆఫీసర్ ఐపీఎస్ కేవీ మోహనరావు అన్నారు. కర్లపాలెం మండలంలోని పెదగొల్లపాలెంలో గురువారం నియోజకవర్గ ప్రత్యేకాధికారి వెంకటసుబ్బయ్య అధ్యక్షతన జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మోహనరావు ప్రసంగిస్తూ ప్రపంచంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ పెదగొల్లపాలెం పంచాయతీని 2018 చివరినాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. తాను గ్రామాన్ని దత్తత తీసుకున్నానన్నారు. పెదగొల్లపాలెంలో మరో మంచినీటి పథకం ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసనలు చేశారు. రైతులకు పవర్ స్ప్రేయర్లు అందజేశారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, గృహ నిర్మాణశాఖ నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, ఎంపీపీ మాడా వెంకటరత్నం, ఏఎంసీ చైర్మన్ పెనుమెత్స ఆంజనేయరాజు, సొసైటీ అధ్యక్షుడు పమిడిరవీంద్ర, మండల ఉపాధ్యక్షుడు సుబ్బారావు, మంతెననాగరాజు, తహసీల్దార్ నూనె వెంకటప్రసాద్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాసరావు, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు కోమటి సుధాకర్, ఆర్ఐ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.

### చెంబు శవయాత్ర

కర్లపాలెం జనవరి 4 : కర్లపాలెం పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవాలని ఎంపీడీవో పులిశరత్‌బాబు అన్నారు. గురువారం సాయంత్రం ఎంపీడీవో పులిశరత్‌బాబు ఆధ్వర్యంలో కర్లపాలెం పంచాయతీ సిబ్బంది, పలుపాఠశాల విద్యార్థులు చెంబు శవయాత్రను నిర్వహించారు. కర్లపాలెం ఐలెండ్ సెంటర్‌లో చెంబు శవపేటికను దగ్ధం చేశారు. కార్యక్రమంలో డ్వాక్రా సీసీ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి పులుగు రాంబాబురెడ్డి, అంగన్‌వాడీ టీచర్‌లు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

### చుండూరుపల్లిలో..

బాపట్ల, జనవరి 4: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ మానం విజేత పేర్కొన్నారు. మండంలోని చుండూరుపల్లి గ్రామంలో గురువారం జన్మభూమి- మాఊరు కార్యక్రమాన్ని ఎంఈవో ఎస్.నిరంజన్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజేత మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి చంద్రన్న కానుకను అందజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ ఎం.హల్లెలూయ, ఉపసర్పంచ్ ముక్కామల శివ, టీడీపీ మండల అధ్యక్షుడు కావూరి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి కొండలరావు పాల్గొన్నారు. చెరువుజమ్ములపాలెంలో నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి ఎంపీడీవో డి.సుబ్బారావు అధ్యక్షత వహించగా ఎంపీపీ మానం విజేత ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రేషన్ కార్డులు, పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ బండి సుబ్బరామయ్య, ఎంపీటీసీ సభ్యులు పంగులూరి కమల, దుంపల నాగమల్లేశ్వరి, సొసైటీ అధ్యక్షుడు పంగులూరి శ్రీనివాసరావు, డీసీ అధ్యక్షుడు పంగులూరి వెంకటేశ్వరరావు, స్పెషలాఫీసర్ ఇ.రత్నావతి పాల్గొన్నారు. నరసాయపాలెంలో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమానికి తహసీల్దార్ తిరుమలశెట్టి వల్లయ్య అధ్యక్షత వహించగా ఎంపీపీ విజేత అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పలనేని నాగరాజు, ఎంపీటీసీ ముప్పలనేని కల్పన, సొసైటీ అధ్యక్షుడు కామేపల్లి కృషిబాబు, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు రావిపూడి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



కర్లపాలెంలో చెంబు శవయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం

## అనాథ బాలుడికి ఆర్థిక సాయం



బాలుడికి ఆర్థిక సాయం అందజేస్తున్న తహసీల్దార్ వల్లయ్య, సర్పంచ్ నాగరాజు

బాపట్ల జనవరి 4 : తల్లిదండ్రులను కోల్పోయి వృద్ధాప్యంలో ఉన్న ముదినాయనమ్మ దగ్గర ఉంటూ అంగన్‌వాడీ కేంద్రంలో ఆహారం తీసుకుంటున్న నాలుగేళ్ల అనాథ బాలుడి గురించి తెలుసుకున్న జన్మభూమి కమిటీ సభ్యులు అక్కడికక్కటే రూ.30వేల రూపాయలు సేకరించి బాలుడికి అందజేశారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన పానుగంటి ఏలీషా తల్లిదండ్రులు కొన్నాళ్ళ క్రితం చనిపోయారు. దీంతో ఏలీషా నాయనమ్మ దగ్గర ఉంటూ అంగన్‌వాడీ కేంద్రంలో ఆహారం తీసుకుంటున్నాడు. గురువారం గ్రామంలో జరిగిన జన్మభూమి సభకు విచ్చేసిన అధికారులకు అంగన్‌వాడీ కార్యకర్త ఏలీషా గురించి వివరించింది. దీనిపై స్పందించిన తహసీల్దార్ తిరుమలశెట్టి వల్లయ్య అన్ని శాఖల అధికారులకు, జన్మభూమి కమిటీ సభ్యులకు తెలిపారు. గ్రామ సర్పంచ్ ముప్పలనేని నాగరాజు, గ్రామ కమిటీ టీడీపీ నాయకులతోపాటు ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ వ్యక్తిగతంగా రూ.5 వేలు అందజేశారు. మొత్తం రూ. 30వేలు ఏలీషాకు అందజేసి అంగన్‌వాడీ కార్యకర్త సంరక్షణలో ఉంచుతున్నట్లు తెలిపారు. ఏలీషాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు తానే కల్పిస్తానని గ్రామసర్పంచ్ నాగరాజు తెలియజేశారు.

## సమ సమాజ స్థాపనే అంబేద్కరిజం లక్ష్యం

● అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో వక్తలు



అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న డీఎస్పీ గంగాధరం, చార్వాక, శ్రీరాములు

బాపట్ల, జనవరి 4 : స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా గల సమ సమాజ స్థాపనే అంబేద్కరిజం లక్ష్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండలంలోని మరుప్రోలువారిపాలెం గ్రామపంచాయతీ దాసరిపాలెంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి బాపట్ల డీఎస్పీ డి.గంగాధరం, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్రవర్మ, అంటరానితన నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.చార్వాక, బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు హాజరై విగ్రహావిష్కరణ చేశారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. జ్ఞానం, శీలం, ఆత్మగౌరవం తన ఆరాధ్యదేవతులుగా అంబేద్కర్ భావించారని వారు తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించే యువత విద్యార్జనతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని చెప్పారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించిన అనేక హక్కుల వలనే బలహీనవర్గాల ప్రజలు అభివృద్ధి సాధించారని చెప్పారు అంబేద్కర్ ప్రసాదించిన వజ్రాయుధం వంటి ఓటును అమ్మొకోకుండా ఐక్యమత్యంతో బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించటమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ నాయకులు ఏసుదాసు, జెట్టి జోసఫ్, గడ్డం ఏలియా, తిరువీధుల శంకరప్రసాద్, సర్పంచ్ దాసరి కేతురా, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.

## రేపు శ్రీనివాసుని కల్యాణం



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్ నాయకులు

బాపట్ల, జనవరి 4 : తిరుమల, తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సూర్యలంక రోడ్డులోని రామ్ నగర్‌లో నిర్వహించే ఈ కల్యాణ మహోత్సవానికి భక్తజనం అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఎ.శ్రీనివాసు, చిల్లా సత్యనారాయణ, రామిశెట్టి నరసింహారావు, పులుగు వెంకటేశ్వర రెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

## జన్మభూమి కార్యక్రమంపై అవగాహన ర్యాలీ

బాపట్ల జనవరి 4 : పట్టణంలోని సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జె.విక్లిఫ్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు జన్మభూమి- మా ఊరు కార్యక్రమంపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విక్లిఫ్ మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. పరిశుభ్రత, పచ్చదనం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ యు.విజయ్‌కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



ప్రదర్శన నిర్వహిస్తున్న కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు

## వృద్ధాశ్రమంలో చేతిపంపు ఏర్పాటు

చిలకలూరిపేట అర్బన్, జనవరి 4 : పట్టణంలోని బాపూజి వృద్ధాశ్రమానికి ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గొట్టపుబావిని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షురాలు వలేటి శోభారాణి గురువారం తెలిపారు. క్లబ్ సభ్యులు నాగబైరు బాలకృష్ణ, బోడావుల సుమంత్, మాచవరపు పద్మిని, కాలేషా, గట్టు సరోజినిల ఆర్థిక సాయంతో గొట్టపుబావిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఉష, సభ్యులు సుశీల, కోలా విజయలక్ష్మి, దండా రమాదేవి, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

## సంక్రాంతి చంద్రన్న కానుకల పంపిణీ



వంకాయలపాడులో చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

యడ్లపాడు, జనవరి 4 : మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సంక్రాంతి చంద్రన్న కానుకల పంపిణీ జరిగింది. వంకాయలపాడులో టీడీపీ నాయకులు షేక్ సుభాని, ఆదం, బుడే, కరీం, నాగూర్‌వలిలు పాల్గొన్నారు. బోయపాలెంలో జడ్పీటీసీ సాయిబాబు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు దివ్వె కోటేశ్వరరావు, లింగారావుపాలెంలో తోకల సుబ్బారావు, తుర్లపాడు, సందెపూడిలో ఎంపీపీ కానుకలను పంపిణీ చేశారు.

## విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ అందజేత



స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్న సుజ్ఞానమ్మ

చిలకలూరిపేట, జనవరి 4 : మండలంలోని కోమటినేనివారిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు గురువారం చంద్రన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రాయిపూడి సుజ్ఞానమ్మ మాట్లాడుతూ పేదరికాన్ని లెక్కచేయకుండా విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్ ఎం సాంబనాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

### శ్రీకెల్లంపల్లి భద్రాచలం పాఠశాలలో..



విద్యాజ్యోతి మెటీరియల్ పంపిణీ చేసిన హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

నాదెండ్ల, జనవరి 4 : మండలంలోని గణపవరం శ్రీకెల్లంపల్లి భద్రాచలం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు చంద్రన్న విద్యాజ్యోతి స్టడీ మెటిరీయల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం టి.సత్యనారాయణ, పీఈటీ, తెలుగు పండిట్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## క్యారమ్స్ ఫెడరేషన్ ఇండియాకు చౌదరయ్య విద్యార్థిని




విద్యార్థినిని అభినందిస్తున్న ప్రభాకరరెడ్డి, భాషాలు

చిలకలూరిపేట అర్బన్, జనవరి 4 : తమిళనాడు మధురైలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 63వ జాతీయస్థాయి క్యారమ్స్ పోటీల్లో సాదినేని చౌదరయ్య స్కూలు విద్యార్థులు వై.నిఖితారెడ్డి, పి.పద్మజలు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వై.నిఖితారెడ్డి క్యారమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే పోటీలకు ఎంపికయింది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగే పోటీల్లో నిఖితారెడ్డి పాల్గొననున్నది. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభ లో స్కూలు కరస్పాండెంట్ పేర్ని వీరనారాయణ, డైరెక్టర్ సి.ప్రభాకరరెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్‌ఎం భాషాలు విద్యార్థిని అభినందించారు.

# నో.. స్టాంప్స్..?

- రూ.100 నాన్‌జుడీషియల్, రెవెన్యూ స్టాంపుల కొరత
- అధిక ధరలకు విక్రయిస్తున్న వెండర్లు
- పట్టించుకోని అధికారులు

(చిలకలూరిపేట అర్బన్, జనవరి 4)
చిలకలూరిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు నెలలుగా స్టాంప్‌ల కొరత వేధిస్తోంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్‌లకు ఎక్కువగా వినియోగిం చే రూ.100 నాన్ జుడీషియల్ స్టాంప్‌పేపర్లు, రుణాల మంజూరు కోసం ఉయోగించే రూ.100 రెవెన్యూ స్టాంప్‌లకు కొరత ఏర్పడడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరా చేసుకుని వెండర్లు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. స్టాంప్‌లు కావాలని అధికారులు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.



చిలకలూరిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం

### ఏడాదికి 60 బండిళ్ల వినియోగం..

నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో ఏడాదికి రూ.100 నాన్ జుడీషియల్ పేపర్లు 60 బండిళ్లు అవసరం. ఒక బండిల్‌లో 1000 స్టాంప్ పేపర్లు ఉంటాయి. దీని విలువ రూ.40 లక్షలు, అదే విధంగా రూ.10, రూ.20, రూ.50 రూపాయల స్టాంప్ పేపర్లు 40 బండిళ్లు వరకు విక్రయాలు జరుగుతాయి. వీటి కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి ఇండెంట్ పెట్టి నాసిక్‌లోని ముద్రణాలయం నుంచి తెప్పించుకుంటారు. వాటిని ఆయా కార్యాలయాలకు పంపుతారు.

### స్టాంపుల కొరతతో ఇబ్బందులు..

ప్రస్తుతం వ్యవసాయ రుణాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ రుణాల మంజూరు సాగుతోంది. లబ్ధిదారులు బ్యాంకర్లకు అందించే ధ్రువీకరణ పత్రాలతోపాటు అగ్రిమెంట్ పత్రానికి రూ.100 విలువ చేసే రెవెన్యూ స్టాంపులు సుమారు రూ.1,300 వరకు అందించాల్సి ఉంటుంది. అయితే రూ.100 విలువ గల రెవెన్యూ స్టాంపులు లేకపోవడంతో రుణాల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రూ.10, రూ.20 రెవెన్యూ స్టాంపులు మినహా ఎటువంటి స్టాంపులు అందుబాటులో లేవు. దీంతో నర్సరావుపేట, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఉన్న స్టాంపువెండర్ల వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. కార్యాలయంలో అందుబాటులో ఉన్న రూ.20 స్టాంపులను తీసుకువెళ్తే అగ్రిమెంట్‌ను ఏ విధంగా రాయాలంటూ బ్యాంకర్లు వీటిని నిరాకరిస్తున్నారని చెబుతున్నారు. అధికారుల సూచన మేరకు చలానా రూపంలో నగదును చెల్లించినా వాటిని అనుమతించడం లేదంటున్నారు. దీనితో రుణాల లబ్ధిదారులు ఏమి చేయాలో తెలియక రూ.100 రెవెన్యూ స్టాంపులు ఉన్న వెండర్లను వెతుక్కుని వారి నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

### బ్లాక్‌లో రెట్టింపు ధర..

ప్రస్తుతం రూ.100 స్టాంప్‌ల కొరత ఉండటంతో డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో కొందరు వెం డర్లు ఈ స్టాంప్ పేపర్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రూ.100 స్టాంప్ పేపర్‌కు రూ.50 అధికంగా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా రూ. 10, రూ.20, రూ.50 స్టాంప్ పేపర్లను కూడా డబల్ రేట్లకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా రూ.20 రెవెన్యూ స్టాంప్‌లపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.




రూ.100ల నాన్‌జుడీషియల్ స్టాంప్

### ఈ- చలనాను ప్రొత్సహించేందుకేనా..

ప్రభుత్వం త్వరలో అమలులోకి తీసుకురానున్న ఈ- చలానాను ప్రొత్సహించేందుకే వీటి ముద్రణను తగ్గించిందని తెలుస్తోంది. రూ.3 లక్షల వరకు జరిపే రిజిస్ట్రేషన్‌లకు రూ.100 రెవెన్యూ స్టాంపులు లేకపోయినప్పటికీ తమ వద్దనున్న చలానా ద్వారా బ్యాంకులో చెల్లించవచ్చునని అధికారులు చెబుతున్నారు. అలాగే రూ.100 నాన్‌జుడీషియల్ స్టాంపుల కొరతను ఉన్నతాధికారులకు విన్నవించామని ఇంకా రాలేదని చెబుతున్నారు.

## సీఆర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ



ర్యాలీలో పాల్గొన్న సీఆర్ కళాశాల విద్యార్థులు

నాదెండ్ల, జనవరి 4 : సీఆర్ కళాశాల విద్యార్థులు గణపవరంలో బహిరంగ మలవిసర్జన వద్దం టూ ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుం చి గణపవరం సెంటర్, శాంతినగర్, సినిమాహాలు సెంటర్, చవిటిపాలెం వరకు కొనసాగింది. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మలవిసర్జన నిర్మూలన తదితర ప్లకార్డులతో నినాదాలు చేశారు. ప్రిన్సి పాల్ డాక్టర్ మానం శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.మాణిక్యరావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్స్ పి.రమేష్, కె.దినకర్‌బాబు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, గణపవరం ప్రజలు పాల్గొన్నారు. శ్రీకెల్లంపల్లి భద్రాచలం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వచ్ఛతపై వ్యాసరచన, ర్యాలీ నిర్వహించారు.

## 7న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనం

చిలకలూరిపేట అర్బన్, జనవరి 4 : చిలకలూరిపేట నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మసంఘం ఆత్మీయ సమావేశం ఈ నెల 7వ తేదీన ప్రత్తిపాటి గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్లు సంఘం ఉపాధ్యక్షుడు పూసపాటి బాలాజి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను చిలకలూరిపేట విద్యా సంఘం అధ్యక్షుడు తేళ్ల సుబ్బారావు గురువారం ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, విశ్వబ్రాహ్మణసంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ బ్రహ్మానందరావు, విశ్వబ్రాహ్మణ జేఏసీ చైర్మన్ పావులూరి హనుమంతురావులు హాజరవుతారని చెప్పారు. నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కరపత్రాల ఆవిష్కరణలో మేడూరి వాసుదేవరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, వీరభద్రాచారి, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.



విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనం కరపత్రాలు ఆవిష్కరిస్తున్న తేళ్ల సుబ్బారావు తదితరులు

## మెటీరియల్ పంపిణీ

నూజెండ్ల, జనవరి 4: నూజెండ్ల, కంభంపాడు జెడ్పీ పాఠశాలల్లో జడ్పీటీసీ మురుగుల ఆదెమ్మ, ఎంపీపీ నంబుల అంజమ్మ పదో తరగతి విద్యార్థులకు గురువారం విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం స్టడీమెటీరియల్‌ను అందజేస్తుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గంగినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

## నేటి జన్మభూమి కార్యక్రమాల షెడ్యూల్

చిలకలూరిపేట పట్టణంలోని 13వ వార్డులో సూదావారి పాలెం మున్సిపల్ ఉర్దూ పాఠశాల వద్ద, 14వ వార్డులో చిన పీరుసాహెబ్‌వీధిలో, 16, 17 వార్డుల్లో మున్సిపల్ డిస్పెన్సరీ వద్ద శుక్రవారం జన్మభూమి సభలు జరుగుతాయి. మండలంలో లింగంగుంట్ల, కావూరులో జన్మభూమి జరుగుతుంది. యడ్లపాడు మండలంలో తిమ్మాపురం పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 9 నుంచి జరిగే గ్రామసభకు ఎంపీడీవో, దింతెనపాడు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే సభకు తహసీల్దార్‌లు పాల్గొంటారు. నాదెండ్ల మండలంలోని గొరిజవోలు, అమీన్‌సాహెబ్‌పాలెంలో సభలు జరుగుతాయి.

# ప్రజల సహకారంతో స్వచ్ఛ పేట సాధ్యం

చిలకలూరిపేట టౌన్, జనవరి 4 : ప్రజల సహకారంతోనే స్వచ్ఛ చిలకలూరిపేట సాధ్యమవుతుందని జన్మభూమి-మాఊరు ప్రత్యేక అధికారి యు.శారదాదేవి పేర్కొన్నారు. పట్టణంలోని వీరాల రోడ్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మున్సిపల్ మేనేజర్ అమర్‌నాథ్ అధ్యక్షతన జరిగిన 11వవార్డు జన్మభూమి సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటినుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్తసేకరణ చేయాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్నారు. మరుగుదొడ్డిని తప్పనిసరిగా వినియోగించుకునేలా అధికారులు ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ పరిధిలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు స్వచ్ఛత గురించి తెలియచేయాలని సూచించారు. చిలకలూరిపేట పట్టణంలో మంచినీటి చెరువు రహదారిలో పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌లో నిర్మిస్తున్న 4,512 గృహనిర్మాణాల గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించాలన్నారు. జన్మభూమి సభలు జరుగుతున్న ప్రాంగణాల్లో టీవీల ద్వారా నిర్మాణాలు జరుగుతున్న తీరు, మోడల్ హౌస్ వీడియోలు ప్రజలు తిలకించేవిధంగా ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్ నామా కనకరావు మాట్లాడుతూ పట్టణాన్ని మైక్రోప్యాకెట్‌లుగా విభజించి చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ చేపట్టామన్నారు. ఈ సందర్భంగా రేషన్‌కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. 10వవార్డులో డీఈ శ్రీనివాసరెడ్డి, 12వవార్డులో ఆర్వో పణికుమార్‌ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాల గురించి అధికారులు ప్రజలకు అవగాహన కలిగించారు. నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ హేమమునివెంకటప్ప, కౌన్సిలర్లు జిల్లిబోయిన రమ్య, రామిశెట్టి భాగ్యలక్ష్మి, సాపా సైదావలి, హౌసింగ్ డీఈ కొండదరామయ్య, ప్రజారోగ్యశాఖ డీఈ కె.శ్రీనివాస్, ఏఈ షేక్ మహ్మద్ ఖాసిం, మున్సిపల్‌ఏఈ శ్రీనివాసరావు, పౌరసరఫరాల డీటీ పోలా నాగేశ్వరరావు, టీపీవో రవికుమార్, వీఆర్వో అనిల్, టీడీపీ నాయకులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

### చిలకలూరిపేట మండలంలో..

చిలకలూరిపేట, జనవరి 4 : మండలంలోని మద్దిరాల, గోపాలంవారిపాలెం గ్రామాల్లో గురువారం జన్మభూమి-మాఊరు సభలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి హేమముని వెంకటప్ప ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుతీరును తెలుసుకున్నారు. అర్హులందరికీ పథకాలు అందించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. వివిధశాఖల అధికారులు ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించి వివరించారు. ప్రజలు రేషన్‌కార్డులు, పెన్షన్లు కోరుతూ దరఖాస్తులు అందించారు. సంక్రాంతి కానుకలు, ఆరోగ్యరక్ష కార్డులు, నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ పీసీహెచ్ వెంకయ్య, సర్పంచులు, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, వెలుగు ఏపీఎం, విద్యుత్ ఏఈ, ఎంపీటీసీలు, జన్మభూమి కమిటీ సభ్యులు, సాధికారమిత్రలు, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

### యడ్లపాడు మండలంలో..

యడ్లపాడు, జనవరి 4 : మండలంలోని తుర్లపాడు, సందెపూడి గ్రామాల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో ఎంపీపీ కరుణాకర్ పాల్గొన్నారు. ఆయా గ్రామసభల్లో ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడంతోపాటు తక్షణ పరిష్కారానికి జన్మభూమి కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషిచేయాలన్నారు. సమాజంలోని మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మిస్తోందన్నారు. ఉగాది నుంచి బలహీన వర్గాల్లోని ఆడపిల్లల వివాహానికి చంద్రన్న పెళ్లికానుక అందించనుందన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సందెపూడి హైస్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పది విద్యార్థులకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ అందించారు. కార్యక్రమంలో జన్మభూమి డివిజన్ ప్రత్యేక అధికారి హేమామునియప్ప, మండల ప్రత్యేక అధికారి వాణిశ్రీ, తహసీల్దార్ రామాంజనేయులు, ఎంపీడీవో స్వరూపరాణి, జడ్పీటీసీ సాయిబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు ముద్దన నాగేశ్వరరావు, సర్పంచ్ పోలినేని వీరయ్య, సందెపూడి మాజీ సర్పంచ్ మదినేడి రామకృష్ణ, ఎంఈవో, అధికారులు పాల్గొన్నారు.



తుర్లపాడులోని గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపీపీ

### నాదెండ్ల మండలంలో..

నాదెండ్ల, జనవరి 4 : మండలంలోని తూబాడు, కనపర్రు గ్రామాల్లో జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీల వద్ద నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్న తహసీల్దార్ మేడూరి శిరీష, ఎంపీడీవో కాశియ్యలు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని వేదికగా ఉపయోగించుకోవాలని కోరారు. కనపర్రు గ్రామసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల ప్రత్యేక అధికారి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి లబ్ది చేకూరేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. రేషన్‌కార్డులు, సంక్రాంతి కానుకలు అందజేశారు. సభల్లో సర్పంచులు, డీటీ సురేష్, జడ్పీటీసీ, ఏవో సునీల్‌కుమార్, ఏఈ, ఎంఈవో, ఉపసర్పంచి సీతారామయ్య, వెలుగు ఏపీఎం, ఉపాధి ఏపీవో, నాయకులు పాల్గొన్నారు.



చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేస్తున్న జిల్లా నోడల్ ఆఫీసర్ శారదాదేవి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి హేమమునివెంకటప్ప, కమిషనర్ తదితరులు

## ఆఫీసర్స్ వాయిస్

### అమ్మకాలకు బిల్లులు తప్పనిసరి

**సురేష్, వాణిజ్యపన్నులశాఖ సహాయ కమిషనర్**



చిలకలూరిపేట అర్బన్, జనవరి 4 : జీఎస్టీ పరిధిలో ఉన్న వ్యాపారులందరూ రూ.200 పైన అమ్మకాలకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి. ఇప్పటివరకు చిలకలూరిపేట పరిధిలో 33 మంది వ్యాపారులపై కేసులు నమోదుచేసి 22 మంది నుంచి రూ.20 వేల చొప్పున అపరాధ రుసుం వసూలు చేశాం. ప్రతి వ్యాపారి వ్యాపార సంస్థలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రదర్శించాలి. కాంపొజిషన్ స్కీంలో ఉన్న వ్యాపారులు విధిగా వ్యాపార సంస్థల బోర్డుపై జీఎస్టీ నెంబరుతో పాటు కాంపొజిషన్ టాక్సబుల్ పర్సన్ అని రాయాలి. అలాగే జీఎస్టీ వసూలు చేయబడదని బోర్డు పెట్టాలి.

## ముఖ్యమైన ఫోన్ నంబర్లు

**చిలకలూరిపేట**

| | |
|---|---|
| మున్సిపల్ ఛైర్‌పర్సన్ | 9849907279 |
| మున్సిపల్ కమిషనర్ | 9849907278 |
| మున్సిపల్ డీఈ | 9849906585 |
| ప్రభుత్వ ఆసుపత్రి | 08647-254433 |
| మార్కెట్‌యార్డు ఛైర్మన్ | 9240412306 |
| తహసీల్దార్ | 9849904025 |
| అర్బన్ సీఐ | 9440796227 |
| మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్ | 9441952885 |
| రూరల్ సీఐ | 9440796268 |
| ఆర్టీసీ డీఎం | 9959225427 |

## చిలకలూరిపేట కూరగాయల ధరలు 1 కిలో రూపాయల్లో

టమోటా-రూ.10, వంకాయ-రూ.30, బెండకాయలు-రూ.30, పచ్చిమిర్చి-రూ.24, కాకరకాయలు-రూ.30, బీరకాయలు- రూ.20, దొండకాయలు-రూ.24, గోరుచిక్కుళ్లు-రూ.20, చిక్కుళ్లు-రూ.40, దోసకాయలు - రూ.20, పొట్లకాయ- రూ.20, సొరకాయ -1రూ.20, మునగకాయ-1రూ.10, అరటి- 1 రూ.10, బంగాళదుంప-రూ.18, క్యారెట్- రూ.50, క్యాబేజీ-రూ.20, క్యాలీఫ్లవర్- రూ.24, బీట్‌రూట్-రూ.40, ముల్లంగి-రూ.40, చేమదుంప-రూ.40, ఉల్లిపాయలు- రూ.45

## సినిమా గైడ్

| | |
|---|---|
| కృష్ణమహల్ | రాజా ది గ్రేట్ |
| విజయభాస్కర్ | ఒక్క క్షణం |
| కేథర్ మినీ | టైగర్ జిందాహై |
| భాస్కర్ | ఎంసీఏ |
| మంగాడీలక్స్ | ఖాకీ |
| శ్రీనివాసా | జవాన్ |
| విజయలక్ష్మి | ఆక్సిజన్ |
| విశ్వనాథ్ | నెప్తసువ్వే |
| రామకృష్ణ | మాతంగి |
| కళామందిర్ | హలో |
| వెంకటేశ్వర | అదిరింది |
| సిటి సెంటర్‌స్క్రీన్-1 | జూమాంజి 3డీ తెలుగు |
| సిటి సెంటర్‌స్క్రీన్-2 | 2 కంట్రీస్ |

**యడ్లపాడులో..**

| | |
|---|---|
| జయలక్ష్మి మూవీల్యాండ్ | హలో/ఎంసీఏ |

## బహిరంగ మలవిసర్జన ఆరోగ్యానికి హానికరం

### ఉన్నవ సర్పంచి ప్రత్తిపాటి బసవమ్మ

యడ్లపాడు, జనవరి 4 : బహిరంగ మలవిసర్జన ఆరోగ్యానికి హానికరమని ఉన్నవ గ్రామ సర్పంచి ప్రత్తిపాటి బసవమ్మ అన్నారు. జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛత ర్యాలీలు నిర్వహించారు. ఉన్నవలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న బసవమ్మ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 31 నాటికి బహిరంగ మలవిసర్జనలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ప్రజలంతా మద్దతు తెలపాలన్నారు. బహిరంగ మలవిసర్జన మానుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం హజరయ్య, పీఎస్ జయబాబు, టీడీపీ నాయకులు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. లింగారావుపాలెంలో విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ గ్రామ ప్రధానవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకరరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొండవీడులో జరిగిన ర్యాలీలో ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులు, స్థానిక టీడీపీ నాయకులు శిలార్, బుజ్జి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, రాజా తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో జిల్లా సూపర్‌వైజర్ జి.సాంబశివరావు, యడ్లపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సూపర్‌వైజర్ ఎం.అగ్నేసమ్మ, కాటూరి మెడికల్ కాలేజి విద్యార్థులు దివ్య, నాగమౌనికలు ఆరోగ్యసూత్రాల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు.



ఉన్నవలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

### మున్సిపల్ పాఠశాల విద్యార్థుల ర్యాలీ

చిలకలూరిపేట అర్బన్, జనవరి 4 : జన్మభూమి-మాఊరు, స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా గురువారం కృష్ణారెడ్డి డొంకలోని మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం నాగమణి, ఉపాధ్యాయులు పి శ్రీనివాసరావు, కె అనిల్‌కుమార్, సుధ, పఠాన్ జాన్‌బాషా, మీరాబి తదితరులు పాల్గొన్నారు.

## సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు దోహదం

### జడ్పీటీసీ సుజ్ఞానమ్మ

చిలకలూరిపేట, జనవరి 4 : విద్యార్థినుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు ముగ్గుల పోటీలు దోహదపడతాయని జడ్పీటీసీ రాయిపూడి సుజ్ఞానమ్మ అన్నారు. మండలంలోని కోమటినేనివారిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలను తిలకించిన ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించి వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేయాలని కోరారు. ముగ్గుల పోటీల సీనియర్స్ విభాగంలో సీహెచ్ శిరీష (9వతరగతి) ప్రథమ, సీహెచ్ నిర్మల (10వ తరగతి) ద్వితీయ, జూనియర్స్ విభాగంలో వై శిరీష (7వతరగతి) ప్రథమ, ఎం.స్రవంతి (7వ తరగతి) ద్వితీయ బహుమతులు సాధించారు. కార్యక్రమంలో హెచ్ఎం సాంబనాయక్, దాత సామినేని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

## లగోరి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగినేని మృతి

చిలకలూరిపేట టౌన్, జనవరి 4 : లగోరి గేమ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, చిలకలూరిపేట రోటరీ క్లబ్ డైరెక్టర్ లింగినేని ఉమామహేశ్వరరావు(47) మృతి చెందారు. ఉదరకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఆయన మృతికి రాష్ట్రమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, రోటరీ మాజీ గవర్నర్లు జాష్టి రంగారావు, అన్నె రత్నప్రభాకర్, రోటరీ అధ్యక్ష కార్యదర్శులు తోటకూర వెంకటనారాయణ, గజ్జా సాంబశివరావు, రోటరీ మాజీ అధ్యక్షులు టి కోటిరెడ్డి, ఈదర గిరీష్‌బాబు, దండా లక్ష్మీనారాయణ, నాటక అకాడమీ వైస్ ఛైర్మన్ డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు సంతాపం తెలిపారు.